www.visalaandhra.com VISALAANDHRA Regd No.VJ/042/2018-20 పేజీలు : 12+టాబ్లాయిడ్ +ఆదివారం అనుబంధం వెల: రూ.4.00

SUNDAY
విశాలాంధ్ర
స్థాపితం : 1952
సంపుటి : 66, సంచిక : 259
అక్షరాక్షరం అభ్యుదయం
ఆదివారం 11-03-2018 | Simultaneously published from Vijayawada, Hyderabad, Visakapatnam, Tirupathi, Kurnool, Karimnagar, Khammam | విజయవాడ ప్రచురణ



తెలివితేటలు ఇలా పెరుగును...

మెదడుకు పదును చాలా అవసరం

విశ్లేషణ, జ్ఞాపకశక్తి, భాషా నైపుణ్యాలు దోహదం

వీలయినంతగా నెట్‌కు దూరంగా ఉంటే మంచిది

తార్కికతతో కొత్త విషయాలపై అవగాహన

పరిశోధనల ప్రకారం మనుషుల తెలివి మెదడుకి సంబంధించి 3 విషయాలపై ఆధారపడివుంటుంది. మీ విశ్లేషణ శక్తి, జ్ఞాపకశక్తి, భాషా నైపుణ్యాలు. ఈ విషయాలన్నీ మెదడులో మూడు వేర్వేరు విషయాలు, పనితీరు కలిగి ఉండటం, చాలామందికి ఒక దాంట్లో ప్రతిభ కనబర్చి ఇతరవాటిలో వెనకబడతారు.

7 లో

దొంగల సీజన్

చోరులు పకడ్బందీగానే ప్లాన్ చేస్తారు.

మన జాగ్రత్తలో మనముండాలి

నిద్రించే ముందు తలుపులు, కిటికీల చెకింగ్ అవసరం

ఇంటి లోపల, వెలుపల లైట్లు వెలుగుతుంటే శ్రేయస్కరం

పోలీసు సేవలు వాడుకుంటే మరింత భద్రత



వేసవి వచ్చేసింది..ఇది దొంగలకు మంచి సీజన్..దొరల్లా వచ్చి దోచుకెళ్లిపోతున్నారు. ఏసీలున్నవాళ్లు బెడ్ రూము తలుపుల బిగించుకొని నిద్రపోవడం, లేని వాళ్లు ఆరుబయట ఆదమరచి నిద్రించడం దొంగ వీరులకు బాగా కలసి వస్తుంది. ఎంచక్కా ఇళ్లలోకి చొరబడి దర్జాగా తస్కరించుకొనిపోవడానికి మంచి అవకాశంగా పరిణమిస్తుంది. దొంగలు అనుకోవాలే గాని వాళ్ల పద్ధతిలో వాళ్లు చాలానే జాగ్రత్తలు తీసుకుంటారు.

7 లో

Sunday Special

టాల్కమ్‌పౌడర్‌తో కేర్‌ఫుల్

రోల్‌ఆన్స్, డియోడ్రెంట్స్, యాంటిఆస్పిరెంట్స్‌తో కేన్సర్..!

వీటిల్లో ఉండే అల్యూమినియం ప్రమాదకరం

అధ్యయనాల్లో తేలిన నిజాలు

7 లో



ముఖానికి రాసుకునే పౌడర్‌లో చర్మంలోని తేమను పీల్చుకునే గుణం ఉంటుంది. దీనివలన తాజాగా ఉన్నట్లు కనిపించడం తెలిసిందే.. దీని వాడకంతో పలు ప్రయోజనాలున్నప్పటికీ, దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయి.

ఏప్రిల్ 1నుంచి ఈ-వే బిల్లు అమలు



సరుకుల విలువ 50 వేలు మించితే ఇది తప్పనిసరి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1నుండి ఈ-వే (ఎలక్ట్రానిక్-వే) బిల్లు దశలవారీగా అమలులోకి రానుందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. జూన్ 1 నుండి దేశవ్యాప్తంగా ఈ-వే బిల్లు సంపూర్తిగా అమల్లోకి వస్తుందని శనివారం జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో నిర్ణయించింది. జిఎస్‌టీఆర్ రిటర్న్‌ల సరళీకరణమై ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మరో మూడునెలలపాటుఇ జీఎస్‌టీఆర్ 3బీ ఫైలింగ్‌ను పొడిగిస్తున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. రాష్ట్రాల మధ్య జరిగే సరకు రవాణాకు ఈ-వే బిల్లు ఉంటుంది. రెండు రాష్ట్రాల మధ్య రూ.50వేలకు మించి విలువగల సరకులు రవాణా చేయాలంటే ఈ-వే బిల్లు తప్పనిసరిగా ఉండవలసిఉంది. దీనిద్వారా సరకు రవాణాను ట్రాక్‌చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. తక్కువ ఆదాయం చూపడం,పన్ను ఎగవేత వంటివాటిని ఈ విధానం ద్వారా అరికట్టవచ్చు.

కారు చౌకగా...

- మరొక కార్పొరేట్ సంస్థలకు భూములు
- నిన్న లూలూ.. నేడు స్పై సినిమాకు..
- ప్రభుత్వం అడ్డగోలు జీవోలు



విశాలాంధ్ర- విశాఖపట్నం : ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖలో విలువైన భూములను కారుచౌకగా కార్పొరేట్ సంస్థల పేరిట కాజేయడానికి అధికార పార్టీ నేతలు అభివృద్ధి పేరిట కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇటీవల బీచ్‌లో విలువైన 12 ఎకరాలను కారుచౌకగా లూలూ సంస్థకు కట్టబెట్టిన ప్రభుత్వం నెల గడవక ముందే నగరం నడిబొడ్డున ఉన్న మున్సిపల్ అధికారుల క్వాటర్స్‌ను 2.7ఎకరాల స్థలాన్ని చెన్నైకు చెందిన ఎస్‌పీఐ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు గుట్టు చప్పుడు కాకుండా అప్పగించే ఏర్పాటు చేసింది. టూరిజం అభివృద్ధి ప్రాజెక్టు ల్యాండ్ లీజ్ కమ్ డెవలప్‌మెంట్ పేరిట 33ఏళ్ల పాటు ఈ 2.7 ఎకరాల స్థలాన్ని స్పై సినిమా సంస్థకు లీజుకు ఇస్తుంది. ఇందులో ఐమాక్స్, మల్టిప్లెక్స్ థియేటర్లు నెలకొల్పుతారని సమాచారం. 2015లో విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులోనే ఆ సంస్థ ప్రాజెక్టును సమర్పించగా తాజాగా ప్రభుత్వం ఆ సంస్థకు అప్పగించేందుకు అడ్డగోలు జీవోను విడుదల చేసింది. విశాఖ నగరంలో అత్యంత విలువైన భూములన్నింటినీ బడా వ్యాపారుల చేతుల్లో పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం పరుగులు పెడుతుంది. వాటి ద్వారా వచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి ప్రజా అవసరాలకు ఉపయోగపడే ప్రభుత్వ ఆస్తులను సైతం అమ్మేయడంపై విశాఖ ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే వెయ్యి కోట్లు విలువైన సాగరతీరంలో ఉన్న 12 ఎకరాల భూమిని లూలూ సంస్థకు అప్పగించడంపై విపక్షాలు, విశాఖవాసులు మండిపడినప్పటికీ ఇటీవల జరిగిన భాగస్వామ్య సదస్సులో ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అదేబాటలో ఇప్పుడు ఏకంగా మున్సిపల్ క్వార్టర్స్ స్థలాన్ని అప్పగించేందుకు పన్నాగం పన్నారు. ఈ స్థలానికి సంబంధించి జీవీఎంసీ 2017 మే 11న 747/2017 నెంబరుతో తీర్మానం చేసి తర్వాత స్పై సంస్థకు జీవో ఎంఎస్ నెంబర్ 93ని 2018 మార్చి 8న విడుదల చేసింది. అభివృద్ధి అంటే మాల్స్, థియేటర్లు కడితే సరిపోతుందని ప్రభుత్వం భావించడంపై ప్రజలు మండిపడుతున్నారు. నగరంలో లక్షలాది మంది ఉపాధి లేక, సొంత ఇల్లు లేక మురికివాడల్లో మగ్గిపోతుంటే వారిని అభివృద్ధి చేయాల్సింది పోయి కార్పొరేట్ సంస్థలకు విలువైన స్థలాలను దోచిపెట్టి నగరాన్ని కొంతమంది చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నించడంపై విశాఖవాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే జీవీఎంసీ అధికారులు శిథిలస్థకు చేరిన క్వార్టర్సులోనే మరమ్మతులు చేసుకొని నివాసం ఉంటున్నారు. ఎంతోమంది అధికారులకు అద్దెలపేరిట లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్న స్థలంలో ఆధునిక హంగులతో మరిన్ని క్వార్టర్సులు నిర్మించకపోగా ఏకంగా మున్సిపల్ క్వార్టర్సునే ఖాళీ చేయించి కార్పొరేట్ సంస్థలకు కట్టబెడితే ఊరోకోబోమని జీవీఎంసీ ఉద్యోగులు, సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.

టెక్నాలజీ ఉన్నా... సవరణలు సున్నా!

తప్పుల తడకలుగా 70 శాతం రేషన్‌కార్డులు

విశాలాంధ్ర బ్యూరో - అమరావతి : అన్ని రంగాల్లోనూ రెండంకెల వృద్ధిని సాధిస్తూ జెట్‌స్పీడ్‌తో దూసుకుపోతున్న చంద్రబాబు ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుల్లో దొర్లిన తప్పులను సరిదిద్దే విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సభలు, సమావేశాలు, సమీక్షలో ముఖ్యమంత్రి పదేపదే వల్లెవేస్తుంటారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ.. క్లౌడ్ టెక్నాలజీ.. డ్రోన్ టెక్నాలజీ.. ఇలా రకరకాల పేర్లతో రాష్ట్రమంతా ఆన్‌లైన్, డిజిటలైజేషన్ అయిపోతుందని చెబుతున్న ప్రభుత్వం సాంకేతిక పరమైన తప్పులను సవరించడంలో తీవ్ర జాప్యం చేయడం విమర్శలకు గురిచేస్తోంది. ఏటా నిర్వహించే జన్మభూమి-మాఊరు కార్యక్రమాల్లో వచ్చే విజ్ఞప్తులను పరిశీలించి జన్మభూమి కమిటీల సిఫార్సుల మేరకు లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డులు, పింఛన్లు, వంట గ్యాస్ కనెక్షన్లు, స్వయం ఉపాధికి రుణాలను మంజూరు చేస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా రేషన్‌కార్డుల్లో యజమాని పేర్లతోపాటు కుటుంబ సభ్యుల పేర్లు, వయసుల్లో తప్పులు చోటు చేసుకున్నాయి. అలాగే ఫోటోలు కూడా మారిపోయాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1.42 కోట్ల వరకూ తెల్లరేషన్ కార్డులు చెలామణిలో ఉన్నాయి. అయితే వీటిలో దాదాపు 70 శాతం కార్డులు తప్పుల తడకగా ఉన్నాయని అధికారులే అంగీకరిస్తున్నారు. రేషన్‌కార్డుల్లో తప్పులను సరిదిద్దేందుకు నిర్దేశించిన 'మీసేవ' కేంద్రాల చుట్టూ కార్డుదారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేస్తున్నారే కానీ మార్పులతో కూడిన కొత్తకార్డు జారీ కావడంలేదని కార్డుదారులు చెబుతున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి

ఏళ్ల తరబడి 'మీసేవ' చుట్టూ ప్రదక్షిణలు

సంక్షేమ పథకాల్లో ఈ కార్డే కీలకపాత్ర

అనర్హత పేరిట చెత్తబుట్టలోకి దరఖాస్తులు



- మిగతా 2 లో

పోటీతత్వంతోనే పురోగతి

9 లో

రాఫెల్ ఒప్పందం అతిపెద్ద కుంభకోణం

9 లో

ఇదీ లోకం!



టీడీపీ ఆశావహుల్లో టెన్షన్.. టెన్షన్...

సుధాకర్‌యాదవ్‌కు టీటీడీ చైర్మన్ ఖరారు?

బీసీలకు రాజ్యసభ టిక్కెట్ లేనట్టే

సిట్టింగ్ ఎంపీ సీఎం రమేష్‌కు మరోఛాన్స్

రెండవ టిక్కెట్ ఎస్సీలకు

పరిశీలనలో వర్ల రామయ్య, డొక్కా సుధారాణి పేర్లు

నేడు అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం


పుట్టా సుధాకర్‌యాదవ్

విశాలాంధ్ర-అమరావతి : రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఆశిస్తున్న ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. ఈ నెల 23న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం నామి నేషన్లకు చివరిరోజు. ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సంఖ్యా బలాన్ని బట్టి టీడీపీకి రెండు, వైసీపీకి ఒకటి దక్కుతాయి. అయితే మూడు స్థానాలకు పోటీ చేయాలని తొలుత భావించిన చంద్రబాబు మూడవస్థానంపై ఓ నిర్ణయానికి రాలేకపోయినట్లు తెలుస్తోంది. అందువల్ల తమ పార్టీకి దక్కే రెండు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఆయన కసరత్తు ప్రారంభించారు. దీంతో పలువురు ఆశావహులు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కలసి తమకు రాజ్యసభకు వెళ్ళే అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. సచివాలయానికి సెలవు రోజైనప్పటికీ సీఎం చంద్రబాబు ఉదయం 10.30గంటల ప్రాంతంలో తన కార్యాలయానికి వచ్చారు. ఆ తర్వాత పార్టీకి చెందిన సీనియర్లు, మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావులతో చర్చించారు. హఠాత్తుగా ఆర్థిక మంత్రి

- మిగతా 2 లో

ఆ ముగ్గురిలో ఎవరికో..?

కేంద్ర మంత్రి పదవుల రేసులో హరిబాబు, గంగరాజు, పురందేశ్వరి



న్యూఢిల్లీ - విశాలాంధ్ర బ్యూరో కేంద్ర క్యాబినెట్‌లో రెండు మంత్రి పదవులు ఖాళీ కావటంతో వాటిని వ్యూహాత్మంగా అవసరమైన చోట ఉపయోగించాలని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. అయితే ఏపి నుంచి ఖాళీ అయిన మంత్రి పదవులను ఏపి నేతలకు ఇస్తేనే మంచిదనే అభిప్రాయం కూడా ఆ పార్టీలోని కొందరు నేతలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా ఉద్యమం అట్టుడికిపోతున్న నేపథ్యంలో ఏపి బీజేపీపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నందున దీన్ని కొంచెం తగ్గించేందుకు ఆ రెండు మంత్రి పదవులు కూడా ఏపి నేతలకే ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే అదనుగా కేంద్ర మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు తమ పలుకుబడిని ఉపయోగిస్తూ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. కేంద్ర క్యాబినెట్ నుంచి టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు వైదొలగటంతో వాటిని తాత్కాలికంగా కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు అప్పగించారు. వీటిని త్వరలో కేంద్రం భర్తీ చేయనున్నది. అయితే టీడీపీ వదిలేసిన పదవులను చేజిక్కించుకునేందుకు ఏపి బీజేపీ నేతలు అప్పుడే పైరవీలు ప్రారంభించారు. విశాఖ ఎంపీ హరిబాబు, ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉన్న నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, ఎన్టీఆర్ కుమార్తెగా ప్రజల్లో పేరున్న మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరిలు కేంద్ర క్యాబినెట్ రేస్‌లో ఉన్నారు. కేంద్రం మాత్రం ప్రత్యేక సెగ నుంచి బయటపడేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమార్తెకు కేంద్రంలో

- మిగతా 2 లో

నిర్బంధం..అరెస్టులు



- మిలియన్ మార్చ్‌పై ఉక్కుపాదం
- అష్టదిగ్బంధంలో హైదరాబాద్
- పోలీసుల నిరంకుశత్వం
- పార్టీ ఆఫీసుల చుట్టూ మోహరింపులు
- చాడ, కె.రామకృష్ణ సహా వేలాదిమంది అరెస్టు

విశాలాంధ్ర బ్యూరో-హైదరాబాద్ : నిర్బంధాలు..అరెస్టులు...పోలీసుల మోహరింపు...ఎక్కడికక్కడ అరెస్టులతో తెలంగాణ, హైదరాబాద్ నగరం హోరెత్తి పోయింది. ఎక్కడ [illegible] కీలక ప్రాంతాలను అష్టదిగ్బంధంలో ఉంచడంతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్త పరిస్థితులతో పాటు హై టెన్షన్ నెలకొంది. మిలియన్ మార్చ్ నిర్వహించకుండా పోలీసులు నిరంకుశంగా వ్యవహరించారు. దొరికినవారిని దొరికినట్టు అరెస్టు [illegible]...పోలీస్ స్టేషన్లకు తరలించారు. వందల సంఖ్యలో [illegible] బలగాలను మోహరించారు. కొన్ని ప్రాంతాలు [illegible] తలపించాయి. ఓ రకంగా ఎమర్జెన్సీ వాతావరణం నెలకొంది. శనివారం మిలియన్ మార్చ్ స్ఫూర్తి మహాసభను ట్యాంక్‌బండ్‌పై ఉన్న తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మఖ్దూం మొహియుద్దీన్ విగ్రహం వద్ద, ఆట, మాట, పాట సభను నిర్వహించేందుకు తరలివెళ్లిన నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఉత్తేజం నింపిన మిలియన్ మార్చ్ జరిగి ఆరేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సీపీఐ, సీపీఐ ఎంఎల్, సీపీఐ ఎంఎల్

- మిగతా 2 లో

ఆఫ్రికాతో పటిష్ట సంబంధాలకు రష్యా కరసత్తు



హరారే : ఆఫ్రికాతో తమకున్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టవంతం చేసుకోవాలని రష్యా నిర్ణయించింది. ఈ క్రమంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గై లెవ్రోవ్ ఆఫ్రికా పర్యటనలో ఉన్నారు. గురువారం ఆయన జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ మాంగ్వాగ్వాతో సమావేశ య్యారు. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందిం చుకునే అంశమై చర్చించారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య మూడు సహకార ఒప్పందాలు కుదిరాయి. పరిశ్రమల అభివృద్ధి, వాణిజ్యం, జింబాబ్వే వ్యవసాయాన్ని ఆధునీకరించడం, దక్షిణాఫ్రికా దేశంలో రష్యా ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటుపై కుదిరిన ఒప్పందాలపై రష్యా పారిశ్రామిక, వాణిజ్యశాఖ సహాయ మంత్రి జార్జీ కలామానోవ్, జింబాబ్వే పారిశ్రామిక, వ్యవసాయ శాఖ మంత్రులు సంతకాలు చేశారు. రష్యా, ఆఫ్రికా మధ్య సంబంధాలను పటిష్టవంతం చేసేందుకు ఐదు ఆఫ్రికన్ దేశాల్లో పర్యటిస్తున్నట్టు లావ్రోవ్ తెలిపారు. ఇప్పటికే నమీబియా, అంగోలా, మొజాంబిక్ దేశాల్లో పర్యటించిన ఆయన శుక్రవారం ఇథోపియాకు వెళ్లి, అక్కడి దేశాధినేతలు, ఏయూ అధికారులతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

అమెరికాపై వెనిజులా, క్యూబా మండిపాటు



కారకస్ : అమెరికా దూకుడుకు కళ్లెం వేయాలని వెనిజులా, క్యూబా సంకల్పించాయి. అగ్రరాజ్యం, దాని మిత్రపక్షాలు తమ రెండు దేశాలపై చూపుతున్న అహంకారాన్ని అణచి వేయాలని నిర్ణయించాయి. అమెరికాకు ముక్కుతాడు వేసేందుకు తమతో కలిసిరావాలంటూ అంతర్జాతీయ సమాజానికి వెనిజులా-క్యూబా నేషనల్ మూవ్‌మెంట్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ అండ్ సాలిడారిటీ పిలుపునిచ్చింది. తమను రెచ్చగొట్టే విధంగా జరుగుతున్న చర్యలపై ప్రపంచానికి తెలియజేయాలని అన్ని సామాజిక ఉద్యమసంఘాలను ఒక ప్రకటనలో కోరాయి. క్యూబా ఎన్నికల ప్రక్రియపై దాడికి యత్నిస్తున్నారని, అస్థిరత నెలకొల్పాలని చూస్తున్నారని అమెరికా, దాని మిత్రపక్షాలను తీవ్రస్థాయిలో విమర్శించాయి. మాజీ అధ్యక్షులు ఆండ్రస్ పాస్ట్రానా (కొలంబియా), జార్జి క్యూరో (బొలీవియా)లు వాషింగ్టన్ ముందర మోకరిల్లడం ద్వారా ఈ ఇద్దరు మాజీలకు న్యాయబద్ధ లాటిన్ అమెరికా ప్రభుత్వాలను కించపరిచే ప్రత్యేక అధికారాలు లభిస్తాయని ప్రకటన పేర్కొంది. రెండు దేశాల ప్రతిష్టకు భంగం వాటిల్లే పరిస్థితిని రానివ్వబోమని స్పష్టంచేసింది.

ఉ.కొరియా అణునిరాయుధీకరణ అత్యవసరం





- ద్వీపదేశ తాజా పరిణామాలపై జిన్‌పింగ్‌కు ట్రంప్ ఫోన్
- ద్వైపాక్షిక సంబంధాలపై మంతనాలు
- చర్చలు ఫలిస్తాయని ఇరువురు నేతల ఆశాభావం

బీజింగ్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఉత్తర కొరియాలో తాజా పరిణామాల గురించి ఆయనకు వివరించారు. అమెరికా, చైనా ద్వైపాక్షిక సంబంధాలపై నేతలిద్దరూ చర్చించారు. ఉత్తర కొరియా, అమెరికా దేశాల మధ్య శాంతి చర్చలను స్వాగతించారు. ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణ అత్యవసరమని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో పూర్తి స్థాయిలో సరైన చర్యలు తీసుకునేంత వరకు ప్యాంగ్యాంగ్‌పై ఒత్తిడి, ఆంక్షల విధించడానికి తాము అనుకూలమన్నారు. ఇద్దరు నేతల మధ్య ఫోన్ సంభాషణకు సంబంధించిన వివరాలను శ్వేతశౌధం అధికారి వెల్లడించారు. ఉత్తర కొరియా భవితవ్యం కోసం ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ 'ఉజ్వలమార్గాన్ని' ఎంచుకొంటారని ఆశిస్తున్నట్టు ట్రంప్ ఫోన్‌లో జిన్‌పింగ్‌తో చెప్పినట్టు తెలిపారు. దక్షిణ కొరియా జాతీయ భద్రతా సలహాదారు పర్యటన అనంతరం ఉత్తర కొరియాపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ట్రంప్ చాలా మంది ప్రపంచ నేతలతో మాట్లాడారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ చెప్పారు. ఇదిలావుండగా, ఉత్తర కొరియా సమస్యకు రాజకీయ పరిష్కారం దిశగా పనిచేయాలన్న అమెరికా అధ్యక్షుడి ఆకాంక్షను జిన్‌పింగ్ ప్రశంసించారు. అమెరికా, డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (డీపీఆర్‌కే) త్వరలోనే చర్చలు జరిపుతాయని, అవి సఫలమై సానుకూల పరిణామాలు లభిస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. కొరియా అంశంపై అన్ని పార్టీలు సంయమనం పాటించాలని, శాంతి చర్చలు సఫలమయ్యేలా సహకరించాలని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. అదే సమయంలో చైనా, అమెరికా మధ్య సమన్వయం, ఇరు దేశాలకు లబ్ధి చేకూరేలా ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చించారు. అణు నిరాయుధీకరణకు చైనా కూడా కట్టుబడి ఉందని, ఉత్తర కొరియాలో శాంతి, స్థిరత్వాన్ని తామూ కోరుకుంటున్నామని, ఈ సమస్య పరిష్కారానికి చర్చలే సరైన మార్గమని ట్రంప్‌తో జిన్‌పింగ్ అన్నారు. ఉత్తర కొరియా ప్రస్తుతానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆదేశాలకు కట్టుబడి ఉందని, ఇది సానుకూల పరిణామమని అన్నారు. అన్ని పార్టీలు సార్వత్రికంగా రాజకీయ, దౌత్యపరమైన రాజీని కోరుకునేంత వరకు ఉత్తర కొరియా సమస్యను అంతర్జాతీయ సంఘం ఆశించిన పథం వైపుకు మళ్లించగలమని జిన్‌పింగ్ చెప్పారు. ఈ ఏడాది ఆరంభం నుంచే ట్రంప్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు. చైనా-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, సుస్థిరతకు విస్తృత స్థాయి సహకారంపై నిశితంగా చర్చించారు. తమ మధ్య మనస్పర్థలను, విభేదాలను చర్చలతోనే పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. 13వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ రెండు సెషన్స్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు గాను ట్రంప్ అభినందనలు తెలపగా జిన్‌పింగ్ ధన్యవాదాలు చెప్పారు. చైనా అభివృద్ధిలో క్రియాశీలత కోసం, అమెరికాతో పాటు ఇతర దేశాలతో సత్సంబంధాలపై చర్చించేందుకు దీనిని నిర్వహించినట్టు వెల్లడించారు.

త్వరలో అమెరికా, డీపీఆర్‌కే సమావేశం ..
స్వాగతించిన ఐరాస



ఐరాస : అమెరికా, డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (డీపీఆర్‌కే) మేనెలకన్నా ముందుగానే ప్రణాళికాబద్ధంగా సమావేశం అవుతుండదాన్ని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ స్వాగతించారు. గుటెరస్‌కు అధికార ప్రతినిధి స్టీఫెన్ దుజార్రిక్ మాట్లాడుతూ ఉత్తర కొరియా అణునిరాయుధీకరణకు శాంతియుతా విధానాలకు ఐరాస మద్దతు ఉంటుందని తెలిపారు. దౌత్యపరంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపిన నాయకత్వాన్ని, విజన్‌ను గుటెరస్ ప్రశంసించారు. సమావేశం నిర్వహిద్దాం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ శుక్రవారం డీపీఆర్‌కే అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌కు ఆహ్వానం పంపినట్టు దక్షిణ కొరియా జాతీయ భద్రత డైరెక్టర్ చుంగ్ ఇయు యంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. మే కన్నా ముందుగానే కిమ్‌తో సమావేశానికి ట్రంప్ అంగీకరించినట్టు వెల్లడించారు. కాగా, అణు నిరాయుధీకరణ ప్రతిజ్ఞ చేసేందుకు కిమ్ సిద్ధంగా ఉన్నారన్నది అధికారిక సమాచారం.



లండన్ కాలేజీలో హింగ్లీష్ కోర్సు



లండన్ : గ్లామర్ క్వీన్ శ్రీదేవి నటించిన ఇంగ్లీష్- వింగ్లీష్ సినిమా చూశారా ? దానిలో హిందీకలసిన ఇంగ్లీషును ఆమె ఉపయోగిస్తారు. దీన్ని ప్రేక్షకులంతా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాను స్ఫూర్తిగా తీసుకున్న లండన్ కాలేజీ హింగ్లీష్ పేరుతో కొత్తభాషను పరిచయం చేసింది. లండన్‌లోని భారతీయ వర్గాల్లో దీనిపట్ల విపరీతమైన క్రేజ్ ఏర్పడటంతో దీన్ని అవకాశంగా మలచుకొని గతేడాది ప్రవేశ పెట్టిన హింగ్లీష్ కోర్సును మరింతగా విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. భారతీయ కంపెనీల్లో పనిచేసేందుకు ఈ భాష చాలా ఉపయోగపడుతోందని విద్యార్థులు భావిస్తున్నారన్నారు. ఇందుకోసం ఈ కోర్సు పూర్తి చేసిన వారిని దీనిపై అభిప్రాయాలు అడుగుతున్నారని, ఈ6 ప్రోగ్రామర్ అధిపతి జేమ్స్ వాటర్స్ వెల్లడించారు. 2017 నవంబరు నుంచి ఈ కోర్సును ప్రవేశపెట్టారు. యూకేలో ఈ భాషద్వారా వ్యాపారాల్లో లాభాలు ఆర్జించవచ్చని, దీని ద్వారా భారత సంస్కృతికి చెందిన ముఖ్యాంశాలు, ప్రకటనలు, సినిమాలు, వార్తా పత్రికలు రూపొందించవచ్చన్నారు. భారతీయులు చూస్తున్న సినిమాలు, వాటి పేర్లు, సన్నివేశాలు, పాటలు అన్నీ హింగ్లీషులో ఉంటున్నాయని ఉపాధ్యాయుడు విరాజ్‌షా అన్నారు. ప్రథమంగా 18 మంది విద్యార్థులకు దీనిలో తర్ఫీదు నిచ్చామని 2018-19ల్లో ఈ భాషను మరింత విస్తృతం చేస్తామని హంప్‌షయర్షర్‌లోని పోర్ట్స్‌మౌత్ కాలేజీ వెల్లడించింది. బ్రెక్సిట్ కారణంగా యూరోపియన్ యూనియన్ నుంచి వెళ్లిపోయే యువతకు దీనిద్వారా ఉద్యోగ అవకాశాలు ఎక్కువవుతున్నాయని డిప్యూటీ ప్రిన్సిపల్ సైమన్ బర్రైబల్ తెలిపారు. హిందీ కంటే హింగ్లీష్ నేర్చుకోవడం చాలా సులభమని, సంప్రదాయ హిందీ దేవనాగరి లిపిలో ఉండి రోమన్ సంఖ్యలు ఉంటాయన్నారు. హిందీ ఇంగ్లీషు కలసిన భాషలో ప్రిపోన్ అంటే ముందుకు తీసుకురావడం, ఎయిర్‌దాష్ అంటే హడావుడిగా మరొక చోటికి వెళ్లడం, టైమ్‌పాస్ అంటే సమయం గడపడం అని అర్థాలు వస్తాయన్నారు.

ఆ ముగ్గురిలో ఎవరికో..?

(మొదటిపేజీ తరువాయి)

పదవి ఇవ్వటం ద్వారా టీడీపీలో ఎన్‌టిఆర్ అభిమానులను తనవైపు తిప్పుకోవడం బీజేపీ వ్యూహంగా కన్పిస్తున్నది. ఇందులో భాగంగానే అధిష్టానం వద్ద ఉన్న జాబితాలో దగ్గుబాటి పురందేశ్వరి పేరు ప్రథమస్థానంలో ఉన్నట్టు చెబుతున్నారు. కేంద్ర క్యాబినెట్ నుంచి టీడీపీ బయటకు వెళ్లిపోవటంలో జరిగిన తెర వెనుక రాజకీయాల్లో పురందేశ్వరి హస్తం ఉన్నట్లు హస్తిన రాజకీయ వర్గాల నుంచి అందిన విశ్వయసనీయ సమాచారం. ఆమె పార్లమెంటు సభ్యురాలు కాకపోయినప్పటికీ కూడా ఆమెను కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకోవచ్చు. ఆరునెలల లోపు రాజ్యసభకు గానీ, లోక్‌సభకు గానీ ఎంపిక కావాల్సి ఉంటుంది. అయితే ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆమెకు ఉభయ సభలకు ఎంపిక కాకుండానే ఆరునెలల పాటు కేంద్ర మంత్రిగా కొనసాగించటానికి అవకాశం ఉంది. అలాగే యూపిఏ హయాంలో మన్మోహన్ క్యాబినెట్‌లో పనిచేసిన అనుభవం పురందేశ్వరికి కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు కేంద్ర క్యాబినెట్‌లో స్థానం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా. ఇక ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్న కంభంపాటి హరిబాబు పేరు కూడా క్యాబినెట్ రేస్‌లో ఉంది. విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడుగా ఉన్న హరిబాబు ఈసారి కేంద్ర క్యాబినెట్‌లో స్థానం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అధిష్టానంలో తనకు ఉన్న పరిచయాల నేపథ్యంలో వాటిని ఉపయోగించి మంత్రి పదవి చేజిక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏపికి ప్రత్యేక హోదా కేంద్రం ఇస్తుందని తొలుత చెప్పిన హరిబాబు ఇప్పుడు మాటమార్చి ప్రత్యేక ప్యాకేజీనే మేలు అని పలకటం ఏపి ప్రజల్ని ఆందోళనకు గురి చేసింది.

ఏపికి ద్రోహిగా హరిబాబును ప్రతిపక్షాలు చిత్రీకరిస్తున్నాయి. కేంద్ర మంత్రి పదవి చేపడితే ఏపీలో తిరగనివ్వమని ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు చెబుతున్నారు. ఏపికి అన్యాయం జరగటంలో హరిబాబు పాత్ర ఉందని విశాఖతో పాటు యావత్తు రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఇక మూడో వ్యక్తి నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు. ఆర్‌ఎస్ఎస్ నేపథ్యం ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్త గోకరాజు గంగరాజుకు నరేంద్ర మోడీ క్యాబినెట్‌లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. గోకరాజు గంగరాజు ఆర్‌ఎస్ఎస్‌లో ఎక్కువ కాలం పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు అవకాశం ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం.

సవరణలు సున్నా!

(మొదటిపేజీ తరువాయి)

ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో తప్పులతో వచ్చిన రేషన్ కార్డుల్లో అనేకం ఇంకా అలాగే కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పేర్లు, వయసుల్లో తేడాలను సరిదిద్దడంతోపాటు కుటుంబంలో ఎవరైనా మరణించినా, వివాహాలు జరిగి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినా వారి పేర్లు కూడా తొలగించడం లేదంటున్నారు. విశాఖపట్నానికి చెందిన ఒక కుటుంబానికి తెల్లరేషన్ కార్డు మంజూరై మూడేళ్లు కావస్తున్నా పూర్తిస్థాయిలో కార్డు రాకపోవడంతో ఇంకా టోకెన్లతోనే ప్రతి నెల సరుకులను రేషన్ దుకాణం నుంచి తెచ్చుకుంటున్నారు. కార్డు లేక కేవలం టోకెన్లు మాత్రమే ఉండడం వల్ల తమ పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాలు అందడంలేదని పలువురు వాపోతున్నారు. ఇటువంటి పరిస్థితులే రాష్ట్రవ్యాప్తంగా నెలకొని ఉన్నాయి.

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్‌కార్డుతోపాటు విధిగా తెల్లరేషన్ కార్డు ఉండితీరాలి. వాస్తవానికి పింఛన్లు సహా ఆయా పథకాలకు వారికి అన్ని అర్హతలున్నప్పటికీ రేషన్‌కార్డులో వయసు తక్కువగా ఉండడంతో సంబంధిత అధికారులు వారి దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. తాము అన్ని విధాలుగా అర్హులమైనప్పటికీ ఈ ఒక్క కారణంగా దరఖాస్తులు బుట్ట దాఖలా అవుతున్నాయని ప్రధానంగా వృద్ధులు, వితంతువులు వాపోతున్నారు. ఈ విషయమై ఇటీవల శాసనసభ సమావేశాల్లో పలువురు ఎమ్మెల్యేలు సభాపతి కోడెల శివప్రసాద్ దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత మంత్రి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించే విషయంలోనూ రేషన్‌కార్డుల్లో తప్పులు పెద్ద అవరోధంగా మారినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. కాగా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే కార్డుల్లో తప్పులను సవరించడంలేదని ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కార్డులు తప్పుల్లేకుండా ఉంటే మరింత ఎక్కువ మందికి ఆయా ప్రభుత్వ పథకాలను ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టే ఈ విషయంలో జాప్యం చేస్తోందని విమర్శిస్తున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతూ నిముషాల్లోనే ప్రింట్లు పొందుతున్న ఈరోజుల్లో రేషన్‌కార్డుల్లో సవరణలకు ఏళ్ల తరబడి సమయం తీసుకోవడం దారుణమని వాపోతున్నారు.

టెన్షన్.. టెన్షన్...

(మొదటిపేజీ తరువాయి)

యనమల వియ్యంకుడు, టీటీడీ ఛైర్మన్ రేసులో ఉన్న పుట్టా సుధాకర్‌యాదవ్‌ను పిలిపించారు. దీంతో సుధాకర్‌యాదవ్‌కు టీటీడీ ఛైర్మన్ పదవిని ఖరారు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. సుధాకర్‌తో మాట్లాడిన తర్వాత చంద్రబాబు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నుంచి ఏఏ సామాజికవర్గాలవారు రాజ్యసభకు ఎంపికైన జాబితాతో పాటు ఏ సామాజికవర్గానికి టిక్కెట్ ఇవ్వలేదన్న సమగ్ర సమాచారాన్ని తెప్పించుకున్నారు. మంత్రులు యనమల, కళా వెంకట్రావులతో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయాలు తీసుకున్నారు. ఆదివారం జరగాల్సిన పొలిట్‌బ్యూరో సమావేశాన్ని రద్దు చేశారు. దీనికన్నా ముందు ప్రధానంగా టీడీపీ టిక్కెట్లు ఆశిస్తున్న కంభంపాటి రామమోహన్‌రావు సీఎంను కలిసి టిక్కెట్ ఇవ్వాలని కోరారు. అలాగే సిట్టింగ్ ఎంపీ సీఎం.రమేష్, మంత్రి గంటా శ్రీనివాస్‌తో కలిసి సచివాలయానికి వచ్చి సీఎంను కలిసి తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి ఆదినారాయణరెడ్డి కడపజిల్లా పార్టీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్‌రెడ్డికి రాజ్యసభ టిక్కెట్ ఇవ్వాలని సీఎంను కోరినట్లు సమాచారం. దాదాపు పదేళ్ళుగా రెడ్డి సామాజికవర్గానికి టిక్కెట్ ఇవ్వలేదని, అందువల్ల ఈ ఎన్నికల్లో రెడ్డి వర్గానికి టిక్కెట్ ఇవ్వాలని సీఎంకు విన్నవించినట్లు తెలిసింది. అలాగే కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ కూడా టిక్కెట్ కోసం చంద్రబాబును కలిసారు. నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత బీదా మస్తాన్‌రావు, ఎస్సీ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్, నల్లగట్ల స్వామిదాసులు కూడా సీఎంను కలిసి అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే ముఖ్యమంత్రి తనను కలిసిన ఆశావహులందరితో చూద్దాం... చేద్దాం అన్న మాటలు ముక్తసరిగా మాట్లాడటం తప్ప స్పష్టమైన హామీ ఎవరికీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా గత ఆరు నెలల నుంచి టీటీడీ ఛైర్మన్ పదవికి రేసులో ఉన్న సుధాకర్‌యాదవ్‌ను పిలిపించుకొని మాట్లాడటంతో ఆయనకు బోర్డు ఛైర్మన్ పదవి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సుధాకర్‌యాదవ్ సామాజికవర్గానికి చెందిన బీదా మస్తాన్‌రావు, ఆర్థిక మంత్రి యనమల కూడా రాజ్యసభ టిక్కెట్లను ఆశించారు. సుధాకర్‌కు టీటీడీ ఛైర్మన్ ఖరారు చేస్తే రాజ్యసభ టిక్కెట్టు బీసీ వర్గాలకు దక్కదని తేలిపోయింది. ఈ నిర్ణయం అమలైతే చంద్రబాబు వ్యూహాత్మకంగా సుధాకర్‌యాదవ్‌కు పదవి కట్టబెట్టి వన్ షాట్ టూ బర్డ్స్ అన్న చందంగా ఇద్దరు ఆశావహుల పేర్లను కొట్టేసినట్లయిందని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. రెండు టిక్కెట్లలో ఒకటి ఓసీకి, మరొకటి ఎస్సీలకు కట్టబెడతారని తెలుస్తోంది. అందులో ఓసీ కోటా క్రింద సీఎం రమేష్‌కు టిక్కెట్ ఖరారైందని తెలుస్తోంది. ఎస్సీ కోటాలో ప్రముఖంగా వర్ల రామయ్య, నల్లగట్ల సుధారాణి, స్వామిదాసు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌లలో ఒకరికి రాజ్యసభ టిక్కెట్ దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అయితే ప్రస్తుతం నెలకొన్న రాజకీయ గందరగోళ పరిస్థితుల్లో ఢిల్లీలో గళం వినిపించటంతో పాటు ఇతర జాతీయపార్టీల నేతలతో సత్సంబంధాలు జరపగలిగిన వారిని రాజ్యసభకు పంపాలన్న ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం అభ్యర్థుల పేర్లను సీఎం ప్రకటిస్తారని పార్టీవర్గాల ద్వారా తెలిసింది.

నిర్బంధం..అరెస్టులు

(మొదటిపేజీ తరువాయి)

న్యూడెమొక్రసీ, ఫార్వర్డ్ బ్లాక్‌తో పాటు తెలంగాణ రాజకీయ జేఏసీ, తెలంగాణ రాజకీయ ఫ్రంట్ తదితర ప్రజాసంఘాలతో మిలియన్ మార్చ్ కమిటీ ఏర్పాటైంది. మిలియన్ మార్చ్‌కి రాకుండా పలు ప్రాంతాల్లో పోలీసులు మోహరించడం, ముళ్ల కంచెలు ఏర్పాటు చేయడం, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, బస్సులను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. ట్యాంక్‌బండ్ మూడున్నర కిలోమీటర్ల పొడవునా పోలీసుల మోహరింపు, వాటర్ క్యానన్స్, బాష్పవాయువు వాహనాలు ఏర్పాటు చేశారు. రాకపోకలను నివారించి ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. సచివాలయం, అసెంబ్లీ, రవీంద్రభారతి, తెలుగుతల్లి విగ్రహం, లిబర్టీ ప్రాంతాల్లో పోలీసులను మోహరించడంతో పాటు ట్రాఫిక్‌ను మళ్లించారు. నగర పోలీసులు, రాష్ట్ర, కేంద్ర బలగాలతో కలిపి మొత్తం 12 వేలకు పైగా సిబ్బందితో రాజధాని నగరాన్ని దిగ్బంధనం చేశారు. ఓయూతోపాటు కొన్ని సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో అశ్వక దళాలు, టియర్ గ్యాస్ స్క్వాడ్స్, వాటర్ క్యానన్స్, వజ్ర వాహనాలతో పాటు దాదాపు 3 వేల మందిని నియమించారు. ర్యాలీలు జరుగుతాయని భావించిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో చోటుచేసుకున్న ఉదంతాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రూఫ్ టాప్ వాచ్, ఎక్కడికక్కడ కార్డన్ ఏరియాలను ఏర్పాటు చేశారు. ఎత్తైన భవనాలపై బైనాక్యులర్లతో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. శివారు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. నగరంతోపాటు శివార్లలో మొత్తం 350 పోలీసు చెక్‌పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేశారు.

అదనపు బలగాలను దింపి సీపీఐ ప్రధాన కార్యాలయం మగ్దూం భవన్, కోదండరామ్ నివాస ప్రాంతాల్లో భారీగా మోహరింపజేసి నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పుస్తకాల నర్సింగరావు, పాలమాకుల జంగయ్య, ఓరుగంటి యాదయ్య, పానుగంటి పర్వతాలును అరెస్టు చేసి బేగంబజారు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సయ్యద్ అజీజ్ పాషా, బాలమల్లేష్, ఈటీ నరసింహ, బి.రాములుయాదవ్, సీపీఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్‌ను, ఇఫ్సో జాతీయ ప్రధాన కార్యదర్శి డా.సుధాకర్‌లను నారాయణ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్‌ను అరెస్టు చేసి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మాదే ఫస్ట్ ఫ్రంట్

- ఎన్డీఏ ఆత్మవిమర్శ చేసుకోవాలి
- కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీకి మెజార్టీ రాదు
- హస్తినలో తెలంగాణ మంత్రి కేటీఆర్

న్యూఢిల్లీ-విశాలాంధ్ర బ్యూరో : దేశంలో ప్రాంతీయ పార్టీలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే జాతీయ పార్టీలు ప్రజల సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తాయని కేటీఆర్ చెప్పారు. భారతదేశం కేవలం రెండు పార్టీల (కాంగ్రెస్, బీజేపీ) రాజకీయ వ్యవస్థగా ఉండకూడదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. థర్డ్ ఫ్రంట్, ఎన్డీఏ కూటమిపై కేటీఆర్ మీడియాతో శనివారం మాట్లాడారు. మాది థర్డ్ ఫ్రంట్ కాదు.. ఫస్ట్ ఫ్రంట్. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నుంచి చాలా పార్టీలు బయటికెళ్తున్నాయని గుర్తు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, శివసేన వెళ్లిపోయిన తర్వాత కేవలం బలహీన అకాలీదళ్ మాత్రమే ఎన్డీఏలో ఉండేందుకు ఆసక్తి [illegible]. ఇప్పటికైనా ఎన్డీఏ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు పూర్తి మెజార్టీ సాధించే పరిస్థితి కనిపించడం లేదన్నారు. భారతదేశం కేవలం రెండు పార్టీల వ్యవస్థ కాదని.. రెండు పార్టీల మధ్య పోరాటంగా ఉండకూడదని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు మరింత బలోపేతం కావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని నేపథ్యంలో ఏర్పడే కూటమిని థర్డ్ ఫ్రంట్ అని ఎందుకంటారు.. ఫస్ట్ ఫ్రంట్ అని అనొచ్చు కదా అని వ్యాఖ్యానించారు. సూచించారు. కేంద్రం నుంచి తెలంగాణకు అదనంగా ఒక్క రూపాయి రాలేదని కేటీఆర్ పేర్కొన్నారు. అనంతరం ఢిల్లీలో స్కాచ్ అవార్డు తెలంగాణ ప్రభుత్వానికి దక్కడం మంచి పరిణామమన్నారు. ఇది తమపై మరింత బాధ్యతను పెంపొందిస్తుందని చెప్పారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శ[illegible] [illegible] చెప్పారు. [illegible] రంగాల్లో తెలంగాణ రాష్ట్రం [illegible] అందుకుంటుందన్నారు.

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులపై ఉత్కంఠ

నేడు అధికారిక ప్రకటన

విశాలాంధ్ర బ్యూరో-హైదరాబాద్ : తెలంగాణలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కోసం టీఆర్ఎస్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రెండు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియనున్నప్పటికీ అభ్యర్థుల ఎంపికపై గులాబీ దళపతి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సామాజిక కోణంలో ఆలోచించి రాజ్యసభ సీట్లను కట్టబెట్టనున్నారు. ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్‌కుమార్‌కు బెర్తు ఖరారైంది. మిగతా ఇద్దరు అభ్యర్థులపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన పలువురు రాజ్యసభ రేసులో ఉన్నారు. వివిధ పార్టీల నుంచి గులాబీ గూటికి చేరుకున్నవారికే మరో రెండు స్థానాలు దక్కే అవకాశం అధికంగా ఉంది. సీపీఎం నుంచి వచ్చిన నోముల నర్సింహ, కాంగ్రెస్ నుంచి వచ్చిన బడుగు లింగయ్యయాదవ్‌తో పాటు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేయడంతో పాటు కరీంనగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఉన్న తుల ఉమ రేసులో ఉన్నారు. కుర్మ సామాజిక వర్గానికి చెందడంతో పాటు మహిళ కావడంతో ఉమ వైపు అధినేత మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది. రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ఎల్పీ భేటీ కానుంది. సమావేశం అనంతరం ముగ్గురు అభ్యర్థులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే సంతోష్ పేరు ఖరారు కాగా, మరో ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టీడీపీ నుంచి గులాబి గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సైతం తన అదృష్ట రేఖను పరీక్షించుకుంటున్నారు.

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

విశాలాంధ్ర బ్యూరో-హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. అధికార, ప్రతిపక్షాలు వ్యూహప్రతివ్యూహాలు రూపొందించుకున్నాయి. సోమవారం నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అస్త్రశస్త్రాలను సంధించుకోనున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ప్రతిపక్షం చూస్తుండగా, వారిపై ముప్పేట దాడితో [illegible] అధికారపక్షం యత్నిస్తోంది. పరస్పరం దుమ్మెత్తిపోసుకోనున్నాయి. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12వ తేదీ నుంచి [illegible] నెలాఖరు వరకు కొనసాగనున్నాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ [illegible]. 15వ తేదీన ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెడతారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం (సీఎల్పీ) శుక్రవారం జరుగగా, టిఆర్ఎస్ ఎల్పీ ఆదివారం జరగనుంది.

విశాలాంధ్ర

3

విజయవాడ
ఆదివారం
11 మార్చి 2018



అరాచకశక్తులూ ఖబడ్దార్!

విగ్రహాల కూల్చివేతపై కన్నెర్రజేసిన ప్రగతిశీలశక్తులు

విశాలాంధ్ర బ్యూరో - అమరావతి: చరిత్రకారులు, మార్గదర్శకుల విగ్రహాలను అరాచక శక్తులు, మతోన్మాద గూండాలు ధ్వంసం చేస్తే సహించేదిలేదని, ప్రగతిశీలశక్తులన్నీ సంఘటితమవుతాయని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు హెచ్చరించారు. ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాల్లో విగ్రహాల కూల్చివేతను నిరసిస్తూ నాస్తిక సమాజం, ప్రగతిశీల ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని లెనిన్‌సెంటరు వద్ద మానవహారం ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లెనిన్, పెరియార్, అంబేద్కర్ చిత్రపటాలను ప్రదర్శిస్తూ ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ ఉన్మాదులు నశించాలి.. అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఓబులేసు మాట్లాడుతూ సమాజానికి ఆదర్శవంతమైన మహాపురుషుల జ్ఞాపకార్థం భవిష్యతరాల స్ఫూర్తి కోసం విగ్రహాలను నెలకొల్పి స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. త్రిపురలో రాజుకున్న చిచ్చు దేశవ్యాప్తంగా వ్యాపించిందని, వమపక్షాలు ఓడినంతమాత్రాన కమ్యునిజం, మార్క్సిజం, అంబేద్కరిజం ఓటమికి ఆస్కారంలేదన్నారు. లెనిన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా బీజేపీ నేత సుబ్రహ్మణ్యం విక్రీకరిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. నాస్తిక సమాజం కార్యదర్శి మోతుకూరి అరుణకుమార్, జనవిజ్ఞానవేదిక అధ్యక్షుడు చల్లా హరికుమార్ మాట్లాడుతూ ప్రపంచ విప్లవాలకు లెనిన్ మార్గదర్శకునిగా పేర్కొంటూ పెరియార్, అంబేద్కర్లు మూఢనమ్మకాల నిర్మూలన, కుల నిర్మూలనలకు పాటుపడ్డారని తెలిపారు. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా విగ్రహాల ధ్వంసం ఉందన్నారు. ఈ ఘటనలు రాచరిక పాలనను గుర్తు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహనీయులను స్మరిస్తూ ఏపీ ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి పి చంద్రానాయక్ పలు విప్లవ, అభ్యుదయ గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు కొత్తపల్లి రవిబాబు, అరసవిల్లి కృష్ణ, కె పోలారి, కె రామారావు, ఎం రామకృష్ణ, సయ్యద్ అన్వర్, బి ప్రభాకర్, బుట్టి రాయప్ప, నటరాజ్, కె యేసు, అక్కినేని చంద్రరావు, ఎస్‌కే నజీర్, కె వెంకటేశ్వర్లు, డాక్టర్ వి సదానందం, వెన్నెల, లతీఫ్, జె సత్యనారాయణ, హరనాథ్, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

బ్రాహ్మణ కార్పోరేషన్‌ను భ్రష్టుపట్టించిన ఐవైఆర్

విశాలాంధ్ర బ్యూరో - అమరావతి: ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు సొంత ఎజెండా కోసం బ్రాహ్మణ కార్పోరేషన్‌ను భ్రష్టుపట్టించారని ఆ కార్పోరేషన్ చైర్మన్ ఆనంద్ సూర్య తెలిపారు. విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ఐవైఆర్ వ్యవహారశైలి నచ్చకే అప్పటి ముఖ్య మంత్రులు కె రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి పక్కనపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఐవైఆర్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌కు అమ్ముడుపోయారని తీవ్రంగా విమర్శించారు. అధికారం ఉండి కూడా అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమానికి వీసమెత్తు చర్యలు తీసుకోలేద న్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో సచివాలయంలో ఆయన కార్యదర్శులు సతీష్ చంద్ర, గిరిజాశంకర్, దేవాదాయశాఖ కమిషనర్ అనురాధతో చర్చలు జరిపి సానుకూల నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ తరుణంలో అర్చకులను తప్పుదోవపట్టించే విధంగా మాట్లాడడం ఐవైఆర్ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. రాజధాని, ప్రత్యేక హోదాపై వివిధ సందర్భాల్లో చంద్రబాబును విమర్శిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ఏపీకి ప్రత్యేక హోదాను సాధించేందుకు చంద్రబాబు ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.

మరో 20 రూట్లలో ట్రూజెట్

- 25నుంచి చెన్నై- సేలం సర్వీస్ ప్రారంభం
- త్వరలో అహ్మదాబాద్, గౌహతిల నుంచి సర్వీసులు

విశాలాంధ్ర బ్యూరో- అమరావతి : ప్రాంతీయ విమానయాన సంస్థగా సేవలు ప్రారంభించిన ట్రూజెట్ అనతి కాలంలోనే జాతీయ విమానయాన సంస్థగా ఎదిగి దేశం నలుమూలల నుండి సర్వీసులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ కంపెనీలో భాగమైన టర్బో మేఘా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ 'ట్రూజెట్' పశ్చిమ, తూర్పు తీరం, ఈశాన్య భారతం నుంచి కూడా విమాన సేవలను విస్తరించనుంది. త్వరలో దేశవ్యాప్తంగా మరో 20 రూట్లలో తన సేవలను ప్రారంభించనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్, అస్సాం రాజధాని గౌహతి నుంచి ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాలకు విమానాలు నడపనుంది. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా 12 ప్రాంతాలకు రోజూ కనీసం 2వేల మందిని వివిధ ప్రాంతాలకు తీసుకువెళుతున్న ట్రూజెట్ త్వరలో నాలుగింతలకు పెంచుకోవాలనే లక్ష్యంతో కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఉడాన్ పథకం రెండో దశ కింద ట్రూజెట్ సంస్థ 20 రూట్లలో విమానాలు



నడిపేందుకు అనుమతి పొందింది. వీటిలో అహ్మదాబాద్ నుంచి గుజరాత్‌లోని పోరుబందర్, రాజస్థాన్‌లోని జైసల్మేర్, మహారాష్ట్రలోని నాసిక్, జలగావ్లతో పాటు గౌహతి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లోని కుచ్బిబెహర్, బురన్పూర్, తేజు, తేజ్‌పూర్ తదితర మార్గాలున్నాయి. ఈ నెల 25న చెన్నై నుంచి విజయవాడకు ప్రతిరోజూ ట్రూజెట్ సర్వీసు నడవనుంది.

త్వరలో మరో ఏడు విమానాలు

ప్రస్తుతం ట్రూజెట్ సంస్థ ఐదు విమానాల ద్వారా ప్రయాణీకులను వివిధ ప్రాంతాలకు తీసుకెళుతోంది. వీటికి తోడుగా మరో ఏడు విమానాలను వాటి సరసన త్వరలో చేర్చబోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉడాన్ పథకం తొలి దశలో 18 రూట్లను పొందిన ట్రూజెట్ హైదరాబాద్ నుంచి ముంబై, ఔరంగాబాద్, చెన్నై, గోవా, బెంగళూరు, తిరుపతి, విజయవాడ, కడప, రాజమండ్రి, మైసూర్, విద్యానగర్, హైదరాబాద్-ఔరంగాబాద్ మధ్య విమాన సర్వీసులు నడుపుతోంది. 2015 జూలై 12న రెండు విమానాలతో ప్రారంభమైన టర్బో మేఘా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రూజెట్ సంస్థ ఈ ఏడాది జనవరి 19 నాటికి 10లక్షల మంది ప్రయాణీకులను చేరవేసి రికార్డు సృష్టించినట్లు ట్రూజెట్ సంస్థ వాణిజ్య వ్యవహారాల పర్యవేక్షణ అధికారి సెంథిల్ రాజా తెలిపారు. తమ విమానాల్లో మధ్యతరగతివర్గాలకు సైతం అందుబాటులో వుండేలా టికెట్ ప్రారంభ ధర 599 రూపాయలు మాత్రమే కావడం విశేషమన్నారు. అలాగే ప్రయాణికులకు ఉచితంగా అల్పాహారం, ఆహారం అందిస్తూ మెరుగైన సేవలందిస్తున్నామన్నారు. స్నేహితులు, కుటుంబసభ్యులు గ్రూప్‌బుకింగ్స్ చేసుకుంటే వారికి వివిధ ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తున్నామని, తరచూ ప్రయాణించే వారికి ఫ్లాట్ రేటు విధానం క్రింద ప్రయాణికులకు అనుకూలమైన చార్జీలను వసూలు చేస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తే కాన్సిలేషన్ ఫీజు కూడా అతి తక్కువగా తీసుకుంటున్నట్లు తెలిపారు.

'ఆదరణ' మార్గదర్శకాలు విడుదల

- రూ.2.55 లక్షల మందికి ఆర్థిక సహాయం
- లబ్ధిదారులకు 90 శాతం సబ్సిడీ
- పథకం అమలు, పర్యవేక్షణ కమిటీల ఏర్పాటు
- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

విశాలాంధ్రబ్యూరో - అమరావతి : రాష్ట్రంలో రెండో విడత అమలు చేయనున్న ఆదరణ పథకం అమలుకు ప్రభుత్వ మార్గదర్శకాలను జారీ చేసింది. బీసీ వృత్తిదారులు సరికొత్త టెక్నాలజీతో ఆధునిక పరికరాలను ఉపయోగించుకుని వృత్తిని మెరుగు పరచుకునేందకు 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం ఆదరణను అమలు చేయనుంది. 125 బీసీ కులాల్లో 2.55 లక్షల మందికి ఆర్థిక సహాయం అందించేందుకు వీలుగా బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బీ ఉదయలక్ష్మీ శనివారం మార్గదర్శకాలను విడుదల చేశారు. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు రాష్ట్రస్థాయిలో బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా పరిశ్రమలశాఖ కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ అండ్ సీఈఓ, ఏపీ బీసీ సహకార ఆర్థిక సంస్థ వీసీ అండ్ ఎండీ సభ్యులుగా పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే జిల్లాల్లో కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే కమిటీలో పరిశ్రమలశాఖ జిల్లా జనరల్ మేనేజర్, డీఆర్‌డీఏ పీడీ, జడ్పీ సీఈఓ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, వ్యవసాయశాఖ జేడీ, బీసీ సంక్షేమశాఖ అధికారి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్, ఫిషరీష్ అధికారులు, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ఈడీలు సభ్యులుగా పథకం అమలు కోసం మరో కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్రంలో పథకం అమలుకు బీసీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ చైర్మన్‌గా 15 మంది సభ్యులతో మరో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 18 నుంచి 50 ఏళ్ల వయస్సు కలిగిన వారికి ఆర్థిక సహాయం అందజేసేందుకు మండల, పట్టణ, నగరస్థాయిలో నాన్ అఫీషియల్, అఫీషియల్ కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మండలాల్లో ఎంపీపీ అధ్యక్షుడుగా, జడ్పీటీసీ, ఇద్దరు ఎంపీటీసీ, ముగ్గురు సర్పంచ్‌లతోపాటు నలుగురు సోషల్ వర్కర్లు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి ఎంపీడీఓ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. అలాగే మున్సిపాల్టీలలో మున్సిపల్ చైర్మన్‌లు చైర్మన్‌గా, ఒక కౌన్సిలర్, నలుగురు సోషల్ వర్కర్లు, కార్పొరేషన్ పరిధిలో మేయర్ చైర్మన్‌గా, ఒక కార్పొరేటర్, నలుగురు సోషల్ వర్కర్లు సభ్యులుగానూ, సంబంధిత మున్సిపల్ కమిషనర్లు సభ్య కార్యదర్శులుగా ఉంటారు. లబ్ధిదారుల ఎంపికలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదరణ పథకం కింద రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.30 వేలు ఆర్థిక సహకారం అందజేస్తారు. ఇందులో 70 శాతం సబ్సిడీ, 20 శాతం జాతీయ బీసీ సహకార ఆర్థిక సంస్థ (ఎన్‌బీసీఎఫ్‌డీసీ) సబ్సిడీ ఇవ్వనుండగా, లబ్ధిదారులు 10 శాతం భరించాల్సి ఉంటుంది. అయితే లబ్ధిదారులు ప్రజా సాధికార కమిటీ సర్వేలో తన పేరును నమోదు చేసుకుని ఉంటేనే ఈ పథకం కింద సహకారం అందజేయనున్నట్లు ప్రభుత్వ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. 1.05 లక్షల మందికి రూ.10 వేలు, 83,000 మందికి రూ.20 వేలు, 67,000 మందికి రూ.30 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బీసీ కులాలకు చెందిన గీత, కుమ్మరి, కమ్మరి, మత్స్య, చేనేత, నాయి బ్రాహ్మణ, కార్పెంటరీ, స్టోర్ కార్వింగ్, లాండ్రీ, టైలరింగ్, పాడి పరిశ్రమ తదితర వృత్తులకు ఆర్థిక సహకారం అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది.

డా.జి.గంగాధర్ నేడు కాంగ్రెస్‌లో చేరిక

విశాలాంధ్ర బ్యూరో -విజయవాడ : "మళ్లీ కాంగ్రెస్" అనే నినాదంతో తన సహచరులతో డా.జి. గంగాధర్ కాంగ్రెస్ పార్టీలోకి పునః ప్రవేశం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో డాక్టర్స్ సెల్ రాష్ట్ర చైర్మన్ గా, రాష్ట్ర అధికార ప్రతినిధి గా పార్టీకి సేవలందించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న గంగాధర్ రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ నాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం కేంద్రంలో ఆరెస్సెస్-బీజేపీ-మోడీ, రాష్ట్రంలో టీడీపీ-చంద్రబాబు నాయుడు సాగిస్తున్న ప్రజా వ్యతిరేకవిధానాలు అవలంభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేయవలసిన ఆవశ్యకతను గ్రహించి "మళ్లీ కాంగ్రెస్" అనే నినాదంతో ఆదివారం ఉదయం 10 గంటలకు ఆంధ్రరత్న భవన్‌లో పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి ,కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి పునఃప్రవేశిస్తున్నట్లు తెలిపారు. మిత్రులు,శ్రేయోభిలాషులు సహృదయంతో తనను ఆశీర్వదించి గతంలో వలే పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విదేశీ విధాన విధ్వంసం చేస్తూ దేశంలో విపత్కర పరిస్థితులు సృష్టిస్తున్న మోడీని తక్షణం సాగనంపవలసి ఉందన్నారు. దేశంలో అన్నీ వ్యవస్థలను ధ్వంసం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేసి నియంతృత్వ పాలన సాగిస్తున్న మోడీని ఓడించి ఇంటికి పంపకపోతే దేశ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి మోసం చేసిన బీజేపీకి రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీకి గుణపాఠం నేర్పాలన్న ఏకైక లక్ష్యంతోనే తనతోపాటు, అనుచరవర్గమంతా కాంగ్రెస్ పార్టీలోకి పునః ప్రవేశం చేస్తున్నట్లు తెలిపారు.

మహిళలకు భద్రత కరవు



విశాలాంధ్ర బ్యూరో -హైదరాబాద్ : చంద్రబాబు పాలనలో మహిళలకు భద్రత కరువైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఆరోపించారు. మహిళల అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందన్నారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేస్తే ఇప్పటి వరకు శిక్షల్లేవన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మహిళను వివస్త్రను చేసినా పట్టించుకోలేదని ఆమె మండిపడ్డారు. బెల్టు షాపులను దశలవారీగా ఎత్తేస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందని నిల దీశారు. మహిళల కోటాలో లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్‌లో రోజా విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని, చివరి బడ్జెట్‌లోనూ మహిళలకు అన్యాయం చేశారన్నారు. చంద్రబాబు మహిళా వ్యతిరేకి అని తెలిపారు. ఎన్నికల ముందు ఆడపిల్లలందరికీ సెల్ ఫోన్లు కొనిస్తానన్న చంద్రబాబు హామీ ఏమైందని నిలదీశారు. ఓట్ల కోసం మహిళలను మోసం చేయడానికే చంద్రబాబు హామీలు గుప్పించారని ఆరోపించారు. మహిళలకు అన్యాయం చేయడమే కాకుండా మహిళా దినోత్సవం రోజున చంద్రబాబు చేసిన ట్వీట్ పుండు మీద కారం చల్లినట్లు ఉందని చెప్పారు. మహిళా సాధికారతకు తమ ఇల్లే ఉదాహరణ అని, సేవా రంగంలో 24 గంటలు తాను బిజీగా ఉంటానని, వ్యాపారాన్ని తన భార్య సమర్థవంతంగా నిర్వర్తిస్తారని, ఇప్పుడు తన కోడలు వ్యాపార బాధ్యతలు చూసుకుంటోందని చంద్రబాబు చెప్పారన్నారు. తాను, తన కుమారుడు ఆర్థికంగా వారి మీద ఆధారపడు తున్నామంటే అర్థం చేసుకోండి...వారి సమర్థత'.. అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారని రోజా తెలిపారు. ఈ ట్వీట్ ఎంత చౌకబారుగా ఉందో అర్థమవుతుందన్నారు. చంద్రబాబు తాను బాగుంటే రాష్ట్రం అంతా బాగుందని అనుకుంటున్నారని, తన కొడుకుకి మంత్రి ఉద్యోగం ఇచ్చేసి రాష్ట్ర యువత అందరికీ ఉద్యోగాలు వచ్చేశాయనుకుం టున్నారన్నారు. వారింట్లో సాధికారత వచ్చేసింది కాబట్టి రాష్ట్రమంతా సాధికారత వచ్చేసిందనడానికి సిగ్గు పడాల న్నారు. రాష్ట్రంలో మహిళలను పారిశ్రామికంగా ఎదిగేలా చేస్తామని, వ్యాపారస్తులుగా చేస్తామని చెప్పిన చంద్రబాబు.. నేడు తన ఇంట్లోని ఇద్దరు మహిళలను బినామీ డబ్బుతో పారిశ్రామికంగా ఎదిగేలా చేశారని రోజా ఆరోపించారు.

విగ్రహాల కూల్చివేతతో ప్రపంచానికి ఇచ్చే సందేశం ఏమిటి?

- హోదా కేంద్రం ఇచ్చే బిక్ష కాదు
- విద్యార్థులు వీధుల్లోకి రావాలి : ముప్పాళ్ల

విశాలాంధ్ర-గుంటూరు సిటీ : త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని, తమిళనాడులో పెరియార్ రామస్వామి విగ్రహాన్ని, యూపీలో అంబేద్కర్ విగ్రహాలను కూల్చడం ద్వారా బీజేపీ ప్రభుత్వం ప్రపంచానికి ఏమి సందేశాన్ని పంపిస్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఇటువంటి చర్యలు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ శక్తుల దుష్టపన్నాగాలకు తార్కాణంగా నిలుస్తున్నాయని అన్నారు. ఇక్కడి మల్లయ్యలింగంభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విదేశీయుడనే కారణంతో లెనిన్ విగ్రహాన్ని కూల్చడం సమంజసం కాదన్నారు. విదేశీయులు కనుగొన్నారన్న కారణంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వాడకాన్ని మానేస్తారా అని మోడీ, అమిత్‌షా, సంఘ్‌పరివార్ శక్తులను ప్రశ్నించారు. ఇటువంటి చర్యలు 120 కోట్ల మంది భారతీయులను ఆదిమ సమాజానికి తీసుకువెళ్లేలా ఉన్నాయని అన్నారు. ఆంధ్రులకు పెద్దన్నగా ఉంటానని, 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని, ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తామని వెంకన్న సాక్షిగా నాడు హామీలిచ్చిన మోడీ నేడు ఆంధ్రుల పట్ల కక్ష కట్టి వివక్షత చూపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి నిధులు కూడా ఇవ్వకుండా కుంటి సాకులతో కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక తరగతి హోదా లేకుండా రాష్ట్ర పురోభివృద్ధి సాధ్యం కాదని, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన జరగదని, పారిశ్రామీకరణ సాధ్యంకాదని స్పష్టం



చేశారు. ఈ నేపథ్యంలో భావితరాల భవిష్యత్తు కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులు, బార్ అసోసియేషన్లు, డాక్టర్ల అసోసియేషన్లు, వర్తక, వాణిజ్య, వ్యాపార వర్గాలు వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్లమెంట్‌ను ఆయుధంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వ మెడలు వంచాలని, మోడీ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలన్నారు. అలాకాదని ఎన్నికల ఎత్తుగడ కోసం హోదా అంశాన్ని పాచికగా ఉపయోగిస్తే నామరూపాలు లేకుండా పోతారని హెచ్చరించారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీ అయిన ద్రోహిగా మిగిలిపోతుందన్నారు. హోదా సాధన కోసం అవసరమైతే 48 గంటలు, 72 గంటల బంద్‌కు పిలుపునివ్వడానికి రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంస్థలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ హోదా సాధనే లక్ష్యంగా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని, గ్రామ గ్రామాన విస్తరింపచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొన్నారు.

కారెం శివాజీకి జెనీవా ఆహ్వానం

విశాలాంధ్రబ్యూరో - అమరావతి: జనీవా ఇన్‌స్టిట్యూట్ ఫర్ లీడర్‌షిప్ అండ్ పబ్లిక్ పాలసీ (జీఐఎల్‌పీపీ) కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీకి ఆహ్వానం వచ్చింది. ఈ ఏడాది మే 29 నుంచి జూన్ 1 వరకు జరగనున్న కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలంటూ జీఐఎల్‌పీపీ అధ్య క్షుడు హల్ జాన్స్ ఆహ్వానం పంపించారు. గ్లోబ ల్ హోప్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ (జీహెచ్ ఎన్‌ఐ) అనే సంస్థ తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా ఈ కాన్ఫరెన్స్ జరగనుంది. జనీవా కాన్ఫరెన్స్‌కు ఆహ్వానం లభించటంపై కారెం శివాజీ హర్షం వ్యక్తం చేశారు.

ఎన్డీఏలో కొనసాగడం మోసపూరితం: వైసీపీ

విశాలాంధ్ర బ్యూరో-హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంలో నాలుగేళ్లు ఉండి ప్రత్యేక హోదా సంజీవని కాదని, ముగిసిపోయిన అధ్యాయమని పేర్కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడూ ప్రత్యేక హోదా కావాలనడం విడ్డూరంగా ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి పేర్కొన్నారు. మొన్నటి వరకు అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతిస్తామని బీరాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లుతూ, ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెప్పమని చంద్రబాబు తన ఎంపిలకు చెబుతున్నారని, టిడిపి అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఏం అభివృద్ధి సాధించారని నిలదీశారు. అమరావతిలో ఒక్కటైన పర్మినెంట్ పని చేశావా అని ప్రశ్నించారు. రాజధాని కోసం వేలాది మంది రైతులు త్యాగం చేస్తే, ఆ త్యాగాన్ని కూడా చంద్రబాబు క్యాష్ చేసుకుంటున్నారని మండిపడ్డారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్‌పాండ్‌లో పార్థసారథి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదాపై జగన్ రాజకీయాలు చేస్తున్నారని రకరకాల భాష్యాలు చెప్పిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై యూటర్న్‌తీసుకున్నారన్నారు. టిడిపి మంత్రులు రాజీనామా చేసినా, ఎన్డీఎలో కొనసాగడం మోసపూరితం కాదా అని సూటిగా ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వం కాదా అని నిలదీశారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అని వ్యాఖ్యానించారు. 29సార్లు ఢిల్లీ వెళ్లామని, అందర్నీ కలిశానని గొప్పగా చెబుతున్నారని, అన్నిసార్లు వారితో కలిస్తే వారి ఆలోచన ఏంటో తెలియలేదా అని నిలదీశారు. అసలు చంద్రబాబుకు పరిపాలన దక్షత లేదని, బిజెపి మాదిరిగానే ఆయన కూడా ఆలోచిస్తున్నారని విమర్శించారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లి ఏం సాధించావో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా అసెంబ్లీ సీట్లు పెంచండి, కమీషన్లకు అడ్డుపడకుండా, అంచనాలు పెంచండి, వైసిపిని అణచమని కేంద్ర మంత్రులను కోరినట్లు వారే చెబుతున్నారన్నారు. వైఎస్ జగన్ నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం దీక్షలు, ధర్నాలు చేశారని, ఢిల్లీలో ఆందోళనలు చేపట్టారని గుర్తు చేశారు.

బీజేపీ కోర్ కమిటీ భేటీ నేడు

విశాలాంధ్రబ్యూరో - అమరావతి : కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోర్ కమిటీ సమావేశం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరగనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అధ్యక్షతన జరగనున్న సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇన్‌చార్జి సతీష్ జీ హాజరుకానున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రంలోని బీజేపీతో విభేదించిన మిత్రపక్షం టీడీపీ ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి వైదొలగింది. కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయగా, రాష్ట్రంలో పీ మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ కూడా తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. హోదా విషయంలో నెల రోజులుగా టీడీపీ, బీజేపీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ తన భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించింది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ ఆదివారం భేటీ కానుంది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం పదిన్నర గంటలకు జరగనున్న సమావేశానికి 16 మంది కోర్ కమటీ సభ్యులు హాజరుకానున్నారు. వారిలో ఎంపీలు హరిబాబు, గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యేలు పీ విష్ణుకుమార్‌రాజు, ఆకుల సత్యనారాయణ, కామినేని శ్రీనివాస్, పీ మాణిక్యాలరావుతోపాటు జాతీయ నాయకులు ఉన్నారు. ప్రధానంగా తాజా రాజకీయాలపై ఆ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి వైదొలిగిన టీడీపీ కూటమి నుంచి బయటకు రావాలనే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణకు బీజేపీ సమాయత్తం అవుతోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న సహాయంపై మిత్రపక్షం విమర్శలకు దిగటాన్ని కొందరు నేతలు తప్పుపడుతున్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలనే డిమాండు కూడా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

క్రైమ్ రేటు తగ్గించే బాధ్యత పీపీలు, పోలీసులదే

- దోషులకు శిక్ష పడాల్సిందే
- అమాయకులకు రక్షణగా ఉండాలి
- సమాజానికి సవాల్‌గా సైబర్ నేరాలు
- వర్క్‌షాపులో హోంశాఖ కార్యదర్శి అనురాధ



విశాలాంధ్రబ్యూరో - అమరావతి : సమాజంలో క్రైమ్ రేటును తగ్గించడం ద్వారా అందరూ సంతోషంగా జీవించే వీలున్న వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లపై ఉందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ సూచించారు. తప్పు చేసిన నిందితులను శిక్షించాల్సిందేనని, అదే సమయంలో అమాయకులకు శిక్ష పడకుండా చట్టాల నుంచి కాపాడాల్సిన బాధ్యత పబ్లిక్ ప్రాసిక్యూటర్లపైనే ఎక్కువగా ఉందన్నారు. ప్రాసిక్యూషన్స్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో విజయవాడలోని పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో అభివృద్ధి చెందుతున్న చట్టపరమైన పోకడలపై (ఏమర్జింగ్ లీగల్ ట్రెండ్స్) పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఒక రోజు రాష్ట్రస్థాయి వర్క్‌షాపును హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ శనివారం ప్రారంభిస్తూ, మంచి సమాజాన్ని నిర్మించటంలో పోలీసు, న్యాయశాఖ సమన్వయంతో పని చేయాలన్నారు. నేరస్తులు కూడా సమాజంలో సాధారణ జీవితం గడిపేందుకు అనువైన వాతావరణాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కల్పించాలని చెప్పారు. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధైర్యం నేరస్తులలో కలుగకుండా చూడాలన్నారు. నేరాల శాతాన్ని తగ్గించేందుకు క్రిమినల్స్ రోజు వారి కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. మారుతున్న కాలానికనుగుణంగా చట్టాల్లోనూ మార్పులు వస్తున్నాయని, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎప్పటికప్పుడు వాటిపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఆహార కల్తీ, సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నట్లు చెప్పారు. ఆహార భద్రత, సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. దీనివల్ల కేసుల విచారణ సమయంలో నిందితులకు శిక్షలు వేయించడంతోపాటు అమాయకులను శిక్షకు గురికాకుండా రక్షించే అవకాశం ఉంటుందన్నారు. విజిలెన్స్ తనిఖీలలో కల్తీలకు సంబంధించిన కేసులే ఎక్కువగా నమోదవుతున్నట్లు ఆమె చెప్పారు. వాటిలో నెయ్యి కల్తీ కేసులు ఎక్కువగా ఉంటుండగా, గిరిజన ప్రాంతాల్లో టీ పొడి కల్తీ జరుగుతోందని తెలిపారు. మందుల కల్తీ కూడా ఇటీవల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. ఇలాంటి కేసులకు సంబంధించి నిందితులను పట్టుకోవటంలో అధునాత పద్ధతులను అమలు చేయాలని, ఇందుకోసం సరికొత్త సాంకేతిక పద్ధతులను అవలంభించాలని సూచించారు. పలు కేసులలో పట్టుకున్న నిందితులకు శిక్షలు పడేలా చూసినపుడే ప్రాసిక్యూషన్‌కు ప్రాధాన్యం పెరుగుతుందని చెప్పారు.

లేబోరేటరీ సౌకర్యం అవసరం : నేర విచారణలో మెరుగైన పద్ధతులను అమలు చేసేందుకు ప్రత్యేకంగా తగిన లేబోరేటరీ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని అనురాధ అన్నారు. [illegible] అప్పుడే నిందితులకు శిక్షలు పడతాయన్నారు. మారుతున్న చట్టాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు, హైకోర్టులలో వస్తున్న తీర్పులను పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పరిశీలించాలని చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల చట్టాలతోపాటు సైబర్ నేరాలకు సంబంధించిన కేసులను పరిశీలించే నూతన విధానాలను తెలుసుకోవాలన్నారు. నేటి సమాజానికి సైబర్ నేరాలు ఒక సవాల్‌గా మారాయని, ఈ నేపథ్యంలో ఆ కేసుల విచారణపై పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లు ప్రధానంగా దృష్టి సారించాలని కోరారు. విజయవాడ జాయింట్ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాతా మాట్లాడుతూ, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 41ఏ సీఆర్‌పీఈ చట్టంపై అవగాన పొందాలన్నారు. అపుడు నిజమైన దోషులకు శిక్ష పడుతుందన్నారు. అలాగే 324, 326 చట్టలపైనా అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాసిక్యూషన్స్ అదనపు డైరెక్టర్ [illegible] రామకోటేశ్వరరావు, జాయింట్ డైరెక్టర్ వీ [illegible] 13 జిల్లాల[illegible] చెందిన 175 పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన [illegible] కార్యక్రమానికి [illegible] పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ హాజరయ్యారు.

సంపాదకీయం

తల్లిభాష

భాష అత్యంత అద్భుతమైంది. అది మనిషికి లభించిన అపురూప వరం. ఒకరి భావాలను వ్యక్తం చేయడానికి, వాటిని దాచుకోవడానికి లేదా నర్మగర్భంగా తెలియజేయడానికి ఉపయోగ పడుతుంది. ఎవరి భవిష్యత్తు అయినా వారి ప్రవర్తన, మాట తీరుపైనే ఆధారపడి ఉంటుంది. భాషా చాతుర్యం ఉంటే ఎంతటి క్లిష్టమైన వ్యవహారాలనైనా అవలీలగా పరిష్కరించుకోవడం సులభ సాధ్యం. మన గిరీశం ఆ తరహా వ్యక్తులకు ప్రతినిధే. మృదుమధుర సంభాషణతో ఎదుటివారి మనస్సును జయించడం కూడా తేలికే! అందుకు మన మధురవాణి ఒక గొప్ప ఉదాహరణ. 'మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు' అని మన పెద్దలు అన్నారు కదా. కొందరు మాటలతో ఎదుటి వారిని బురిడీ కొట్టించాలని ప్రయత్నించి తామే బుట్టలో పడిపోతుంటారు. భాషను ఎలా ఉపయోగించుకోవాలన్నది ఆయా వ్యక్తుల ఆలోచన, సామర్థ్యాల మీదా ఆధారపడి ఉంటుంది.

నాగరికత పెరగడానికి భాషే మూలాధార మనడానికి సందేహం అవసరం లేదు. మనుషులంతా ఒకే భాష మాట్లాడటం లేదు. ప్రపంచంలో కొన్నివేల భాషలున్నాయి. వాటిలో కొన్ని అంతరించిపోగా, మరికొన్ని రూపుమాసి పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్నింటికి లిపులు లేవు. మన రాష్ట్రంలో సవరజాతి మాట్లాడే సవర భాషకు లిపి లేదు. గిడుగు రామమూర్తి పంతులు ఎంతో కృషిచేసి లిపిని, వ్యాకరణాన్ని తయారుచేశారు. సవర నిఘంటువును రూపొందించారు. జన బాహుళ్యానికి అట్టే తెలియని భాషలూ ఉన్నాయి. వాటిలో మహత్తర గ్రంథాలున్నాయి. అందుకు పైశాచీ భాష ఒక ఉదాహరణ. కథా సాహిత్యానికి ఒరవడి అని చెప్పుకోదగిన అనేక కథలున్న 'బృహత్కథ' ఈ పైశాచీ భాషలోనే గుణాఢ్యుడు అనే పండితుడు రాశాడు. సంస్కృతం వచ్చి ప్రాంతీయ భాషలను అణగదొక్కిందనడానికి ఈ గుణాఢ్యుడు, ఆయన బృహత్కథ చక్కని ఉదాహరణలు. ఆడవారి భాషలకు అర్థాలే వేరులే అన్నారు. అవును మాట్లాడడంలో మగువలదే పైచేయి. ఆడవారంత మృదువుగా మధురంగా మగవారు మాట్లాడలేరు. అసలు పలుకుల వేలుపే స్త్రీ కదా! ఆడవారి భాష అందమైనదనే పేరు ఉంది. 'గ్రంథాలు చదివి నేను భాష తెలుసుకున్నాను. స్త్రీలనాశ్రయించినీ నేర్చుకున్నానేను తెనుగుభాష. ప్రయోగ విజ్ఞానం కూడా స్త్రీల వల్లనే అలవడింది నాకు. పురుషుల భాషలో కంటే స్త్రీల భాషలో మాధుర్యమూ, హృదయాలను కట్టిపడేసే జాతీయతా కనపడింది నాకు.' అని రాశారు శ్రీపాదవారు. మాటల పొందికలో, ఛలోక్తులు విసరడంలో, శ్లేషలు కురిపించడంలో, సామెతలు, పలుకుబడులు విరజిమ్మడంలో వెనకటి తరం తరుణులు దిట్టలని శ్రీపాద వారి అభిప్రాయం. ఇక ప్రేమికులకూ ఓ భాష ఉంది. అమ్మాయిల నోరే కాదు, కళ్లూ మాట్లాడతాయి. 'కనులు మాటలాడు భాష వేరే ఉన్నదిలే' అన్నారు ఆరుద్ర. 'ఓరచూపులో ఉన్నది ఎంతో మీనింగు కోరచూపులో ఉండును ఆఖరి వార్నింగు' అంటూ కళ్ల భాషలోని కొన్ని కిటుకులు తెలిపారాయన. కొందరు పెదవి విప్పకుండానే సమాధానం చెప్పే అతివలకు కొదవలేదు. మౌనమే నీ భాష ఓ మూగమనసా అన్నారు కదా! మృధు మదురంగా మాట్లాడే భాష ఆత్మీయునిలా పలకరించి చల్లగాలిలా సేదతీరుస్తుంది. హృదయాన్ని పులకరింపజేస్తుంది.

ఏ భాషైనా నదీ ప్రవాహంలా ముందుకు సాగాలి. నూతినీటిలా ఉంటే ఎదుగుబొదుగు లేకుండా ఉంటుంది. ఈ రోజు ప్రపంచ భాషలను శాసిస్తున్న ఆంగ్లం కూడా ఎన్నెన్నో భాషా పదాలను తనలో ఇముడ్చుకొని నేడీ రూపం తీసుకొంది. కొన్ని భాషలు ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటూ సంపద్వంతం అవుతుంటే, మరికొన్ని భాషలు ప్రాథమిక స్థాయిలోనే ఉండిపోయాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇముడ్చుకోలేని కొన్ని భాషలు ఎదుగుదలను అందుకోలేకపోతున్నాయి. దేశ కాల పరిస్థితులను బట్టి భాష మార్పునకు లోనవుతుంటుంది. పరభాషా పదాలను తనలో ఇముడ్చుకుంటూ, ఆ భాషకు తన పదాలనూ దత్తత ఇస్తూ ముందుకు సాగినప్పుడే భాష సజీవత్వం సంతరించుకొంటుంది. అదే సజీవ భాషగా కాలపరీక్షను ఎదుర్కొని నిలదొక్కుకోగలుగుతుంది. కొన్ని సందర్భాల్లో రెండు భాషలతో కూడిన మిశ్రమ భాష కూడా తలెత్తుతుంది. మొక్కపాటి వారు సృష్టించిన పార్వతీశం అప్పటి మద్రాసు వెళ్లి అక్కడివారు అరవాన్నీ తెలుగునూ మిశ్రమం చేసి మాట్లాడే అరవ తెలుగును విని ఆశ్చర్యపోయాడు. సెంట్రల్ స్టేషన్‌లో దిగిన పార్వతీశం ఒక బండివాడిని తనను ఏదైనా ఒక హోటల్‌కుగానీ, సత్రానికి గానీ తీసుకెళ్లమంటాడు. 'అట్టనే సామీ..కిట్టనే రామస్వామి మొదటి సత్రము ఉంది' ..అంటాడు బండివాడు. మరి భోజనం సంగతో అంటే దుడ్డు తీసుకుని అక్కడే వేస్తరు అంటాడు. ఆ మాటలకు పార్వతీశం హడలిపోతాడు. ఇప్పుడు చెన్నై వెళ్లాల్సిన పనిలేదు. కృష్ణాతీరంలోనే ఇంగ్లీషు, తెలుగు మిశ్రమం వినిపిస్తుంది. అచ్చతెలుగు మాట అటుంచి, సాధారణ తెలుగైనా నాలుగు మాటలు ఇంగ్లీషు కలవకుండా మాట్లాడే పరిస్థితి నేడు లేదు. మాటల్లోనే కాదు, రాతల్లో కూడా ఇంగ్లీషు పీఠం వేసుకు కూర్చుంటున్నది. 'అతను అదో టైపు' 'నీకంత సీను లేదులే' వంటి మాటలు ప్రతి తెలుగువాడి నోటి నుండి తరచుగా వినబడతాయి. దీన్ని తెల్గీష్ భాష అనవచ్చునేమో! అదే సమయంలో శాస్త్రీయ పరిభాషను అర్థరహిత అనువాదాలతో తెలుగు చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. అది భాషకు మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తుంది. షేక్స్‌పియర్ పేరును పరమహంస విద్యానాథస్వామి 'శూలపాణి' అని అనువదించారు. కందుకూరి వీరేశలింగం పంతులు స్వీయచరిత్రలో ఇంగ్లీషు మాటలను తెలుగు చేశారు. డిస్ట్రిక్ట్ జడ్జిని 'ప్రాడ్వివాకుడు' అని, మెయిన్‌రోడ్డును 'ప్రధాన రథ్య' అని, రైల్వేలైన్‌ను 'ఇనుపదారి' లేదా అయోమార్గం అని అనువదించారు. ఇటీవల కాలంలో మన తెలుగు పత్రికల్లోనూ తెలుగు పేరిట కృతకత్వాన్ని పాఠకుల నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. పదాలు తెలుగు రూపంలో దర్శనమిచ్చినా.. అర్థం కాకుండా అయోమయం సృష్టిస్తే లాభమేమిటి? వ్యవహారానికి దగ్గరగా ఉండే, జనం నిత్యం వాడే పదాలను ఉపయోగించి తెలుగు చేస్తే మేలు జరుగుతుంది కాదనలేం. కానీ ఆ పనిచేస్తున్నారా? అరువు మాటలు, అరిగిపోయిన మాటలు, శకాళీ మాటలు, గొడ్డు మాటలు, జిడ్డు మాటలు, తుక్కు మాటలు, బెందు మాటలు, బూతు మాటలు, పొగరుబోతు మాటలు ఇలా ఎన్నెన్నో రకాల మాటలున్నాయి. వాటన్నింటినీ దృశ్యమాధ్యమాల్లో వాడుతున్నారు. ఈ భాష వింటే మనం వింటున్నది తెలుగేనా అనే అనుమానం కలుగుతుంది. మన మీద మనకే ఏవగింపు కలుగుతుంది. తల్లి మీద ఏవగింపు కలిగిన వ్యక్తి, తల్లిభాష మీద ఏవగింపు కలిగిన జాతికి సుఖం ఉండదు.. ప్రగతి అందదు. గురజాడ కన్యాశుల్కంలో గ్రాంథిక పదాలతో హాస్యం పుట్టిస్తే.. మన సినిమాల వాళ్లు మాండలిక పదాలతో హాస్యం పుట్టిస్తూ ఒక ప్రాంతం వారి మాటతీరును అవహేళన చేస్తున్నారు. దీనిపై ప్రతిఘటనలు ఎదురయ్యాయి. మాట మనుషులను కలపాలి గానీ, విడదీయకూడదు. మాటకొక సంస్కారం ఉంటుంది. దానిని దిగజార్చకూడదు. అందుకే బుద్ధిమంతులు ఆచితూచి మాట్లాడతారు. మాటకొక విలువ ఉంటుంది. అందుకే నీతిమంతులు మాటమీద నిలబడతారు. మాట పోతే మనుగడ పోయిందనుకుంటారు. మాటకొక పరిమళం.. అందం.. సొగసు.. గాంభీర్యం ఉంటాయి. మాట వెనుక ఎన్నో గుట్టుమట్టులు ఉంటాయి. మర్యాద, మన్ననలుంటాయి. అదే సమయంలో మాటకు కాలుష్యం కూడా ఉంటుంది. దానిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.

మన పిల్లలు పై స్థాయిలోకి వెళ్లడానికి, బాగా చదవడానికి ఇంగ్లీషు మీడియం చదువులే మంచివన్న మూఢవిశ్వాసం తల్లిదండ్రులను పట్టి పీడిస్తోంది. ప్రభుత్వాలు కూడా అటువంటి ఆలోచనే చేస్తున్నాయి. గురజాడ అప్పారావుగారు కన్యాశుల్కం నాటకంలో వెర్రిమొర్రి ఇంగ్లీషు వ్యామోహాన్ని గిరీశం-వెంకటేశం, అగ్నిహోత్రావధాన్లు-సతి పాత్రల ద్వారా సున్నితంగా అపహాస్యం చేశారు. అయినా ఈ నాటికీ తెలుగు తల్లిదండ్రుల్లో చాలా మంది ఆ స్థాయిని దాటి శాస్త్రీయంగా ఆలోచించలేకపోతున్నారు. మానవుని ఊహకూ, కాల్పనికశక్తికీ, నూతన సృజనకూ మాతృభాషే సహజసిద్ధమైన మూలాధారమన్న వాస్తవాన్ని గుర్తించడం లేదు. తన భాషను సరిగ్గా నేర్వలేనివాడు ఇతర భాషలలో ఎన్నటికీ ప్రావీణ్యం గడించలేడు అన్నాడు జార్జ్ బెర్నార్డ్‌షా. మన నార్ల వారు కూడా 'అన్యభాషపైన అధికారమబ్బదు అంతుపట్టదేని సొంత భాష, మొదలు నేర్చుకున్న తుదకెట్లు నేర్చురా' అన్నారు కవితాత్మకంగా. ఏ దేశ భాష అయినా ఇతర భాషలకు చెందిన ఎన్నో మాటలను తనలో ఇముడ్చుకుని పరిపుష్టం చెందుతుంటుంది. దాన్ని ఎవరూ కాదనలేరు. అడ్డుకోలేరు. అది సహజపరిణామం. అయితే మాతృభాషను విస్మరించి పరభాషకు బానిసలుకావడం అశాస్త్రీయం. అది ఆ జాతి సృజనను, భవితను చిదిమేస్తుంది.

భవిష్యత్తు సౌరశక్తిదే


భాగం 6

సౌర విద్యుత్ శక్తి

మర్ల విజయ కుమార్

భూతలంపై ప్రతిరోజూ 84,000 టెరావాట్ల (84,00,00,00 మెగా వాట్ల) శక్తి సూర్యుడు ప్రసాదిస్తున్నాడు. భూమిపై అతిపెద్ద ఎడారి అయిన సహారా ఎడారి వైశాల్యం 90 లక్షల చదరపు కిలోమీటర్లు, అందులో వందవ వంతు ప్రాంతంలో, అంటే 90 వేల కిలోమీటర్ల వైశాల్యంలో సోలార్ పానెల్స్ గాని ఏర్పాటుచేసి, విద్యుత్తు ఉత్పత్తిగాని చేయగలిగితే, ఆ శక్తి మొత్తం మన ప్రపంచవ్యాప్త శక్తి అవసరాలను తీర్చగలదు. అయితే, ఈ మొత్తం భూతలంపై ప్రసరించే శక్తిని మనం ఉపయోగంలోకి తేవటానికి సాధ్యం కాదు కాని, ఆ శక్తి ఏదో ఒక రూపంలో మనకు ఉపయోగంలోకి వస్తున్నది. ఉదాహరణకు, భూతలం వైశాల్యంలో 78% సముద్రమే. ఈ సముద్రంపై ప్రసరించే సూర్యకాంతిలోని వేడిమి వలన నీరు ఆవిరిగా మారి, మేఘాలలో చేరి, అందులో కొంత భాగమైనా భూమిపై వర్షంగా పడి, నదులలోకి నీరు చేరుతోన్నది. ఆ నదులలోని నీటినుండి మనకు జల విద్యుత్తు లభిస్తోంది. రుతుపవనాలు ఏర్పడుతున్నాయి. వేడి అయిన, చల్లని ప్రదేశాల మధ్యన గాలులు వీస్తుండటంతో, ఆ గాలిలోని శక్తి మనకు పవన శక్తిగా అందుబాటులోకి వస్తోంది. ఈవిధంగా అనేక రూపాలలో మనకు సూర్య శక్తి అందుబాటులోకి వస్తున్నా, సూర్యకాంతిని నేరుగా విద్యుత్తుగా మార్చవచ్చని మనకు ఐన్ స్టీన్ కనుగొన్న ఫొటో ఎలెక్ట్రిక్ ప్రక్రియ ద్వారా అర్థం అయింది. 1950వ దశకంలో, సిలికాన్ అణువులపై సూర్యకాంతిని ప్రసరించినప్పుడు, సిలికాన్ అణువులను ఢీకొన్న ఫోటాన్ ల కారణంగా ఒక ఎలక్ట్రాన్ విడుదల అవుతుందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దానితో సౌర శక్తిని విద్యుత్తుగా మార్చటానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 1980 నాటికి, చేతి గడియారాలలోనూ, కాలిక్యులేటర్లలోనూ చిన్న సోలార్ సెల్స్‌ను అమర్చి, వాటికి విద్యుత్తును సమకూర్చటం ప్రారంభమయింది. ఇక కొన్నేళ్లలోనే, పెద్ద సైజులో సోలార్ ప్యానెళ్లను తయారుచేసి, కిలోవాట్ల విద్యుత్తును తయారుచేయటం ప్రారంభమయింది. మరొక పదేళ్లలో వందల కిలోవాట్ల కెపాసిటీ కలిగిన సోలార్ విద్యుత్తు కేంద్రాలు ప్రపంచం నలుమూలలా ప్రారంభమయ్యాయి. విచక్షణారహితంగా ఇంధన వనరుల వాడకం కారణంగా పర్యావరణానికి పెనుప్రమాదం ఏర్పడుతోందని అర్థం అయినతరువాత, ఈ సోలార్ శక్తి ద్వారా ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని, తద్వారా పెట్రోలియమ్ నిలవలు లేని దేశాలు తమ ఇంధన దిగుమతి ఖర్చులను చాలావరకూ తగ్గించుకోవచ్చునని అర్థం కావటంతో, అనేక దేశాలు ఈ సోలార్ ప్యానెళ్ల ఉత్పత్తికి, సోలార్ విద్యుత్ కేంద్రాల స్థాపనకు భారీ రాయితీలు ఇవ్వటం ద్వారా, ఈ సౌర విద్యుత్తుకు ప్రోత్సాహం ఇవ్వటం మొదలయింది. పదేళ్లక్రితం వరకూ సౌర విద్యుత్తు ధర, బొగ్గును కాల్చే విద్యుత్తు కేంద్రాల విద్యుత్తు కంటే 5, 6 రెట్లు ఎక్కువగా ఉండిన కారణాన, భారీగా రాయితీలు ఇవ్వటం అవసరమయ్యింది. కాని గత పదేళ్లలో సోలార్ పానెళ్ల ఖరీదు అతివేగంగా పడిపోనారంభించింది. ఈనాడు అనేక దేశాలలో సౌర విద్యుత్తు, సాంప్రదాయ వనరుల విద్యుత్తు కంటే చవక కావటంతో, ప్రభుత్వాలు రాయితీలను ఇవ్వటం మానివేశారు. ఈనాడు వేల కిలోవాట్ల కెపాసిటీ కలిగిన విద్యుత్తుకేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాయి, కొత్తవి ప్రారంభించబడుతున్నాయి. ఈనాడు మన దేశంలో 10 వేల మెగావాట్ల కెపాసిటీ కలిగిన విద్యుత్ కేంద్రాలు స్థాపించబడ్డాయి. మొత్తం విద్యుత్తు అవసరాలలో గణనీయమైన భాగం భవిష్యత్తులో సోలార్, పవన శక్తి వంటి వనరులనుండి లభించవచ్చునని అంచనాలు తెలియజేస్తున్నాయి.

ఈ సౌర శక్తిని వినియోగంలోకి తేవటానికి సిలికాన్ తో తయారయిన పలుచని పొరలవంటి ప్యానెళ్లని, ఫ్రేములలో పెట్టి, దానిపై గ్లాసు పలకలను ఉంచి, వాటిలో సోలార్ సెల్స్ ను ఒక వరుసలో కాని కనెక్ట్ చేస్తే, మనకు తగిన వోల్టేజిలో విద్యుత్తు లభిస్తుంది. భూమిపైన వివిధ ప్రదేశాలలో వివిధ తీవ్రతలతో సూర్యకాంతి ప్రసరిస్తుంది. ఉదాహరణకు మనదేశ పశ్చిమ భాగంలో, ముఖ్యంగా రాజస్తాన్, గుజరాత్ లలో సూర్యరశ్మిలో శక్తి ఎక్కువ స్థాయిలో లభిస్తుంది. ఇక భూమధ్య రేఖకు సమీపంలో 12 గంటలు వెలుతురూ, 12 గంటలు రాత్రీ ఏడాది పొడవునా ఉంటే, ఉత్తర యూరప్‌లో ఎండాకాలంలో రోజుకు 15 గంటల కంటే ఎక్కువగా ఎండ ఉండి, చలికాలంలో 5, 6 గంటలు మాత్రమే వెలుతురు ఉంటుంది. అయితే, మన దేశంలో ఏడాది పొడవునా రోజులో సగటున 8 నుండి 10 గంటలవరకూ సౌరశక్తి అందుబాటులో ఉంటుంది. భూమధ్య రేఖకు ఉత్తరానికి గాని, దక్షిణానికి గాని పోయినకొలదీ, ఆకాశంలో సూర్యుడు నడినెత్తిన ఉండకుండా, పక్కకు ఉండటం సీజన్‌ను బట్టి జరుగుతూ ఉంటుంది. అంటే, ఒక ఏంగిల్‌లో ప్యానెళ్లను ఉంచితే, వాటిపై అత్యధిక స్థాయిలో సూర్యరశ్మి ప్రసరించి, విద్యుత్తు ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. తూర్పున ఉదయించిన సూర్యుడు, నడినెత్తిమీదకు వచ్చి, పశ్చిమాన అస్తమించే కారణాన, పగటి సమయంలో ప్యానెళ్లపై పడే సూర్యకాంతిలో, తద్వారా ఉత్పత్తి అయే విద్యుత్తు స్థాయిలో తేడా ఉంటుంది. ఇక ఆకాశంలో మబ్బులు పట్టినా సోలార్ ప్యానెళ్ల విద్యుత్తు ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. పైగా వెలుతురు ఉన్నా, సూర్యకాంతి పానెళ్లపై ప్రసరించటానికి ఉదయం 8 గంటల తరువాతనే సాధ్యమవుతుంది. ఇక సాయంత్రం 5 తరువాత కూడ ఆ ప్యానెళ్లలో ఉత్పత్తి ఉండదు. అంటే, రోజులో అత్యధికంగా 8, 9 గంటలు మాత్రమే విద్యుత్తు ఉత్పత్తి జరిగినప్పుడు, మరి మిగతా 15, 16 గంటలు విద్యుత్ సరఫరా ఎట్లా? పైగా, ప్యానెళ్లనుండి ఉత్పత్తి అయిన డి.సి విద్యుత్తును మనం గ్రిడ్‌కు సరాసరి ఇవ్వలేము. తొలుతగా దానిని ఎ.సి విద్యుత్తుగా మార్చవలసి ఉన్నది. ఇందుకోసం, డి.సి పవర్‌ను బ్యాటరీలలో నిల్వ ఉంచి, ఆ తరువాత, అవసరాన్ని బట్టి ఇన్వర్టర్లలో ఎ.సి గా మార్చటం జరుగుతుంది. ఈ ప్రక్రియకు, ప్యానెళ్లకు అదనంగా బ్యాటరీలు, ఇన్వర్టర్లు



అవసరమవుతాయి. ఇక ప్యానెళ్లను ఒక ఏంగిల్ లో నిలకడగా నిలబెట్టి ఉంచటానికి ఇనుప సపోర్టు ఫ్రేములు అవసరమవుతాయి. ప్యానెళ్లు 50 డిగ్రీలకంటే ఎక్కువ వేడిమి కలిగి ఉంటే, ఉత్పత్తి అయ్యే విద్యుత్తు తగ్గిపోతుంది. ఇక ప్యానెళ్ల విద్యుత్తు ఉత్పత్తిని నియంత్రించటానికి, ఖరీదైన కంట్రోల్ సిస్టమ్ అవసరమవుతుంది. ఇవన్నీ కలిపితే, ప్యానెళ్ల ఖరీదుకు 4. 5 రెట్లు మిగతా పరికరాలకు ఖర్చు చేయవలసి ఉంటుంది. తయారయి, ఎ.సి గా మార్చబడిన విద్యుత్తును గ్రిడ్ కు సరఫరా చేయటానికి ఒక ట్రాన్స్ ఫార్మర్, సర్క్యూట్ బ్రేకర్ కూడా అవసరమవుతాయి. ఈ పరికరాల ఖర్చే కాక, ప్యానెళ్లను ఏర్పాటుచేయటానికి స్థలం అవసరమవుతుంది. ఎడారి, బీడు భూములు ఇటువంటి పి.వి పవర్ ప్లాంటులు పెట్టటానికి అనువైన స్థలాలు. అయితే, వేల ఎకరాలలో ఇటువంటి పి.వి. పవర్ ప్లాంటులు పెట్టే ముందస్తుగా, ఆప్రాంతంలోని వన్యప్రాణికి, వృక్షజాతికి ఏవిధమైన నష్టం కలగదని నిర్ధారణ అయిన తరువాతనే, పర్మిట్ జారీచేయబడుతుంది.

ఈ విధంగా ఎడారి, బంజరు భూములలో ఏర్పాటుచేసే పి.వి. పవరుప్లాంటులు ఒక్కొక్కటీ 4 వేల మెగావాట్ల సామర్థ్యం వరకూ ఉన్నాయి. 2022 నాటికి 1,75,000 మెగావాట్ల ఉత్పత్తి స్థాయికి మన దేశం చేరుకుంటేనే, క్యోటో, పారిస్ ఒప్పందాలలో కాలుష్య నివారణ పరిమితులను మనం అందుకోగలుగుతాము. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న బిల్డింగులపైన గాని పి.వి. ప్యానెళ్లను అమర్చగలిగితే, 2022 నాటికి ఈ విధంగా 40,000 మెగావాట్లను ఉత్పత్తి చేయగలుగుతాము. ఒక కిలోవాట్ కంటే తక్కువ స్థాయినుండి, పెద్ద భవనాలపైనా, ఫ్యాక్టరీ చూరులపైనా కూడా 100 కిలో వాట్లు, ఆపైన సామర్థ్యం కలిగిన ఈ పి.వి. ప్యానెళ్లను అమర్చగలిగితే నే ఈ స్థాయి ఉత్పత్తిని చేరుకోగలుగుతాము. అయితే, చాలామంది తమ ఇంటి డాబాలపై పి.వి. ప్యానెళ్లను అమర్చుకోవచ్చునా అని అడుగుతుంటారు. మొదటగా ఇంటి పైకప్పు ఏదిక్కులో ఉన్నది, ఆ చూరుపైగాని, డాబా పైన గాని ఎండ ఎట్లా పడుతుందీ అనేది పరిశీలించవలసి ఉన్నది. ఇక చెట్లుగాని, ఇతర బిల్డింగులు గాని ఎండకు అడ్డురాకూడదు. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్నతరువాతనే సోలార్ ప్లాంటుకు ఎంత సామర్థ్యం ఉంటుందీ అనేది తేల్చవచ్చును. ఇంటి చూరుపై పి.వి. పానెళ్లు పెట్టి, విద్యుత్తు ఉత్పత్తిచేసి, గ్రిడ్‌కు అమ్మి దబ్బు సంపాదించటమనేది సూత్రప్రాయంగా సాధ్యమే గాని అందులో అనేక సాధక బాధకాలు, సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి. మొదటగా, మెగావాట్ స్థాయిలో పి.వి. పానెళ్లు ఏర్పాటు చేయటానికి కిలోవాట్‌కు అయ్యేఖర్చుకన్నా, చిన్న స్థాయిలో ఏర్పాటుచేయటానికి కిలోవాట్ చొప్పున లెక్కవేస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది. పైగా, కొన్ని కిలోవాట్లు ఉత్పత్తి అయినప్పుడు, దానిని లో వోల్టేజి కనెక్షన్ కు ఇవ్వటానికి, ట్రాన్స్ఫార్మర్, సర్క్యూట్ బ్రేకర్ ఏర్పాటు చేయవలసి ఉన్నది. ఇంతాజేసి, ఎలక్ట్రిసిటీ బోర్డు ఇచ్చే ధరకు, లాభసాటి ఆదాయం మాట అటుంచి, పెట్టిన ఖర్చు తిరిగిరావాలంటేనే 7, 8 సంవత్సరాలు పడుతుంది. ఈమధ్యన బీజేపీ ప్రభుత్వం పెద్దకంపనీల పైననే శ్రద్ధచూపుతూ, చిన్నస్థాయి పి.వి. ప్రోజెక్టులను ఏవిధంగానూ ప్రోత్సహించటంలేదని విమర్శలు వస్తున్నాయి.

ఇక సాంకేతిక పరమైన ఇబ్బందుల విషయానికొస్తే, పి.వి. ప్యానెళ్ల సామర్థ్యం 10-15 శాతానికి మించిలేదు. సిలికాన్ వేఫర్ టెక్నాలజీకి ఉన్న పరిమితి ఇది. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో ప్రతీ చదరపు మీటరు వైశాల్యానికి రోజుకు 5.5 విద్యుత్ యూనిట్ల సూర్యశక్తి ప్రసరిస్తోన్నా, మనం నెలకొల్పే సోలార్ పి.వి. ప్యానెళ్లలో, అందులో 10 నుండి 15 శాతం, అంటే 0.5 నుండి 0.7 యూనిట్లు మాత్రమే విద్యుత్తుగా లభిస్తుంది. ఇది కాక, మిగతా అన్ని పరికరాల సామర్థ్యం కూడా లెక్కవేస్తే, సూర్యశక్తిలో 7-8 శాతం మాత్రమే మనకు విద్యుత్తుగా లభిస్తోందన్నమాట. సిలికాన్ బదులుగా గాలియమ్ ఆర్సెనైడ్, పోలీ వీనయిల్ వంటి పదార్థాలతో ప్యానెళ్లు తయారుచేసి, సామర్థ్యం పెంచటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయికాని, వాటి ధర సిలికాన్ ప్యానెళ్ల ధరల స్థాయికి తగ్గటానికి మరికొంత కాలం పట్టవచ్చును. పైగా రోజులో 7, 8 గంటలు మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుండ కనుక, పెద్ద పి.వి. విద్యుత్ కేంద్రాలలో ఉత్పత్తి అయిన విద్యుత్తును ఎ.సి గామార్చి, గ్రిడ్ కు ఇవ్వటానికి ప్రస్తుతం ప్రభుత్వం అనుమతిస్తోంది. కాని మన రాష్ట్ర డిమాండులో 40 - 50 శాతానికి మించి ఈ సాంప్రదాయేతర వనరుల నుండి లభించే విద్యుత్తును వాడటం సాధ్యం కాదు. ఇక పి.వి. ప్యానెళ్లలో సామర్థ్యాన్ని పెంచటానికి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. సూర్యకాంతిలో దాదాపు 70 శాతం శక్తి వేడిమి రూపంలో ఉంటుంది. ఈ వేడిమి పి.వి. ప్యానెల్ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని మనం చెప్పుకున్నాము. అయితే, ఈ వేడిమిని గాని మనం ఉపయోగించుకోగలిగితే, సూర్య రశ్మిలో ఉన్న 80 శాతం శక్తివరకూ మనం ఉపయోగంలోకి తేవటానికి వీలుకలుగుతుంది. ఈవిధంగా సౌర ఉష్ణ శక్తిని ఉపయోగంలోకి తేవటానికి తీవ్రమైన స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు ప్యానెల్ లో పి.వి. పొర కింద నీటిని పైపులద్వారా పంపి, వేడిమిని మనం బయటకు తీయగలిగితే, మనకు రెండు విధాల లాభం కలుగుతుంది. ఒకటి, పి.వి. ప్యానెల్ వేడెక్కిపోకుండా చల్లబరచ వచ్చును. రెండవది, ఎక్కువమొత్తంలో మనకు వేడినీరు లభిస్తుంది. అయితే, ఈ వేడినీరు 55 డిగ్రీల ఉష్ణోగ్రతను మించి ఉండదు. ఈ నీటి వలన పెద్దగా ఉపయోగం లేదు. పరిశ్రమలు, ఎ.సి, రిఫ్రిజిరేషన్ వంటి ఉపయోగాలకు కనీసం 90 నుండి 120 డిగ్రీలు, ఆ పైన వేడిమి కలిగిన నీరు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇందుకోసం అనేక పద్ధతులు ఈమధ్యన వాడకంలోకి వచ్చాయి.

ఇక చివరగా, "ప్రపంచవ్యాప్తంగా ఉన్న సువిశాలమైన ఎడారులను, వ్యవసాయానికి పనికి రాని బీడుభూములను సోలార్ పి.వి పేనెళ్లతో నింపివేయ వచ్చును కదా! అప్పుడు మనకు విద్యుత్తు కొరతే ఉండదు, కాలుష్య ప్రమాదం అసలే ఉండదు" అనే ఆలోచన ఎవరికైనా కలగవచ్చును. మొదటగా, భూమి వాతావరణ నియంత్రణలో ఎడారులు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఆ ఎడారులు మొత్తం సోలార్ పానెళ్లతో నింపివేస్తే, భూతలంపై పడే సూర్యరశ్మి విద్యుత్తుగా మారటం అటుంచి, భూవాతావరణంలో పెనుమార్పులు సంభవించవచ్చును. ఆమార్పులు ప్రమాదకారి అవునాకాదా అనేది తీవ్ర స్థాయిలో పరిశోధనలు జరిగితే తప్ప ఇదమిద్ధంగా చెప్పలేము. పైగా, ఎడారులూ, బీడు భూములు అనేక రకాల ప్రాణులకు జీవనాధారం. ఆప్రాణుల ఉనికికి ప్రమాద కారకమైన చర్యలు మనం చేపట్టటం అనైతికం, ప్రమాద కారకంకూడా. ఇక చివరగా, సోలార్ ప్యానెళ్లతయారీలో అనేక రకాలైన విషతుల్యమైన సైనైడ్ వంటి రసాయనాలు వాడటం జరుగుతోంది. ఈ రకమైన ఉత్పత్తి విధానాన్ని మనం వీలయినంత త్వరగా మార్చకపోతే, ఆ సోలార్ ప్యానెళ్లే పర్యావరణానికి పెద్ద ప్రమాదకారిగా మారవచ్చును. భూమి చుట్టూ, 36,000 కిలోమీటర్ల ఎత్తున స్థిర కక్ష్యలో గాని మనం సోలార్ ప్యానెళ్లను ఉపగ్రహాలపై పెద్దస్థాయిలో ఏర్పాటుచేయగలిగితే భూమి శక్తి అవసరాలకు కొన్ని రెట్ల విద్యుత్తును మనం ఉత్పత్తి చేయగలుగుతాము. అయితే ఆ విధంగా తయారయిన విద్యుత్తును భూమిపైకి తేవటం ఎలా? అక్కడనుండి వైర్లు వేయటం సాధ్యం కాదుకదా? ఈ సమస్యకు పరిష్కారం కనుగొనటానికి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఉపగ్రహంలో తయారయిన విద్యుత్తును మైక్రోవేవ్ గా మార్చి, భూమికి ప్రసరించవచ్చునని భావించారు. కాని ఆ మైక్రోవేవ్ వలన భూవాతావరణానికి, జీవరాశులకు పెనుప్రమాదం అని అర్థం అయిన తరువాత, ఆ ఆలోచనకు స్వస్తి చెప్పారు. సూపర్ కండక్టింగ్ (అతిశీతల, అతివాహక పదార్థాలతో తయారయిన) బ్యాటరీలు మామూలు బ్యాటరీలకు కొన్ని లక్షల రెట్లు ఎక్కువ శక్తిని నిల్వ ఉంచగలవు. అంటే, ఇప్పుడు మనం గల్ఫ్ దేశాలనుండి దిగుమతి చేసుకునే పెట్రోలియమ్, సహజగ్యాసును పెద్దపెద్ద ట్యాంకరు ఓడలలో నింపి, సముద్రం గుండా తీసుకువస్తున్నట్లుగానే, భూకక్ష్యలోని ఉపగ్రహాలలో తయారయిన పి.వి. పవరును ఈ సూపర్ కండక్టింగ్ బ్యాటరీలలో నింపి, భూమికి తీసుకువచ్చి, ఇక్కడ శక్తి అవసరాలు తీర్చవచ్చును. అటువంటి ఒక్కొక్క బ్యాటరీ లక్షల మెగావాట్ల విద్యుత్తును నిలవచేయగలదు. అయితే, ఈ ఆలోచన ఎంత ఆశాజనకంగా ఉన్నా, అనేకమైన సాంకేతిక అడ్డంకులను అధిగమించవలసి ఉన్నది. సమీప భవిష్యత్తులో అటువంటి బ్యాటరీల నిర్మాణం జరిగి, అవి వాడుకలోకి వస్తే సౌర విద్యుత్తు ఉత్పత్తి, వినియోగంలో బ్రహ్మాండమైన విప్లవం సంభవిస్తుంది.

(7వ భాగం వచ్చేఆదివారం)

- వ్యాస రచయిత : అఖిల భారత అభ్యుదయ వేదిక జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు. సెల్ : 09848933545

వి. శంకరయ్య

ఓట్ల వేట, అంకెల గారడీతో రాష్ట్ర బడ్జెట్


దేశంలోని అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందే వరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయం అందించాలని పదేపదే డిమాండ్ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర బడ్జెట్‌కు వచ్చేసరికి ఈ సూత్రాన్ని గాలికి వదిలేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాలు ఆర్థికంగా సామాజికంగా ఒకే విధంగా లేవు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు బాగా వెనకబడి వున్నాయని ముఖ్యమంత్రి కూడా తరచూ నిర్వహించే జిల్లా కలెక్టర్ల సమావేశంలో వెల్లడించిన గణాంకాలే ఇందుకు తార్కాణం. పైగా ఆ మధ్య రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఆర్థిక సామాజిక అధ్యయనాల సంస్థ నిపుణుల కమిటీ కూడా ఈ అంశాన్నే విపులంగా పేర్కొంది. ఈ కమిటీ రాష్ట్రంలోని వివిధ జిల్లాల మధ్య అసమానతలు వున్నాయని స్పష్టంగా వివరించింది. కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని పదేపదే డిమాండు చేస్తున్న ముఖ్యమంత్రి వాదనలో వాస్తవమున్నా రాష్ట్ర బడ్జెట్‌కు వచ్చే సరికి వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయమంటూ పొందుపర్చకుండా స్వవచన విఘాతానికి పాల్పడుతున్నారు. ఇక్కడే ముఖ్యమంత్రి పక్షపాత వైఖరి, డొల్లతనం వ్యక్తమౌతోంది.

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తొలి రోజుల్లో 2015-16 బడ్జెట్‌లో తలసరి ఆదాయం 90,517 రూపాయలుగా చూపెట్టగా 2018-19 తాజా బడ్జెట్‌లో తలసరి ఆదాయం లక్షా నలభై రెండు వేలకు పెరిగినట్లు చూపెట్టారు. అయితే నేడు కూడా వివిధ జిల్లాలో వున్న తారతమ్యాన్ని బడ్జెట్‌లో చూపెట్టలేదు. 2015-16 బడ్జెట్‌లో కృష్ణాజిల్లాలో 1,04,897 రూపాయలుగా తలసరి ఆదాయం వుంటే చిత్తూరు జిల్లాలో 64,671, అనంతపురం జిల్లాలో 69,569 శ్రీకాకుళం జిల్లాలో 57,174 విజయనగరం జిల్లాలో 61,157 రూపాయలుగా చూపెట్టారు. కాని ప్రస్తుత బడ్జెట్‌లో ఈ ప్రస్తావన తీసుకురాలేదు. 2015-16 బడ్జెట్‌లో రాష్ట్రం అప్పులు 1,29,266 కోట్లుగా చూపారు. రాష్ట్రం అప్పుల అంచనా రూ. 2,49,435.37 కోట్లుగా చూపెట్టారు. 2015-16లో చేసిన అప్పులకు వడ్డీ క్రింద 9,676 కోట్లు చెల్లించాలని చూపెట్టగా తాజా బడ్జెట్‌లో 15 వేల కోట్లకు పెరిగింది. ప్రతి సంవత్సరం చేస్తున్న అప్పులలో సింహభాగం వడ్డీలకే జమ చేయవలసి వుండగా అభివృద్ధి పథకాలకు నిధులు లేకుండా పోయి కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు 2015-16 బడ్జెట్‌లో రెవెన్యూ లోటు 14,243 కోట్లుగానూ ఆర్థిక లోటు 20,320 కోట్లుగానూ చూపెట్టారు. ప్రస్తుత బడ్జెట్‌లో అంకెల గారడీతో రెవెన్యూ మిగులు 5,236 కోట్లుగా చూపారు. ఈ మేజిక్ లోతుపాతులకు వెళ్లి పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వ డొల్లతనం బహిర్గతం కావడమే కాకుండా గత 3 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం తోక కోసి సున్నం పెడుతున్నా కాళ్లు బట్టి లాగుతున్నా చూరు పట్టి ఎందుకు వేలాడుతున్నారో అవగతం చేసుకోగలం. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తున్న నిధులు, రాయితీలు వస్తాయనే భావనతోనే అంకెల గారడీతో తాజా బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు చూపించారు.

కేంద్ర పన్నుల వాటా రూపంలో రూ. 33,[illegible]30 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా రూ. 50,696 కోట్లు, రాష్ట్రం సొంత పన్నుల ద్వారా 65,535 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో [illegible]. అయితే 2017-18 బడ్జెట్ సవరించిన అంచనా ప్రకారం కేంద్ర పన్నుల వాటా 29 వేల కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ 37 వేల కోట్లు, రాష్ట్ర సొంత పన్నుల నుండి 52 వేల కోట్లు మాత్రమే వచ్చింది. ఈ గణాంకాలు పరిశీలిస్తే ఇప్పటికీ బీజేపీతో ముఖ్యమంత్రి ఎందుకు తెగతెంపులు చేసుకోలేదో అవగతం చేసుకోగలం. కేంద్రం నుండి భారీగా ఆదాయం వనకూడుతుందనే భావనతోనే 1,91,063.61 కోట్ల రూపాయలతో భారీబడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో మరో విశేషమేమంటే అభివృద్ధి పథకాలు చేపట్టి వ్యవసాయక రాష్ట్రమైన ఏపీలో వ్యవసాయంపై ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి ప్రజల జీవన ప్రమాణం పెంచాలనే లక్ష్యం గాలికొదిలేశారు. రాష్ట్ర ప్రజలను కులాలవారీగా విభజించి ఒక్కో కులానికి తోచిన మొత్తంలో కేటాయింపులు చేశారు. ఈ దుర్మార్గ చర్య కారణంగా మున్ముందు రాష్ట్రంలో కులాల కుంపట్లు రగిల్చే అవకాశం పొంచి వుంది. కేవలం ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఆయా కులాల ఓట్లు సంపాదించేందుకు ఈ తరహా బడ్జెట్‌ను రూపొందించారు. ఇప్పటికే కాపులు, బీసీల మధ్య మత్స్యకారులు, రజకుల మధ్య ఇంకా ఇలా వివిధ కులాల మధ్య తగాదాలు ఏర్పడేందుకు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు వున్నాయి. ఈ కులాల వారందరూ రెక్కాడితే గాని డొక్కాడనివారే. ముఖ్యమంత్రి స్వార్థ రాజకీయాలు ఓట్ల [illegible] కులాల [illegible] ముఖ్యమంత్రి [illegible] రాజధాని నిర్మాణం ఎలాగో ప్రతిష్ఠంభనలో పడింది. మెజీషియన్ శూన్యంలో నుంచి కుందేలు పిల్లను బయటకు తీసుకొని వచ్చి చూపినట్లు అమరావతి అద్భుత రాజధాని నిర్మాణంతో 2019 ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలనే భావనకు ప్రస్తుతం చీడ పీడలు చుట్టుకున్నాయి. రాజధాని భవనాల నిర్మాణానికి రూ. 2500 కోట్లు ఇచ్చామని కేంద్రం చేతులెత్తేసింది. రూ. 45 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతున్నా ఇందుకు చెందిన బడ్జెట్‌లో ఎట్టి పద్దులు కనిపించలేదు. కాగా రాష్ట్ర ప్రజలకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు ఈ బడ్జెట్‌లో 9 వేల కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ మూడున్నరేళ్ల కాలంలో రూ. 7,918 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. ప్రస్తుతం నిధుల సంగతి అవతల పెడదాం. ఈ ఒక్క సంవత్సర కాలంలో 9 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయగల సామర్థ్యం కలిగిలేదు. గత సంవత్సరం బడ్జెట్‌లో రూ. 7 వేల కోట్లు కేటాయించగా రూ. 4 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఈ నిధులు ఏ మూలకూ చాలవు. కనీసం రూ. 43 వేల కోట్లు కావాలి. ఇది ఆచరణలో ఏ మాత్రం సాధ్యం కాదు. మరోవైపు వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ప్రాజెక్టుల కేటాయింపు కూడా అంతంత మాత్రంగానే వున్నాయి. ఏటా రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఈ యేడు పెరుగుతున్న అవసరాల వ్యయాలకు కూడా సరిపోవడం లేదు. హంద్రీ-నీవా ప్రాజెక్టుకు ఈ బడ్జెట్‌లో 524.32 కోట్లు మాత్రమే కేటాయించారు. విశేషమేమంటే రెండు నెలల క్రితమే అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల కోరికపై హంద్రీ-నీవాలో భాగంగా రెండు పథకాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన పరిపాలనా అనుమతి ఈ నిధులకు మించి వుంది. గాలేరు-నగరి పథకం కడప జిల్లాలో కుంటి నడక నడుస్తోంది. చిత్తూరు జిల్లాలో అలైన్‌మెంటు కూడా నిర్ధారణ కాలేదు. చేర్పులు మార్పులతోనే ఈ మూడేళ్ల కాలం గడిచిపోయింది. ఈ బడ్జెట్‌లో 430.21 కోట్లు మాత్రమే కేటాయించారు. పోలవరం పద్దులోనే పెద్ద సంఖ్య కనిపిస్తోంది. కానీ మిగిలిన ప్రాజెక్టులు మూలకు నెట్టబడ్డాయి. ఇక ఎన్నికల హామీలకు వస్తే ఫించన్ల పథకానికి మాత్రమే నిధులు కేటాయించబడ్డాయి. 2015-16 బడ్జెట్‌లో కేవలం 100 కోట్లు కేటాయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని గురించి యువత నిలదీస్తారని ఈ పద్దు పొందుపర్చారు. 2017-18 బడ్జెట్‌లో 500 కోట్లు కేటాయించారు. కానీ పైసా ఖర్చు చేసిన జాడ లేదు. ప్రస్తుతం బడ్జెట్‌లో ఎన్నికలు ముందున్నాయని యువత నిలదీస్తుందనే భయంతో రూ. 1000 కోట్లు కేటాయించారు. కానీ ఇది ఏ మూలకూ సరిపోదు. నిరుద్యోగ యువతకు కొలబద్ధత గురించి మూడు నాలుగు నెలలుగా చర్చలు జరుపుతున్నారు గానీ ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. రైతు రుణమాఫీకి 4,100 కోట్లు కేటాయించారు. ఇంకా 10 వేల కోట్లు వుంటే కాని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లు పాక్షికంగానైనా రుణమాఫీ చేయలేదు. డ్వాక్రా రుణమాఫీ కూడా ఇదే తరహాలో వుంది. కాపులకు రిజర్వేషన్ ఇచ్చినందున ఆగ్రహం చెదిన బీసీలను సంతృప్తి పరిచేందుకు ఆదరణ పథకం ప్రవేశపెట్టి రూ. 750 కోట్లు కేటాయించారు. ఇవన్నీ కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రకటించబడిన ఆకర్షణీయమైన పథకాలే. ఎన్ని పథకాలు ప్రకటించినా నిధుల సమీకరణ గాలిలో దీపంలాగే వుంది. కేంద్రం కరుణిస్తేనే బండి నడుస్తుంది.

- విశ్రాంత పాత్రికేయుడు, సెల్ : 9848394013





'మంచి కథ చదివితే మన మనస్సు ఎంతగా విశాలమై అనుభూతి పొందుతుందో, ఒక మంచి కథ రాయగలిగితే కూడా అంతే అనుభూతి కలుగుతుంది.....అలాంటి మంచి కథలు రాయడానికే తపిస్తాను.....' అని చెప్పే వాడ్రేవు వీరలక్ష్మీదేవి కథలు చదివితే.. మన కళ్ల ముందు జీవనసత్యం ఆవిష్కృతమవుతుంది... మానవతా విలువలు మనల్ని తట్టి లేపుతాయి... కాలంతో వచ్చే మార్పులు ప్రవాహమవుతాయి... స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు, వాటికి పరిష్కారాలు దర్శనమిస్తాయి. గిరిజన జీవన సంక్షోభం మన గుండెల్ని పిండేస్తుంది. ఆమె ప్రతి కథలో నిశిత పరిశీలన, సమాజ అధ్యయనం, ఓ పరిష్కారం కనిపిస్తుంది. శిల్పమూ, వస్తువూ ఒకటిదానితో ఒకటి పెనవేసుకుపోయి ఓ భావుకత పాఠకుడి మదిని తాకుతుంది. కథ రాయడం ఆమెకు ఇష్టం. ఆ ఇష్టమే ప్రతి కథను ఉత్తమ కథగా తీర్చిదిద్ది ఉంటుంది బహుశా! ఇతర భారతీయ భాషల్లోని నవలలు, కథలు ఆమె విస్తృతంగా అధ్యయనం చేశారు. కొన్ని పత్రికలకు శీర్షికలు రాశారు. ఏది రాసినా, ఏమి రాసినా.. సమాజంలో చైతన్యాన్ని ప్రోదిచేయడమే లక్ష్యంగా ఆమె రచనలు సాగాయి. తన సాహిత్య, జీవన ప్రస్థానాన్ని గురించి ఈ ఆదివారం 'బతుకు'తో పంచుకున్నారు. ఆమె మాటల్లోనే...

సామాజిక చైతన్యమే నా లక్ష్యం

వాడ్రేవు వీరలక్ష్మీదేవి



ఒక విధంగా చెప్పాలంటే నా చిన్నతనం అంతా సాహిత్య తోటలో విహరిస్తున్నట్లే గడిచింది. మా ఇంట్లో అలాంటి చక్కటి వాతావరణం ఉండేది. సాహిత్యంలోని అన్ని ప్రక్రియలకన్నా కథా ప్రక్రియ అంటే నాలో మక్కువ కలగడానికి బహుశా ఈ వాతావరణమే కారణమని అనుకుంటుంటాను. మా తాత వాడ్రేవు సుందర్రావుగారు తన అనుభవాలన్నింటినీ మాకు సరదాగా కథలుగా చెబుతుండేవారు. ఎక్కడికి వెళ్లినా, ఏ చిన్న సంఘటన జరిగినా అదొక కథలాగా చెప్పడం ఆయనకు అలవాటు. దానికితోడు ఆయన ఏకసంథాగ్రాహి. భారత, రామాయణాలు అయనకు కంఠోపాఠాలు. ఆయన బయటికి వెళ్లి వచ్చారంటే ఏదో కథ చెబుతారని ఎదురు చూసేవాళ్లం. అదొక సరదా. తూర్పు గోదావరి జిల్లాలోని కొండప్రాంతపు పల్లెటూరు మాది. రాజవొమ్మంగి మండలం (ఎల్లవరం తాలూకా), కె.డి.పేట, రాజవొమ్మంగి మధ్య ఉన్న శరభవరం గ్రామం మా ఊరు. ఇది తూర్పుగోదావరి జిల్లాకు, విశాఖ జిల్లాకు సరిహద్దు గ్రామం. మా నాన్నగారు విశ్వేశ్వర వెంకట చలపతి. అమ్మ సత్యవతి. మా నాన్నగారు ఊరి కరణం. నేను మా అమ్మమ్మగారింట కె.డి. పేటలో 19 జులై 1954లో పుట్టాను. మా ఊళ్లోనే నేను ఐదవ తరగతి వరకూ చదువుకున్నాను. నా చిన్నతనంలో మా ఊరికి కరెంటు లేదు. ఆరోజుల్లో కిరోసిన్ దీపాల దగ్గర పుస్తకాలు పట్టుకుని చదువుకున్నాం. నిజానికి అదో అందమైన జ్ఞాపకం. ఇప్పటికీ మరచిపోలేని మధురస్మృతిగా ఉండిపోయింది. తరువాత రాజవొమ్మంగిలో మా మేనత్తగారింట ఉండి 6, 7 తరగతులు చదువుకున్నాను. అప్పుడు మా మామయ్యగారికి వేరే ఊరు బదిలీ కావడంతో నా చదువు ఎక్కడ, ఎలా కొనసాగించాలి అన్న ప్రశ్న వచ్చింది. ఆ సమయంలో మా నాన్నగారికి రాజమండ్రిలోని 'వైశ్య సేవా సదనం' గురించి చెప్పారు. అక్కడ 'వైశ్య సేవాసదనం' హాస్టల్‌లో ఉండి చదువుకున్నాను. 1903-04 ప్రాంతాల్లో ఆ సేవా సదనాన్ని బత్తుల కామాక్షమ్మగారని గొప్ప సంస్కరణవాది స్థాపించారు. మహిళాభ్యుదయానికి ఆమె ఎనలేని సేవ చేశారు. వితంతులు, భర్తలు వదిలేసిన మహిళలను ఆమె అక్కడ చేర్చుకొని మానసిక ధైర్యాన్నిచ్చి వాళ్ల జీవితాలలో వెలుగు నింపారు. ఆ హాస్టల్‌లో మూడేళ్లు హైస్కూలు చదువు పూర్తి చేశాను. 1969లో టెన్త్ క్లాస్ ఫస్ట్ బ్యాచ్ మాది. ఆ చదువయ్యాక అక్కడే ఉండి, దాని ఆధ్వర్యంలో నడిచే ఓరియంటల్ కాలేజీలో భాషా ప్రవీణ చేశాను. హైస్కూలు చదువు, భాషాప్రవీణ కలిపి మొత్తంగా ఏడేళ్లు ఆ హాస్టల్‌లో ఉండి చదువుకున్నాను. అలా రాజమండ్రిలో జరిగిన నా విద్యాభ్యాసం నా ఆలోచనల్లోను, నా జీవితంలోను ఒక కొత్త దృక్పథానికి పునాది వేసింది. భాషాప్రవీణ చదవుతున్నప్పుడు మాకు మల్లంపల్లి శరభేశ్వర శర్మగారని అధ్యాపకులుండేవారు. అసలు సాహిత్యాన్ని ఎలా చూడాలి, ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ఎలా చదవాలి, ఎలా అధ్యయనం చేయాలి, ఎలా పరిశీలించాలి అనే అంశాలమీద ఆయన చాలా చక్కగా బోధించారు. అలాంటి అధ్యాపకులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. అలాగే హైస్కూలులో సావిత్రిగారి వల్ల తెలుగు పట్ల మంచి అభిరుచి పెరిగింది. అప్పట్లో వారు బోధించిన విద్యాప్రమాణాలే నా అనంతర జీవితంలో, సాహిత్య ప్రస్థానంలో నాకు ఎంతగానో ఉపయోగించాయి. సాహిత్యం గురించి ఇవ్వాళ నేను నాలుగు ముక్కలు మాట్లాడగలుగుతున్నానంటే అది వారి చలవే.....1973 నాటికి నా భాషాప్రవీణ పూర్తయింది. అప్పుడు అక్కడ వార్డెన్ కమ్ హెడ్ మిస్ట్రెస్‌గా పనిచేసిన ఎన్. కమలగారు మద్రాసు సేవా సంస్థలో చదువుకుని ఇక్కడికి వచ్చారు. ఆమె బాల వితంతువు. ఇక్కడ సంస్థని బాగా నడిపారు. మా అందరికీ మంచి క్రమశిక్షణ నేర్పారు. ఇక కామాక్షమ్మగారు ఆరోజుల్లోనే ఉభయ భాషాప్రవీణ చేశారు. మంచి స్విమ్మర్ కూడా. దాతల వద్దనుంచి విరాళాలు సేకరించి ఆ సంస్థని నడిపారు. మాకు చదువుతో బాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు. మాతో సంస్కృతం, తెలుగులో నాటకాలు వేయించేవారు. ఏడేళ్లూ నాకు అక్కడ ఉత్సాహంగానే గడిచిపోయింది......

లెక్చరర్‌గా ఉద్యోగం

ఆ సంవత్సరమే కాకినాడలోని పైడా సత్యనారాయణ మూర్తి ఓరియంటల్ కాలేజీలో నాకు లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చింది. మామూలుగా అయితే భాషాప్రవీణ చదివినంత మాత్రాన లెక్చరర్‌గా ఉద్యోగం ఇవ్వరు. కానీ, నేను ఫస్ట్‌క్లాస్‌లో పాసవడం వల్ల నాకు ఆ అవకాశం దక్కింది. దాదాపు పదహారేళ్లు అక్కడ లెక్చరర్‌గా ఉద్యోగం చేశాను. తరువాత ప్రభుత్వం 1990లో కొన్ని ఓరియంటల్ కాలేజీలను తీసేసింది. అయితే అదే సమయంలో పైడావారి డిగ్రీ కళాశాలలో ఖాళీ ఉండం వల్ల, నేను చేసిన భాషాప్రవీణలో సంస్కృతం, తెలుగు పాఠ్యాంశాలుగా ఉండడదం వల్లా నన్ను తెలుగు లెక్చరర్‌గా తీసుకున్నారు. అక్కడ 1990 నుంచి 2012 వరకూ 22 ఏళ్లు పనిచేసి రీడర్‌గా పదవీ విరమణ చేశాను.

కాలానికి ఎదురీదిన నాన్నగారు

'ఇక్కడ ఒక విషయం చెప్పాలి.....మమ్మల్ని బాగా చదివించాలని మా నాన్నగారికి కోరిక ఉండేది. ఆరోజుల్లో ఆడపిల్లలకి చదువులంటే 'ఎందుకూ ఊళ్లేలాలా....ఉద్ధరించాలా' అని కొట్టి పారేసేవారు. అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు మమ్మల్ని ముఖ్యంగా ఆడపిల్లల్ని చదివించాలనుకోవడం మా



అదృష్టం అనిపిస్తుంటుంది. నిజానికి మాది పెద్ద సంతానం. మేం ఐదుగురు అక్కచెల్లెళ్లం, ముగ్గురు తమ్ముళ్లు. అందరికంటే నేనే పెద్దదాన్ని. మేం కాక, బామ్మ, మేనత్తలు, బాబాయిలు....చాలా పెద్ద కుటుంబం. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులున్నా మా నాన్న మా చదువుల కోసం చాలా కష్టపడ్డారు. నా హాస్టల్ చదువుకోసం మానాన్నగారు నెలనెలా రూ.30/- పంపేవారు. అలా పంపడం కూడా ఆయనకి కష్టంగానే ఉండేది. అయితే నాలుగేళ్లు నాన్న డబ్బు పంపారు. చివరి మూడేళ్లూ నాకు మెరిట్ స్కాలర్‌షిప్ రావడంతో నాన్నకి కొంత భారం తగ్గింది. ఏదిఏమైనా మా నాన్నగారి ప్రోత్సాహంతో చదువుకోవడం, తరువాత ఉద్యోగం చెయ్యడం, నా తరువాత వాళ్లకి ఉత్సాహాన్నిచ్చింది. వాళ్లూ చదువుకున్నారు. మా పెద్ద తమ్ముడు వాడ్రేవు సుందర్రావు నాటక రచయిత. చిన్న తమ్ముడు వాడ్రేవు చినవీరభద్రుడు రచయిత, తాత్వికుడు. వీటన్నిటికీ తోడు మా అమ్మ సత[illegible] పాఠకురాలు, మా బామ్మ లక్ష్మీదేవి ఎప్పుడూ ఏదో [illegible] చదు[illegible]ండే నిత్య పాఠకురాలు. ఇక మా మేనత్త సీతాదేవి కథలు రా[illegible]. మంచి [illegible] నన్ను ఒక విద్యావేత్తగా, రచయి[illegible]గా, విమ[illegible]కురాలిగా [illegible] సగర్వంగాచెప్పుకోగలను. వాస్త[illegible] చదివే[illegible] ఉద్యో[illegible] చేస్తు[illegible] ఉద్ధరిస్తానని మా నాన్నగారు ఆశపడలేదు. చదువు అనేది ఒక సంస్కారాన్ని, పద్ధతిని నేర్పుతాయని, అది జీవితానికి చాలా అవసరమని ఆయన నమ్మబట్టే, ఆర్థికంగా ఇబ్బందులు పడినా.. మమ్మల్ని చదువుకోమని ప్రోత్సహించారు.. చదివించారు. మా ప్రాంతంలో, మా బంధువుల్లో తొలి పి.జి., తొలి పి.హెచ్.డి. చేసి డాక్టరేట్ తీసుకున్నదీ నేనే! నిజానికి నా ఉన్నతి అంతా రాజమండ్రిలో కామాక్షమ్మగారు నిర్వహించిన 'వైశ్య సేవా సదనం' చలవే. ఆనాడు ప్రత్యేకించి ఆడపిల్లలకు అది ఒక వరం. అక్కడ చదువుకున్న వారు జీవితంలో బాగా స్థిరపడ్డారు. నేను కాకినాడలో ఓరియంటల్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నప్పుడే ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఏ. (తెలుగు) చేశాను. మళ్లీ అదే యూనివర్సిటీనుంచి 'సత్యాన్వేషి చలం' అన్న అంశంపై 2003లో పి.హెచ్.డి. తీసుకున్నాను. దీనికిగాను యూనివర్సిటీ గోల్డ్‌మెడల్ వచ్చింది.

కథరాయడమే కష్టం....

'వాస్తవానికి నాకు కథ అంటే బాగా ఇష్టం. 1980 దాకా చదువుకోవడంతోనే సరిపోయింది. చిన్నతనంలో మా ఇంట్లో బాగా పుస్తకాలుండేవి. చందమామ కచ్చితంగా చదివేదాన్ని. 1965లో నేను ఐదవ తరగతిలో ఉండగా మహిళా మండలికి మా ఊరు గ్రామసేవిక చాలా పుస్తకాలు తెచ్చి మా ఇంటి అరుగుమీద కుప్పలా పోసింది. ఆరోజు రాత్రికి రాత్రే యద్దనపూడి సులోచనారాణి 'సెక్రటరీ' నవల చదివేశాను. అలా నేను చాలా పుస్తకాలు చదివాను. ఉద్యోగంలో స్థిరపడ్డాక, చదువు పూర్తిగా ముగిశాక 1980లో నేను తొలికథ 'వెన్నెల ముగ్గు' రాశాను. అది 'ఆంధ్రజ్యోతి' వీక్లీలో ప్రచురితమైంది. ఇంత వరకూ నేను రాసినవి 40 కథలే. మూడు కథా సంకలనాలు-'ఉత్సవ సౌరభం' (1996), 'కొండఫలం' (2010), 'కిటికీ బయట వెన్నెల' (2014) వెలువడ్డాయి. ఇవి కాక-'ఆకులో ఆకునై' (ఆంధ్రప్రభ కాలమ్ 'మా ఊర్లో కురిసిన వాన' (ఆంధ్రప్రభ కాలమ్), 'నండూరి సుబ్బారావు' (జీవిత చరిత్ర-కేంద్ర సాహిత్య అకాడమీ), 'సాహిత్యానుభవం' (సాహిత్య వ్యాసాలు), 'భారతీయ నవలా దర్శనం (విశిష్టమైన భారతీయ నవల పరిచయం) గ్రంథాలు కూడా వెలువడ్డాయి. మరికొన్ని వ్యాసాలు ప్రచురించాల్సి ఉంది. నిజానికి కథ రాయడం కష్టం. నవలకి పరిశోధన ఎక్కువ కావాలి. అలాగని కథకి తక్కువ అని కాదు. నిడివి దృష్టితో మాట్లాడుతున్నాను. నా కథలలోని మరో ముఖ్య పార్శ్వం గిరిజన సమస్యలు. 'కాలుష్యం, కొండఫలం' ఇంకా మరికొన్ని కథలు ఈ కోవకు చెందినవే.

ఇతర భాషల్లో మంచి సాహిత్యం

కన్నడ, మలయాళం, మరాఠీ భాషలతో పోల్చుకుంటే మన తెలుగులో అంతకు మించిన నవలా సాహిత్యం లేదనే చెప్పాలి. శివరామకారత్, భైరప్ప, అనంతమూర్తి వంటి వారు మంచి నవలలు రాశారు. సామాజిక స్పృహ, అధ్యయనం, పరిశీలనా దృక్పథం వారి రచనల్లో కనిపిస్తుంది. నేను ఇంతకు ముందే చాలా ఇతర భాషా భారతీయ నవలలు చదివి ఉన్నాను కనుక చినుకు మాసపత్రిక వారు అడిగితే వారికోసం ఆ వ్యాసాలు రాశాను. ఒకే ఒక నవలిక 'వెల్లువ' రాశాను. కవితలు చాలా తక్కువే రాశాను. ఏదైనా రాయడం అనేది ఒక తపస్సులాంటిది. ఇప్పుడొస్తున్న కవితలు అంత గొప్పగా లేవు. రచయితకి/కవికి ఏకాగ్రత, భాషమీద పట్టు కావాలి. అవి అంతగా కనిపించడం లేదు. కవిత్వం పేరుతో చలామణీ అవుతున్న వచనం చాలా పేలవంగా ఉంటోంది. మంచి కవిత్వం రావడంలేదు. నాకైతే మంచి కవితకన్నా, మంచి కథరాయడం కష్టం అనిపిస్తుంది. నెట్ మ్యాగజైన్ 'విహంగ'లో 'మళ్లీ మాట్లాడుకుందాం' శీర్షిక పేరిట ఒకటిన్నర సంవత్సరంపాటు కాలమ్ రాశాను. అవన్నీ ఒక పుస్తకంగా తీసుకురా[illegible]నుకుంటున్నాను. అలాగే పాలపిట్ట మాసపత్రికలో 'జాజిపూల పందిరి' ర[illegible]ను.

[illegible] సా[illegible]త్యం...

'ఇ[illegible] కథలు బా[illegible] వస్తువు, శిల్పం, కథనం పరంగా చూస్తే బాగుంటున్నాయనే చెప్పాలి. అన్ని దిన, వార, మాస, పక్షపత్రికలు కలుపుకొని సంవత్సరానికి దాదాపుగా రెండువేలదాకా కథలు వస్తున్నాయి. వాటిలో ఒక వంద వరకూ మంచి కథలు ఉంటున్నాయి. అయితే చాలా సందర్భాల్లో ఇతివృత్తం పునరావృతమవుతోంది. కథకి వస్తువు ఎంత ప్రధానమో కథనం కూడా అంతే ప్రధానం. కథనం అంటే చదివించే గుణం లేకపోతే పాఠకుడికి అది అనుకున్న రీతిలో చేరలేదు. చాలా కథల్లో సమస్యని రాస్తున్నారుగానీ, సమస్య మూలాలను పట్టుకోవడం లేదు. సమస్యని మరింత సూక్ష్మదృష్టితో చూసినప్పుడే అది సాధ్యమవుతుంది. మొత్తంమీద ప్రస్తుత దశలో కథ పరిస్థితి బాగుందనే చెప్పాలి. పైన చెప్పినట్లు కొన్ని మంచి కథలే వస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంచి నవలలు కూడా వస్తున్నాయి. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. అతివాదానికి వెళ్లే కథలకు గుర్తింపు ఎక్కువ వస్తోంది. సామాజిక వ్యవస్థలో దేనికైనా అతి, మిత వాదాలు రావడం సహజం. అయితే వాటిని పరిహరించే రచయితలు, విమర్శకులు కావాలి. అప్పుడు ఆరోగ్యకరమైన సాహిత్యం, తద్వారా ఆరోగ్యకరమైన సమాజం సృష్టింపబడడానికి దోహదమవుతుంది.

చదువు, సాహిత్యం మంచి జీవితాన్నిచ్చాయి

నా చుట్టూ ఉన్న వాతావరణం, పరిస్థితులు నాలో ఆలోచనలు రేపాయి. ఆ ప్రేరేపణతో ఆర్థిక స్వాతంత్ర్యం కోసమే నేను చదువుకున్నాను. దాంతోనే ఆడవాళ్ల విముక్తి ఉంటుందని నా చిన్నప్పటి వాతావరణం నాకు నేర్పింది. అందుకే చదువుకుని, ఉద్యోగం చెయ్యాలని, మన కాళ్లమీద మనం నిలబడాలని ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చాను. ఆర్థిక స్వాతంత్ర్యం వల్ల విముక్తి స్వేచ్ఛ కూడా దొరుకుతుంది. ఈ దొరికిన స్వేచ్ఛను ఎంతవరకు ఉపయోగించుకోవాలనే ప్రశ్నలు నన్ను నడిపించాయి. నా సాహిత్యం అంతా ఇంచుమించుగా ఈ భావజాలం చుట్టూనే తిరిగింది. స్త్రీలకే కాదు, అసలు మనుషులకి స్వేచ్ఛ తాలూకు అవసరం, దాని పరిమితి, దీనికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవడం, తెలియజెప్పడం-ఇదే నా సాహిత్య ప్రస్థానం. చదువు, సాహిత్యం రెండూ నాకు మంచి జీవితాన్నిచ్చాయి. సంతృప్తినీ ఇచ్చాయి. గోదావరి జిల్లా కేంద్రంగా మంచి, పెద్ద నవల రాయాలన్నది ఒక ఆశయం. ఈ అరవయ్యేళ్లలో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఆ నవల రాయాలనుకుంటున్నాను. అలాగే తెలుగు ప్రాచీన సాహిత్యాన్ని సరళమైన భాషలో తీసుకు రావాలన్నది కూడా నా ఆలోచన......

'ఇక నా కుటుంబ విషయానికి వస్తే నేను ఉద్యోగంలో సెటిల్ అయ్యాక, నాకంటూ ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చాక 23 నవంబరు 1980 నా వివాహం మోతదక పాండురంగ విఠల్‌గారితో జరిగింది. ఆయనకు షిప్పింగ్ కార్పొరేషన్‌లో ఉద్యోగం. మా అత్తామామలది ఆధ్యాత్మిక కుటుంబం. మామగారు మంత్రోపదేశాలు చేసేవారు. మాకు ఒక్కడే అబ్బాయి-రాజా సమీరనందన్. ఇంజనీరింగ్ చేసి ప్రస్తుతం బెంగుళూరులో పనిచేస్తున్నాడు. మా కోడలు అనూష కూడా ఉద్యోగే. మా అబ్బాయి సమీరనందన్ కంటనీరు పెట్టించే ఒకే ఒక్క కథ రాశాడు.....'అంటూ ముగించిన వీరలక్ష్మీదేవిగారు చివరగా ఒక్క మాట అన్నారు 'మంచి కథ చదివితే మన మనస్సు ఎంతగా విశాలమై అనుభూతి పొందుతుందో, ఒక మంచి కథ రాయగలిగితే కూడా అంతే అనుభూతి కలుగుతుంది.....అలాంటి మంచి కథలు రాయడానికే తపిస్తాను.....'

– సర్వజిత్

కథ చెప్పడంలో నన్నయ్యే బెస్టు

'నాకు ఇష్టమైన రచయితలంటే.....చలం, పాలగుమ్మి పద్మరాజు, త్రిపుర, గురజాడ రచనలు చాలా ఇష్టం. పాలగుమ్మి పద్మరాజుగారి కథలంటే మరీ ఇష్టం. ప్రాచీన కవులలో నన్నయ్య అంటే చాలా ఇష్టం. కథ చెప్పడంలో నన్నయ్యను మించిన వారు లేరనే అంటాను. కథలోంచి కథ....కథలోంచి కథ...ఇలా తవ్వినకొద్దీ ఆయన రచనా శైలి తెలుస్తుంది. ఇక ఆధునిక కవుల విషయానికి వస్తే ఇస్మైల్, మా తమ్ముడు చినవీరభద్రుడు, వి. చంద్రశేఖరరావు, మధురాంతకం నరేంద్ర, సోమరాజు సుశీల రచనలు చాలా ఇష్టపడతాను.

రచయితకి లక్ష్యం ఉండాలి

రచయిత/రచయిత్రి, కవి/కవయిత్రులకు స్వయం నిబద్ధత అనేది చాలా అవసరం. అలాగే ఒక లక్ష్యం, ఆశయం కూడా ఉండాలి. ఒక వాదానికి కట్టుబడి ఉండడం కాదు. ఏ లక్ష్యం, ఆశయం లేకుండా రచనలు చేయడం అంటే వాటివల్ల ఈ సమాజానికి ప్రయోజనం ఏమీ ఉండదు. మనం చేసే రచన అంతోఇంతో ఈ సమాజానికి ఉపయోగపడాలి. ఎంతోకొంత మేరైనా సమాజంలో చైతన్యం తీసుకు రావాలి. చెప్పేది, చేసేది ఒకేలా ఉండడం ప్రధానం. ఇవ్వాళ చాలామంది కవులు, కవయిత్రులు, రచయితలు, రచయిత్రులలలో ఈ ధోరణి కనిపించడం లేదు. అందుకే అలాంటి రచనలు పాఠకుడి మదిలో ఎక్కువకాలం నిలబడడంలేదు. దీనికి కారణం ప్రధానంగా మన చుట్టూ ఉన్న పరిస్థితులను, మన సమాజాన్ని సరిగా అధ్యయనం చేయకపోవడం.

ప్రభుత్వ విధానాలు మారాలి

'ప్రస్తుతం తెలుగు భాషపట్ల అన్ని విధాలా చాలా చిన్న చూపే కనబడుతోంది. ఈ ధోరణి మారాలి. కనీసం ప్రభుత్వ స్కూళ్లల్లో, కాలేజీలలో తెలుగు సబ్జక్టుకు ప్రాధాన్యం ఉండాలి. తెలుగు భాషని కచ్చితంగా ఒక సబ్జక్టుగా చేసినప్పుడే, విధిగా తెలుగు నేర్చుకోవాలన్న ఆలోచనతో కొంతలోకొంతయినా భాషపట్ల అభిమానం పెరుగుతుంది. తెలుగు భాషని మీడియంగా చేయాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ప్రభుత్వ విధానాలు మారాలి. పొరుగునున్న ఇతర రాష్ట్రాలకు వెళితే అక్కడ తమ మాతృభాషపట్ల ఎంత మక్కువ కనబరుస్తారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.





డాక్టర్ వుప్పల లక్ష్మణరావు

జరిగిన కథ

అంకె వేసినదాకా ఒకటే మొహమాట పెట్టేస్తూంటే నేనేం ప్రశ్నల్ని అడగను? నేను కొంచెం తటపటాయించి రెండు వందలు వేశాను. ఆ అంకె చూసి ఊర్వశిగారికి చాలా కోపం వచ్చింది. అంకె హెచ్చువేస్తేనేగానీ వీల్లేదంది. సుభ ఆవిడని మందలించింది. దానిమీద సెట్జీ "ఊర్వశిగారూ! జనార్దన రావుగారు చాలా యోగ్యులు. ఆయనని మొహమాట పెట్టడం భావ్యంకాదు. ఆయన రెండు వందలూ రెండువేలతో సమానం అనుకోండి! ఇంకా వూళ్ళో మీకు తెలిసినవాళ్ళు చాలామంది వున్నారుకదా! నేనూ వస్తాను మీతో. రేపు మరికొందరి పెద్దమనుష్యుల దగ్గరికి వెళదాం" అన్నాడు. దాంతో ఆవిడె ఆగింది. నేను చెక్కు పుస్తకం తీసి లెక్క రాయ బోతూంటే ఆవిడె అంది: "చెక్కు నాపేర రాయండి. రోజులు బాగులేవు. గవర్నమెంటుకి ఏ నిముషానికేనా కళ్ళు కుట్టొచ్చు సంస్థల పేర బ్యాంకు ఖాతా వుంటే. అంచేత వ్యక్తులపేర వుంటేనే సురక్షితం. రశీదు మీకు పంపిస్తాలెండి!" అని అంటూ లేచిపోయింది.

(నిన్నటి సంచిక తరువాయి)

"కాఫీ పుచ్చుకోండి" అన్నా. "మేం ఇంకా చాలామంది దగ్గరకెళ్ళి డబ్బు పోగుచెయ్యాలి. ఈ ధర్మకార్యాన్ని చాలా భారీ యెత్తున చెయ్యబోతున్నా. మేం వెళతాం. కాఫీ పుచ్చుకోలేదని మరేం అనుకోకండి. సుభా! మా అందరివంతు జనార్దనరావు గారికిధన్యవాదాలు చెప్పు!" అంది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు.

సేట్జీ వుండిపోయాడు. "జనార్దనరావుగారూ! మా చీఫ్ ఇంజనీరు గారితో మాట్లాడి మీదగ్గరకే వద్దాం అనుకుంటూంటే - ఊర్వశీగారు సీతారాంగారి ఇంటిదగ్గర కనిపించారు. పను లన్నీ అతిత్వరగా చేయిస్తున్నాం చూస్తున్నారుగదా. మీతో చిన్న విషయం చెబుదాం అని వచ్చాను. రైల్వేలైనులో స్లీపర్లకింద ఆరు అంగుళాల చిన్నరాయి వెయ్యాలని ఉంది. నాలుగు అంగుళాలకి తగ్గించమని తమని అడుగుదాం అని వచ్చాను. సీతారాంగారిని కూడా రమ్మనమంటే ససేమిరా నేను రానన్నాడు ఆయన. అంచేత నేనే వచ్చాను. తమ సెలవవుతే రెండు అంగుళాలు తగ్గించటానికి ఒప్పుకోమని ప్రార్థన!" అన్నాడు. "గులాబు చందుగారూ! ఈ విషయమై మీరు నన్ను అడగడం, నేను ఒప్పుకోకపోవడం ఇదివరలో మూడుసార్లు అయింది. మళ్ళీ మళ్ళీ నానోటంట ఎందుకు లేదనిపిస్తారు? కావలిస్తే మీరు రైల్వేకమిషనర్‌కో, వార్ డిపార్టుమెంటుకో రాసుకోండి. వాళ్ళు ఒప్పుకుంటే నాకేమి అభ్యంతరం లేదు" అన్నా విసుగ్గా. "అమ్మమ్మా! మీ మాటకి పైగా మేం ఢిల్లీకి రాస్తామా? ఎంతమాట సెలవిచ్చారు? తమకి ఆగ్రహంవస్తే మాబోటి వాళ్ళం మీముందు నిలబడ గలమా? అంచేతే మా ఇంజనీరుగారు కూడా మీ దగ్గిరకి ఈ విషయమై రానన్నారు. సీతారాంగారితో ఎంతచిక్కు అనుకున్నారు? అబ్బబ్బ! అయితే - ఒకటి. ఆయన ఎంత ఖరాఖండీ మనిషో అంత భారీ చెయ్యి అనుకోండి. ఇందాకను - సుభగారు కాగితం ఇచ్చీ ఇయ్యడంతో, ఆమె ముఖం చూసి నవ్వుతూ వెయ్యిరూపాయలు వేశారు. అయితే, ఆయన కేమిటి లెండి? అప్పలనాయుడుగారు బర్మాలో బాగా ఆర్జించాడు. ఈయన ఒక్కడే కుమారుడు!" "అవును, సీతారాంగారే ఒకసారి నాతో చెప్పాడు. ఆయన తండ్రిగారు బర్మాలో బాగా సంపాదించారనీ, ఇప్పుడేదో అస్సాంలో దానధర్మాలు చేస్తూ - కొంత వ్యాపారం కూడా చేస్తున్నారని కూడా చెప్పాడు" అన్నాను. "అప్పలనాయుడుగారిది గొప్ప జాతకం కదండీ! కానీ లేకుండా బర్మా వెళ్ళాడు. పదిహేనేళ్ళలో సంపాదించాడండీ పది లక్షలు. సమయం చూసుకుని వచ్చేశాడు డబ్బు పట్టుకుని. ఇప్పుడు అస్సాంలో మరో భారీ వ్యాపారం. దానికి తగ్గట్టు కాందిశీకులకి గొప్ప సత్రం, ఆస్పత్రి కట్టించాడు. గౌహతీదగ్గర లక్షరూపాయలు పైగా ఖర్చుచేశాడు. మా ఇంజనీరుగారే దగ్గిర వుండి కట్టించారు. ఇంకా చిన్నచిన్న సత్రాలు డిమాపూరు, ఇంఫాలు, రంగపూరు, మణిపూరు, అస్సాంకి జపాను వాళ్ళకి మధ్య సరిహద్దు మార్గంలోను, రైల్వే స్టేషన్‌ల దగ్గిర కట్టించాడు." "మరి అటు జపానువాళ్ళు ఇటు మన సైన్యం - మధ్య యీ బర్మానుంచి పారిపోయి వచ్చినవాళ్ళు - అటువంటిచోట ఎగుమతి దిగుమతి వ్యాపారం ఏం జరుగుతుందండీ?" అని ప్రశ్నించాను. "మనిషి ఉన్నచోటల్లా వ్యాపార ముంటుందను కోండి. అప్పలనాయుడుగారిది రెండు మూడు రకాల వ్యాపారం. ఒకటేమిటంటే, పాపం బర్మానుంచి వచ్చిన వాళ్ళదగ్గిర బర్మా




రూపాయలే వుంటాయి. వాళ్ళని కనికరించి మన ఇండియా రూపాయిలు ఎవరిస్తారు? అప్పలనాయుడుగారు వాళ్ళమీద కనికరం చూపించి బంగారం, నగలు ఖరీదుకి పుచ్చుకొని వాళ్ళకి నగదు ఇస్తున్నాడు." "మామూలు బంగారం ధరకే కొంటాడుకదా?" అని అడిగా. "చెన్నపట్నం, కలకత్తా మార్కెట్టు ధరలకి యివ్వగలడా ఆయన మాత్రం? అక్కడ స్థానికంగా వుండే మార్కెట్టు ధరలకి కాస్త ఆయనకి గిట్టుబడి అయ్యేటట్టు ఇస్తాడు మరి. అందులోనూ సరుకులు నగలు - బాగా అరిగి పోయిన పాత బంగారం - వీటికిగాను తరుగులు టంకంపోడి లక్క అన్నీ చూసుకుని ఆయన జాగ్రత్త పడాలి. మజూరీకి ఆయన మజూరాలు యిచ్చుకుంటాడా? ఆయనకూడా మళ్ళీ ఆ వస్తువులు ఎక్కడో అమ్ముకోవలసిందేగా చెప్పండి." "ఆ నాయుడుగారికి ఎంతకి గిట్టుబడి అవుతుండేది?" "గిల్టు నగలు, మలామాలు వగైరాలు ఆయన ఖర్చులు వగైరాలు పోను తులం పది రూపాయలకి గిడుతుంది." "ఏమిటి, తులం పది రూపా యలా? మిగతా అంతా ఆయనకి లాభమే? పాపం, యీ కాంది శీకులు ఎంతో నష్టపడిపోతున్నారన్నమాట!" అన్నాను నేను ఆశ్చర్యపడుతూ. "వ్యాపార సరళి - ఆయనమాత్రం యేం చేస్తాడు? నగదుకుండే గిరాకీకొద్దీ అన్ని వస్తువులు దినుసులు ధరతోపాటు బంగారం ధర కూడా పెరగడం తరగడం వుంటుంది. ఇంకా ఆయన కాబట్టి ధర్మాత్ముడు అమాత్రం ఇస్తున్నాడు. అంతమాత్రం ఇచ్చేవాడు మాత్రం అక్కడె వడైనా ఉన్నాడు కనకా? ఆ నగలని తీసుకుని తన్నినా దిక్కెవ్వరు వాళ్ళకి? అలాగేమీ జర క్కుండా నాయుడుగారే పోలీసువాళ్ళకీ గూండా లకీ భత్యాలిచ్చి మేపి, వాళ్ళని ప్రజలమీదపడి దోచుకోకుండా కాపాడబట్టే - ఆ కాందిశీకులు బతుకుజీవుడా అని ఆ యమలోకం నుంచి దేశంలోకి రాగలుగుతున్నారు" అన్నాడు. "ఇప్పుడు నాయుడుగారి ఆర్జనా, ధర్మకార్యాలకి ఖర్చులూ అన్నీ యీవ్యాపారం మీదుగానే జరుగుతున్నాయన్నమాట?" అని అడిగేను. "అబ్బే! యీ వ్యాపారంలో బాగా లాభంవున్నా ఇది పులగంమీద పచ్చిపులుసే అనుకోండి!" అన్నాడు నవ్వుతూ. "మరి అసలు వ్యాపారం ఏమిటండీ?" అడిగేను. "అసలు అలాగుండ నిచ్చి - మరొక అనుబంధ వ్యాపారం చిల్లర వ్యాపారంలో రూపాయికి బేడ లాభం వుంటుందని మా రంగరీజు వీధిలో పొరిగింటి అరుగుమీద కొట్టుపెట్టుకున్న కోమటి అంటూం డేవాడు నా చిన్నతనంలో. అస్సాం దిమాపూరు లోనూ అంతేనా అండీ?" అడిగేను, కోమటి వెంకయ్య జ్ఞాపకం వచ్చి. "అప్పలనాయుడుగారికి కూడా అంతే అనుకోండి. అనగా కాస్త నాసిరకం సరుకు కాబట్టి సహానికి సహం లాభం వుంటుంది లెండి. ఇక్కడ రూపాయికి రెండు పళ్ళచొప్పున ఉప్పుడు బియ్యం కొని అక్కడ సమయానుకూలంగా పడి రూపాయికి అమ్ముతాడు. ఒక పెద్దజట్టు బర్మానుంచి తిరగ బడ్డారంటే పడి రెండు రూపాయలకి పెరిగిపోతుంది. గిరాకీ పెరిగిన రోజుల్లో అది ఎవ్వరి చేతిలోనూ వుండదు. సూర్య చంద్రాదులు కూడా ఎలాగైతే పంచాంగశాస్త్రానికి అతీతులు కారో, అలాగే ధరలు కూడా గిరాకీ, సరఫరా సూత్రాలు ప్రకారం నడుచుకుపోవలసిందే. దాన్ని ఆపశక్యమా?" అన్నాడు. "మరి ఈ దోపిడీని, క్షమించండి ఆ మాటకి, ఈ ధరవరలని అదుపులో పెట్టడానికి అక్కడ గవర్నమెంటువారు ఏం చెయ్యడంలేదూ?" అన్నా. "బాబూ! జపానువాడు మీద ముంచుకొస్తుంటే గవర్న మెంటూ పోలీసూ మిలిటరీ అంటారు మీరు! అయ్యోనాయన! ఆమాత్రం గంజిపోసే దిక్కు అప్పలనాయుడుగారు చూపించబట్టి మనం జనం ఆ వైతరణి దాటి ప్రాణాలతో ఇవతలకి రాగలు తున్నారు. లేకపోతే అవతల జపానువాడి ఫిరంగులకి, బర్మావాడి కత్తిపోటులకీ నిలబడి దాటుకొచ్చినా, మన యుద్ధవీరుల్నీ పోలీసువారినీ దాటుకొనిరాగలరా? అయ్యో! ధర్మాత్ముడు ఆయన ఉండబట్టి సమయానికి ఆపదనుంచి రక్షిస్తున్నాడు లక్షోపలక్షల జనాన్ని" అన్నాడాయన. "మీరు చెప్పింది నమ్మశక్యం కాకుండా వుందే! వాళ్ళు యమయాతనలుపడి ప్రాణాలు దక్కించుకొని వస్తులుండి, ఈవలికి స్వదేశానికి కాలినడకని వచ్చి పడితే, వాళ్ళని ఇలా అమానుషంగా దోపిడీచేయడం ఏమి వ్యాపారం సేట్జీగారు" అని కోపంగా అన్నా. "జనార్దరావుగారూ! మీరలా ఆగ్రహిస్తే నేను ఏమనగలను? అన్నీ తెలిసినవారు మీరు. మీ కోమటి వెంకయ్య వ్యాపారం నుంచి, మా రైల్వే కంట్రాక్టు వ్యాపారంనుంచి మోటారుకార్లు, ఆయుధ సామగ్రి, అంతర్జా తీయ వాణిజ్యం అంతా సర్వేసర్వం లాభాల ఆశమీదేకదండీ ఆధారపడివుంది! ఆ లాభం సదుద్దేశానికి స్వస్తి చెప్పితిరా - ఈ భూచక్రంచుట్టూ సూర్యచంద్రాదులు తిరగడమే మానేసి మహా ప్రళయం ముంచుకొస్తుందని త్రికరణశుద్ధిగా నమ్మండి! అయినా - పాపం, నాయుడు గారు మాత్రం ఏం సంపాదించాడులెండి. బంగారం, ఐదు లక్షలు. ఇంతేకదండీ? ఇదే యే కాబూలీ కసాయివాళ్ళో అవుతే అస్సాం సిపాయిలతోను పోలీసు సిబ్బంది తోనూ షరీకై వాళ్ళ పీకలు పిసికి అసలు ధన వస్తు వాహనాలే కాజేసి, కోట్లు - కోట్లు గడించి వుందురు - యేమనుకున్నారో!" అన్నాడు. కుర్చీమీదనుంచి లేచిపోయి ఉద్రేకంతో. "జపానువాడి అల్లరి ప్రారంభం అయి. ఆరునెల్లేనా కాలేదే - అప్పుడే ఇంత లాభం గడించాడండీ!" అన్నాను నా ఆశ్చర్యాన్ని ఆపుకోలేక. "అసలు ఇది చిల్లర అనుకోండి - అసలుది పెద్దయెత్తు భారీ వ్యాపారం మరొకటి వుంది. పాపం, ఆ బర్మా కాందిశీకులని చూస్తే తిన్న తిండి సయించదనుకోండి. అందులోనూ స్త్రీలు పడే బాధ మరింత దారుణం. అప్పల నాయుడుగారు యీ అనాథ స్త్రీలకోసం ముత్తయిదువలు, పడుచువారు. పిల్లలు - అన్ని వూళ్ళలోనూ సదనాలు, రక్షణ సమితులు, నికేతనాలు పెట్టించి పోషిస్తున్నారు. అంటే పెద్దపెద్ద మేడలు, భవనాలు కాదను కోండి. చిన్నచిన్న పూరిగుడిసెలే అనుకోండి - ఐతేనేం తలదాచు కుందుకు. అలాగు అన్ని చోట్ల ముఖ్యంగా మిలిటరీక్యాంపులు, బారకాసలువున్నచోట్ల యీ వసతులని కల్పించి యీ స్త్రీలకింత జీవనోపాధి కల్పిస్తున్నారు." "నాకు అర్థం కావడంలేదు. స్త్రీలకి జీవనోపాధి అంటే" అని అడిగే. "అబ్బే, మరేం లేదు. ఈ మిలిటరీ వాళ్ళందరూ ఉప్పూ కారం తినే మనుష్యులుగదండీ!

- ఇంకా వుంది.

ప్రత్యేక హోదా అసాధ్యమన్న కేంద్రం.. మంత్రి పదవులకు అశోక్, సుజనా రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌కు 'ప్రత్యేక హోదా'తో సమానమైన మొత్తాన్ని అందించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. ఈనెల ఏడో తేదీన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్డీయేలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రిమండలి నుంచి వైదొలగింది. టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబునాయుడు ఆదేశం మేరకు ఆ పార్టీకి చెందిన




మంత్రులు పి.అశోక్ గజపతిరాజు, వై.సుజనా చౌదరి ఈనెల ఏనిమిదో తేదీన ప్రధానిని కలిసి తమ రాజీనామాలు సమర్పించారు. రాజీనామా లను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈనెల తొమ్మిదోతేదీన ఆమోదించారు.

ఢిల్లీలో వైసీపీ ఆందోళన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వందలాదిమంది నేతలు, కార్యకర్తలు ఢిల్లీలోని పార్లమెంట్ వీధిలో ఈనెల 5వ తేదీన ఆందోళన చేపట్టారు. హోదా ఇవ్వకుంటే ఈనెల 21న తమ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతారని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. అక్కడికీ కేంద్రం దిగిరాకుంటే ఏప్రిల్ ఆరవ తేదీన వారంతా రాజీనామా చేస్తారని పేర్కొన్నారు.

జాతీయ వార్తలు వీక్లీ రౌండప్

ప్రత్యామ్నాయ కూటమికి కృషి : కేసీఆర్

జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా బలమైన కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖరరావు అన్నారు. ఈనెల 3వ తేదీన హైదరాబాద్‌లో ఆయన విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ, ఇందుకోసం ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడుతున్నానని, దేశానికి తన సేవలు అవసరం అనుకుంటే కచ్చితంగా అందించేదుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు. కొత్త కూటమి ఏర్పాటులో వామపక్షాలను కలుపుకుని వెళతామన్నారు. దేశ రాజకీయాలలో మార్పు అనివార్యమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు.

మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడి

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఈనెల 3వ తేదీన వెలువడ్డా యి. త్రిపురలో మొత్తం 60 స్థానాలకుగాను 59 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా, బీజేపీ 35 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయ నుంది. మేఘాలయలో మొత్తం 60 స్థానాలకుగాను 59 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ 21, ఎన్‌డీపీ 19 సీట్లు గెలుచుకున్నాయి. దీంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది. నాగాలండ్‌లో మొత్తం 60 స్థానాలకుగాను 59 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రంలో ఎన్‌పీఎఫ్ 27, ఎన్‌డీపీపీ 16, బీజేపీ 11 స్థానాల్లో విజయం సాధించాయి. ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తన రాజీనామాను గవర్నర్ తథాగత రాయ్‌కు ఈనెల 4వ తేదీన అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును తమ పార్టీ సీపీఎం గౌరవిస్తోందని సర్కార్ పేర్కొన్నారు.

వివిధ రాష్ట్రాల్లో విధ్వంసకాండ.. విగ్రహాల కూల్చివేత

త్రిపురలో ఈనెల 6వ తేదీన ఆందోళన కారులు సోవియెట్ కమ్యూనిస్టు నాయకుడు దివంగత లెనిన్ విగ్రహాలను కూల్చివేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ, వామపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బీజేపీ కార్యకర్తలే ఈ విధ్వంసానికి పాల్పడ్డారని సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించాయి. త్రిపుర ఘటనల అనంతరం తమిళనాడులోని వేలూరు జిల్లా తిరుప త్తూరులో పెరియార్, ఉత్తరప్రదేశ్‌లో అంబేద్కర్, కోల్‌కతాలో శ్యామాప్రసాద్ ముఖర్జీ విగ్రహాలకు



నష్టం కలిగించే ఘటనలు జరిగాయి.

త్రిపుర ముఖ్యమంత్రిగా విప్లవ్‌కుమార్

త్రిపుర ముఖ్యమంత్రిగా విప్లవ్‌కుమార్ దేవ్ ఈనెల తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అగర్తలాలో జరిగిన కార్యక్రమంలో మరో ఏడుగురు మంత్రులతో కూడా గవర్నర్ తథాగతరాయ్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలా సీతారామన్, అమిత్ షా, ఎల్.కె.అద్వానీ తదితరులు హాజరయ్యారు. వీరిలో ఇద్దరు బీజేపీ మిత్రపక్షం ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ)కు చెందినవారు. ఈనెల 6వ తేదీన జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో దేవ్ నాయకత్వా నికి ఎమ్మెల్యేలంతా ఆమోదం తెలిపారు. ఐపీఎఫ్‌టీ ఈ సమావేశానికి గైర్హాజరైంది.

ప్రత్యేక హోదా కోసం హస్తినలో సీపీఐ ఆందోళనలు

ప్రత్యేక హోదా కోసం సీపీఐ రాష్ట్ర నేతలు, కార్యకర్తలు ఈనెల ఆరోతేదీ నుంచి ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఏఐఎస్‌ఎఫ్, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈనెల 8వ తేదీన పార్టీ నేతలు, కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులతోపాటు ప్రత్యేక హోదా ఉద్యమ సాధన సమితి నేత చలసాని శ్రీనివాసరావు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.

తెలుగు రాష్ట్రాల ఎంపీల నిరసనలు

ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు బడ్జెట్ సమావేశాలు మలివిడత ప్రారంభం రోజు ఈనెల 5వ తేదీన పార్లమెంట్ ఆవరణలో అరగంట పాటు నిరసన ప్రదర్శన జరిపారు. అనంతరం సభ ప్రారంభమైన తరువాత పోడియం వద్ద కూడా వారు నినాదాలు చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎంపీలు తెలంగాణలో రిజర్వేషన్ కోటా పెంపునకు అవకాశం ఇవ్వాలంటూ సభలో పట్టుబట్టారు.

వీరితోపాటు వివిధ పార్టీల సభ్యులు తమ డిమాండ్లతో సభ కార్యక్రమాలు స్తంభింపజేశారు. దీంతో బడ్జెట్ మలి సమావేశాల తొలిరోజు సభ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండానే మరుసటిరోజుకు వాయిదా పడింది. ఇదిలా ఉండగా, రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామ కృష్ణుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి తదితరులతో కూడిన బృందం అదేరోజు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమై, రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాల గురించి చర్చించింది. సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ఈనెల ఆరు నుంచి తొమ్మిదో తేదీ వరకు ఉభయ సభల్లో వివిధ పార్టీల నిరసన ప్రదర్శనలు జరిగాయి.

మేఘాలయ ముఖ్యమంత్రిగా కాన్రాడ్ ప్రమాణం



మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అధినేత కాన్రాడ్ సంగ్మా (40) ఈనెల 6వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌సభ మాజీ స్పీకర్ దివంగత పి.ఎ.సంగ్మా తనయుడైన ఆయన చేత గవర్నర్ గంగాప్రసాద్ రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించారు. సంగ్మా సహా 1[illegible] మంది మంత్రులుగా [illegible] ప్రమాణస్వీకారం చేశారు.

ఆస్కార్ ఉత్తమ చిత్రంగా 'షేప్ ఆఫ్ వాటర్'



ఆస్కార్ అవార్డుల ప్రదాన వేడుక ఈనెల 5వ తేదీన లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో కనులపండువగా జరిగింది. డార్కెస్ట్ అవర్ చిత్రంలో విన్‌స్టన్ చర్చిల్ పాత్ర పోషించిన గ్యారీ ఓల్డ్‌మ్యాన్ ఈ ఏడాది ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్ మిస్సోరి సినిమాలో నటించిన ఫ్రాన్సిస్ మెక్ డోర్మంట్‌కు ఉత్తమ నటి అవార్డు లభించింది. ఉత్తమ చిత్రంగా షేప్ ఆఫ్ వాటర్ పురస్కారం గెలుచుకుంది. ఈ చిత్ర దర్శకుడు గుల్లెర్మో డెల్ టోరోకు ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది.

పాక్‌లో సెనేటర్‌గా ఎన్నికైన తొలి హిందూ దళిత మహిళ

పాకిస్థాన్‌లో తొలిసారిగా ఓ హిందూ దళిత మహిళ సెనేటర్‌గా ఎన్నికయ్యారు. సింధ్ ప్రావిన్స్‌కు చెందిన కృష్ణకుమారి కొల్హి (39) అనే మహిళ.. బిలావల్ భుట్టో జర్దారీ సారథ్యంలోని 'పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ' (పీపీపీ) ప్రతినిధిగా పాక్ సెనేట్‌కు ఎన్నికయ్యారు. మైనారిటీలకు ప్రత్యేకించిన సింధ్ స్థానం నుంచి కొల్హి ఎన్నికైన విషయాన్ని పీపీపీ ఒక అధికార ప్రకటనలో తెలిపింది.

అంతర్జాతీయ వార్తలు

సిరియాలో కూలిన రష్యా విమానం.. 32 మంది మృతి

రష్యాకు చెందిన విమానం సిరియాలో కూలిపోయింది. ఈ నెల 6వ తేదీన జరిగిన ఈ ప్రమాదంలో 32 మంది మరణించారు. సిరియాలో రష్యా నిర్వహిస్తున్న హ్మెమిమ్ విమానాశ్రయంలోనే ఈ ఘటన జరిగింది. సాంకేతిక లోపంతో విమానం కూలిపోయినట్లు రష్యా రక్షణశాఖ ప్రాథమిక సమాచారం అందించింది.

ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్

ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానాన్ని తొలిసారి అమెజాన్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) జెఫ్ బెజోస్ అధి రోహించారు. బెజోస్ సంపద సుమారు 112 బిలి యన్ డాలర్ల (సుమారు రూ.7.28 లక్షల కోట్లు) ని 'ఫోర్బ్స్ 2018 వరల్డ్ బిలియనీర్స్' జాబితా వెల్లడించింది. 2017 సంపదతో పోలిస్తే 39.2 బిలియన్ డాలర్ల మేర పెరగడంతో, ఈనెల ఆరవ తేదీన వెలువడిన జాబితాలో బెజోస్ అగ్రస్థానానికి చేరారు. భారతదేశానికి సంబంధించి ఈ జాబితా లో 119 మంది చోటు సంపాదించారు. ఇందులో 18 మంది కొత్తవారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ 40.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.60 లక్షల కోట్లు) సంపదతో మొత్తం జాబితాలో 19వ స్థానంలో నిలిచారు. భారతీయుల్లో ఈయనదే అగ్రస్థానం.

1.91 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్

2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈనెల 8వ తేదీన శాసన సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ మొత్తం రూ.1,91,063.61 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ.1,50,271.99 కోట్లు, మూలధన వ్యయం రూ.28,678.49 కోట్లు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారు.

రాష్ట్ర వార్తలు

బీజేపీ మంత్రుల రాజీనామా

భారతీయ జనతాపార్టీకి చెందిన రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు ఈనెల 8వ తేదీన తమ పదవులకు రాజీ నామా చేశారు. ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడుకు వారు రాజీనామా లేఖలను సమర్పించారు. కేంద్ర మంత్రి వర్గం నుంచి టీడీపీ మంత్రులు రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ మంత్రులు కూడా ప్రభుత్వం నుంచి వైదొలిగారు.

విశాఖలో 'తెలుగువారి ఆత్మగౌరవ శంఖారావం' విజయవంతం

ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఈనెల 4వ తేదీన విశాఖ నగరం సాగర తీరంలో 'ఉత్తరాంధ్ర జనఘోష, తెలుగువారి ఆత్మగౌరవ శంఖారావం' పేరుతో ఈనెల 4వ తేదీ రాత్రి కొవ్వొత్తులు, కాగడాలతో భారీ ప్రదర్శనను విజయ వంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, పీసీసీ అధ్యక్షుడు కె.రఘువీరారెడ్డి, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమా వేశాలు ఈనెల 5వ తేదీన ప్రారంభమయ్యాయి. గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ [illegible] రోజు ఉభయ సభల నుద్దేశించి ప్రసంగించారు. [illegible] ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు పునర్వ్యవస్థీకరణ చట్టంలో చేర్చిన అన్ని అంశాలను, దానికి సంబంధించి అప్పట్లో ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేయాలనే డిమాండును పునరుద్ఘాటిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

విశాలాంధ్ర ప్రజ్ఞ

సీనియర్ షూటింగ్ ప్రపంచ కప్‌లో రిజ్వీకి స్వర్ణం

ఈనెల 4వ తేదీన ప్రారంభమైన సీనియర్ షూటింగ్ ప్రపంచ కప్‌లో తొలిరోజు భారత షూటర్లు రాణించారు. ఈ ప్రదర్శనలో తొలిసారిగా పాల్గొన్న మీరట్‌కు చెందిన షాజర్ రిజ్వీ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో ప్రపంచ రికార్డు బద్దలుకొట్టి స్వర్ణ పతకం సాధించాడు. భారత స్టార్ షూటర్ జీతూరాయ్ కాంస్యం సాధించాడు. ఫైనల్‌కు చేరిన మరో భారత షూటర్ ఓంప్రకాశ్ నాలుగో స్థానంలో నిలిచాడు.



మనూబాకర్‌కు రెండు స్వర్ణాలు

మెక్సికోలో జరుగుతున్న షూటింగ్ ప్రపంచ కప్‌లో మన దేశానికి చెందిన 16 ఏళ్ల మనూబాకర్ స్వర్ణపతకం గెలుచుకుంది. ఈనెల 5న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో మనూ సంచలనం సృష్టించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో రవికుమార్ కాంస్యం గెలుచుకున్నాడు. మరుసటిరోజు జరిగిన టీం విభాగంలో కూడా మనూ బాకర్ స్వర్ణాన్ని సాధించింది. మనూ, ఓంప్రకాశ్ మితర్వాల్‌లు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీం ఫైనల్‌లో 476.1 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

క్రీడా వార్తలు

టీ 20 ఆరంభ మ్యాచ్‌లో భారత్ ఓటమి

కొలంబోలో ఈనెల 6వ తేదీన ముక్కోణపు టీ 20 ఆరంభ మ్యాచ్‌లో భారత్ జట్టు శ్రీలంక చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడి పోయింది. భారత్ మొదట 5 వికెట్లకు 174 పరుగులు చేసింది. శ్రీలంక జట్టు 18.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈనెల 8న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజ యం సాధించింది. ముందుగా బంగ్లాదేశ్ ఎని మిది వికెట్లకు 139 పరుగులు చేయగా, భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

క్రికెటర్లకు భారీగా పెరిగిన జీతాలు

భారత క్రికెటర్ల జీతాల పెంపు ప్రతి పాదనకు బీసీసీఐ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. బీసీసీఐ పాలకుల కమిటీ నుంచి కూడా అనుమతి లభించడంతో ఆటగాళ్లకు భారీగా జీతాలు పెంచుతున్నట్లు బోర్డు ప్రకటించింది. పురుషులతోపాటు మహిళా క్రికెటర్లకు కూడా జీతాలు పెరుగుతాయి.



వేసవి... దొంగల సీజన్

విశాలాంధ్ర జనరల్ డెస్క్ :

చోరీల నుంచి బయటపడాలంటే

- అభరణాలు, నగదు సాధ్యమైనంత వరకు బ్యాంక్ లాకర్‌లో ఉంచుకోవాలి.
- ఊరు వెళ్లాల్సి వచ్చినా, ఆరు బయట, డబాలపై నిద్రించాలనుకుంటే కనీసం ఒక్కరైనా ఇంటిలో ఉండాలి.
- రాత్రివేళ తలుపులు, కిటికీలను తప్పనిసరిగా బిగించాలి
- కాలనీవాసులు కమిటీగా ఏర్పడి రాత్రివేళ గస్తీ ఏర్పాటు చేసుకోవాలి
- అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుంటే డయల్ 100కు, పోలీసులకు కాని సమాచారం ఇవ్వాలి.
- సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలి.
- ఊరు వెళ్లేవారు ఇంటి బయట గేటుకు తాళం వేయరాదు.
- ఇంటి లోపల, వెలుపల లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలి

ఇళ్లకు ఎల్‌హెచ్‌ఎంఎస్ రక్షణ కవచం

దొంగతనాలు అరికట్టడానికి పోలీసుశాఖ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్) ఇళ్లకు రక్షణ కవచంగా ఉండనుంది. ఊరు వెళ్లాల్సి వస్తే పోలీస్‌స్టేషలో కాని ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్ ద్వారా ఈ విధానాన్ని తమ ఇంటికి వినియోగించవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఎల్‌హెచ్‌ఎంఎస్ ఏపీ పోలీస్ అనే యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్ ఓపెన్ చేసి యజమాని పేరు, ఫోన్ నెంబర్, జిల్లా, ఇంటి నెంబరు, అడ్రస్ తదితర వివరాలు నమోదుచేయాలి. దీంతో రిజిస్ట్రేషన్ నిర్ధారించుకోవడానికి ఓటీపీ వస్తుంది. మెసేజ్‌లోని ఓటీపీని ఎంటర్ చేస్తే యూజర్ ఐడీ వస్తుంది. దీనిని మర్చిపోకుండా భద్రపర్చుకోవాలి. ఎవరైనా ఊరు వెళుతుంటే యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నవారు స్థానిక పోలీసులకు ఫోన్ ద్వారా, యాప్ ద్వారా సమాచారం పంపవచ్చు. ఆ మేరకు ఆ ఇంటి వద్ద రహస్యంగా అత్యాధునిక కెమెరాతోపాటు వైఫై, ఒక బ్యాటరీని అమరుస్తారు. నిరంతరాయంగా మూడు రోజులపాటు రికార్డింగ్ స్టోరేజీ ఉంటుంది.

అపరిచిత వ్యక్తి ప్రవేశిస్తే వెంటనే సమాచారం

ఎల్‌హెచ్‌ఎంఎస్ విధానం ద్వారా నిఘా సమాచారం అమర్చిన తరువాత ఎవరైనా దొంగలు కానీ అపరిచిత వ్యక్తులు కానీ ఆ ఇంటిలోనికి ప్రవేశిస్తే వెంటనే ఇంటి యజమాని సెల్‌ఫోన్‌కు, పోలీసు కంట్రోల్ రూమ్‌కి కూడా సమాచారం వస్తుంది. కంట్రోల్ రూమ్ సిబ్బంది రక్షక్ లేదా స్థానిక పోలీసులను, బీటు సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. క్షణాల్లో ఇంటికి చేరుకుంటారు. ఇంటి యజమాని కూడా పక్కింటివారికి లేదా బంధువులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేసుకునే అవకాశం ఉంటుంది. కంట్రోల్ రూం నుంచే సిబ్బంది ఆ ఇంట్లోకి ఎవరు ప్రవేశించారు. అక్కడ పరిస్థితి ఏమిటనేది తమ వద్ద ఉన్న ఎల్ఈడీ టీవీల్లో పరిశీలిస్తూ ఉంటారు.

Sunday Special

టాల్కమ్‌పౌడర్‌తో కేర్‌ఫుల్



విశాలాంధ్ర జనరల్ డెస్క్ : అందం, సువాసన కోసం పిల్లలు ,మహిళలు, పురుషులు కొన్ని శతాబ్దాలుగా వినియోగించేది టాల్కమ్ పౌడర్. సుతిమెత్తగా ఉండే ఈ పౌడర్‌లో మెగ్నీషియం, సిలికాన్, ఆక్సిజన్ ఉంటుంది. ఈ పౌడర్‌ను కాస్మటిక్‌గా, వ్యక్తిగత శుభ్రత కోసం వినియోగించడం పరిపాటే.. కాస్మటిక్స్‌లో వినియోగించే టాల్కమ్ పౌడర్, బేబీపౌడర్‌తో సహా ముఖానికి రాసుకునే పౌడర్‌లో చర్మంలోని తేమను పీల్చుకునే గుణం ఉంటుంది. దీనివలన తాజాగా ఉన్నట్లు కనిపించడం తెలిసిందే.. దీని వాడకంతో పలు ప్రయోజనాలున్నప్పటికీ, దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయి. మంచి సువాసన వెదజల్లే పౌడర్‌ను దురదలు రాకుండా, పసిపిల్లల గజ్జల్లో రాష్,దద్దుర్లు రాకుండా నివారించేందుకు వాడతారు.

ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా జననేంద్రియాల్లో వినియోగించే పౌడర్, డియోడ్రెంట్స్, స్ప్రేలతో కేన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పునరుత్పత్తి కేన్సర్‌లతోపాటు, అండాశయ, రొమ్ము కేన్సర్ తలెత్తే ప్రమాదం ఉంది. వెజైనల్ ఏరియాలో వినియోగించే టాల్కమ్ పౌడర్‌లో ఉండే పార్టికల్స్ వెజైనా, గర్భాశయం నుంచి ఫాలోపియన్ ట్యూబ్స్ ద్వారా అండాశయంలోకి ప్రవేశిస్తాయి. అక్కడ వ్యాధి కారకంగా మారి అండాశయ కేన్సరకు దారి తీస్తున్నట్లు తెలుస్తోంది. టాల్కమ్ పౌడర్‌తో సులభంగా శ్వాసకోస వ్యాధులు వస్తాయి. పౌడర్‌లో ఉండే రేణువులు ముక్కుద్వారా పీల్చడంతో ఊపిరితిత్తుల ఇరిటేషన్, దగ్గు, ఆయాసం,జలుబు ఏర్పడతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలపై ఈ ప్రభావం మరింతగా ఎక్కువగా ఉంటుందని అమెరికాన్ అకాడమి ఆఫ్ పీడియాట్రిక్స్ టాల్కమ్ పౌడర్ వినియోగాన్ని నిరసించింది. దీని వినియోగంతో ఆస్మా, న్యుమోనియా వంటి వ్యాధుల తీవ్రత కూడా పెరిగినట్లు పలు కేసుల్లో రుజువైంది.

కొంతమందికి పాదాలనుండి,అరిచేతుల్లో తేమ ఎక్కువగా ఉండటంతో పౌడర్‌ను వినియోగంతో వాటికి చెక్ పెట్టవచ్చని ఎక్కువగా వాడుతుంటారు. డియోడరెంట్స్, స్ప్రేలు, జెల్స్, వినియోగంతో వీటిలో ఉండే అల్యూమినియంతో కేన్సర్ రిస్క్ మరింత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. డియోడరెంట్లు శరీరంలో ఉండే చెమటతో పాటు దుర్గంధాన్ని కూడా నివారిస్తుంది. కానీ దీనివాడకంతో వీటిలో ఉండే అల్యూమినియం శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. స్ప్రేలు, డియోడరెంట్లు ఉండే అల్యూమినియం క్లోరోహైడ్రేట్ చెమటను నియంత్రిస్తుంది. డియోరెంట్స్‌లో అత్యధిక స్థాయిలో ఉంటే యాంటిమైక్రోబియల్ ఏజెంట్స్ శరీర దుర్గంధాన్ని నివారిస్తుంది. ఇందుకోసం వాడే పదార్థాల్లో ట్రైక్లోజమ్, పాలిహెక్సామిథిలీన్ బైగునైడ్ బాక్టీరియాను నియంత్రించడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి.

బ్రెస్టకేన్సర్‌సోకిన 813 మంది మహిళలపై చేపట్టిన అధ్యయనంలో 793 మంది మహిళల పూర్వీకుల్లో ఎవరికీ కేన్సర్ లేదని తెలిసింది. వీరు డియెడరెంట్స్ ఎక్కువగా వినియోగించినట్లు తేలింది.లేత వయసులోనే ఇవి వినియోగించడం కేన్సర్ వ్యాప్తికి మరో ప్రధాన కారణంగాఉంది. 2003 చేపట్టిన అధ్యయనంలో మహిళల్లో రొమ్ము కేన్సర్ వ్యాప్తికి ప్రధాన కారణం డియోడరెంట్స్ వినియోగమేనని తేలింది.వీటిల్లోఉండే అల్యూమినియం అల్జీమర్స్ వ్యాధికి కారణమయ్యే విషపదార్థాలను వృద్ధి చేస్తుంది. అల్యూమినియం ట్యూబ్స్‌లో ఉండే టూత్‌పేస్ట్, తినే సోడా, ఆమ్లనివారిణి (యాంటి ఆసిడ్స్),టేబుల్ సాల్ట్, డ్రింకింగ్ వాటర్, ప్రాసెస్డ్ వెన్న, అల్యూమినియం వంటపాత్రలు కేన్సర్ కారకాలుగాఉన్నాయని తేలింది. కాబట్టి వీటివాడకం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి.

తెలివితేటలు ఇలా పెరుగును...



విశాలాంధ్ర జనరల్ డెస్క్ : చదువులో ఫస్ట్‌గా ఉంటే చాలు...తెలివితేటలు ఎక్కువే... అని మనం సర్టిఫికేట్ ఇవ్వడం సర్వసాధారణమైన విషయం. తెలివి తేటలతోపాటు కృషి, సందర్భానుసారంగా నిర్ణయం తీసుకోవడం కూడా మనిషికి ప్రధానమైనదే.. ఏ రంగంలో ముందంజలో ఉండాలన్నా కేవలం తెలివిఉంటే సరిపోదు...ఆ రంగంలో మెళుకువలు తెలుసుకోవడం, సమస్యలను పరిష్కరించుకోవడంలో తక్కువ సమయం వినియోగించుకోవడం చాలా ముఖ్యం. ఈ మధ్యకాలం వరకు, ఐక్యూ పరీక్షతో మాత్రమే ఒక వ్యక్తి తెలివికి ప్రామాణికంగా తీసుకునేవారు. ప్రస్తుతం ఆ పద్ధతి మారిపోయింది. పరిశోధనల ప్రకారం మనుషుల తెలివి మెదడుకి సంబంధించి 3 విషయాలపై ఆధారపడివుంటుంది. మీ విశ్లేషణా శక్తి, జ్ఞాపకశక్తి బలం, భాషా నైపుణ్యాలు. ఈ విషయాలన్నీ మెదడులో మూడు వేర్వేరు విషయాలు, పనితీరు కలిగి ఉండటం, చాలామందికి ఒక దాంట్లో ప్రతిభ కనబర్చి ఇతరవాటిలో వెనకబడతారు. అందుకే మనం తెలివితేటల పట్టికలో ఎక్కడ ఉన్నారన్నది సంబంధం లేకుండా ఇక్కడ మీ తెలివిని సులభంగా పెంచుకునే 10 విధానాలను పరిశీలిద్దాం...

- కొత్త విషయాలను నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉండాలి... నేర్చుకోండి, నేర్చుకుంటూనే ఉండండి మనుషుల మెదడుకు పనికల్పిస్తే మరింత పదునుగా, చురుకుగా తయారవుతుంది. మెదడు నైపుణ్యాలకి సానబెట్టడం మానేసారో... తుప్పుపడుతుంది. అందుకని మీ తెలివితేటలని పెంచుకోవాలనుకుంటే,రోజూ కొత్త విషయాలు నేర్చుకునే అలవాటును పెంచుకోండి, అది కేవలం ఒక ఆర్టికల్ చదవడమో లేదా మీకు నచ్చిన రంగంలో మెళకువలను నేర్చుకునేందుకు ప్రయత్నించడమో ఏదైనా కావచ్చు.
- పుస్తకాలుచదవడంతో...ఊహాశక్తి, సృజనాత్మకత పెరుగుతుంది. భాషను మెరుగుపరుస్తుంది. రోజువారీ జీవితంలో ఆలోచనలను ఒక క్రమంలో ఉంచుకునేట్లు చేస్తుంది.
- నిరంతర పఠనం భావాత్మక తెలివిని మెరుగుపరుస్తుంది. అనేక పరిశోధనలు నిరూపించింది ఏమంటే భావాత్మక తెలివితేటలున్నవారే తార్కికంగా ఆలోచించే వారికన్నా మంచి నాయకులు అవుతారని. ఎందుకలా? ఎందుకంటే వారిలో తమను అనుసరించేవారిలో అభిమానాన్ని సృష్టించగలిగి, వారికి ప్రేరణనివ్వగలరు. అందుకని ఈ సమయంలో మీ ఈక్యూ అంతబాగా లేకుంటే, డేనియల్ గోలెమాన్ ప్రసిద్ధ పుస్తకం 'ఎమోషనల్ ఇంటెలిజన్స్‌బీ వై ఇట్ కెన్ మాటర్ మోర్ దాన్ ఐక్యూ' చదవడం మొదలుపెట్టండి. మీరు చాలా నేర్చుకుంటారు.
- రోజూ చేసే పనులను భిన్నంగా చేయండి ఇది మీ మెదడును చురుకుగా మార్చే మరో సులభమైన పద్ధతి. ఉదాహరణకి మీరు మీ కుడిచేత్తో పళ్ళను తోముకుంటే, కొన్నిరోజుల వరకు ఎడమచేత్తో తోముకోండి. ఇలా చేయటం వలన మీ మెదడు ఎంతో అలవాటున్న రొటీన్‌లో కొత్తదనానికి సర్దుకోటానికి కొత్త మార్గాలు సృష్టిస్తుంది.
- న్ని సమయాల్లో గూగుల్‌పై ఆధారపడకండి గూగుల్, ఇతర సాంకేతిక పరిజ్ఞానం కూడా మన జీవితాల్ని చాలా చాలా సులువుగా మార్చేసాయి, దాంతోపాటు మనం మెదడుని అస్సలు వాడకుండా తయారుచేసాయి. అందుకని వచ్చేసారి మీరు కొత్త నగరంలో ఎక్కడైనా దారి తెలీక తప్పిపోతే, జీపీఎస్ ఆన్ చేయకుండా స్థానికులను చిరునామా గురించి అడగండి. ఈ చిన్న పని మీ మెదడును బలపరుస్తుంది. గమనికః- టెక్నాలజీని వాడుకోవద్దని చెప్పటంలేదు. మీ మెదడును పదును పర్చుకోటానికి అప్పుడప్పుడు కావాలని కష్టమైన దారి ఎంచుకోమని సూచించటం. ఇది బరువులు ఎత్తడంలాంటిది అన్నమాట. అలా చేసే అవసరం మనకేం ఉండదు, కానీ మనం అప్పుడపుడూ ఆదారిని ఎంచుకుంటాం.
- మీకేదైనా కొత్త విషయం తెలిస్తే, కొద్ది సేపు ఒంటరిగా ఉండి, ఆ విషయాన్ని మీకు మీరే పైకి మాట్లాడుతూ వివరించుకోండి. మీరు దీన్ని అద్దం ముందు కూడా చేయవచ్చు. మీరే టీచర్ అనుకుని అద్దంలో రూపం మీ విద్యార్థి అనుకోండి. ఇలా చేయటం వలన ఉపయోగం ఏంటంటే, మీ మెదడు విన్న విషయాలు ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది.
- విషయాలను 140 అక్షరాలలోకి కుదించండి మీరు ట్విట్టర్ అభిమాని అయితే, ఈ సూచన మీకు నచ్చుతుంది. పెద్ద పెద్ద విషయాలను, సంగతులను 140 అక్షరాలలోకి కుదించండి. దీనివలన మీ ఆలోచనలు మరింత స్పష్టంగా, తక్కువ పదాలతో ఎక్కువ అర్థం వచ్చేందుకు కష్టపడతాయి, ఇంకా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మెరుగవుతాయి. మీరు ట్విట్టర్ వాడకపోతే, ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ డైరీలో మీ ఆలోచనలు రాయండి (140 అక్షరాలలో మాత్రమే)!
- మెదడుకి పదును పెట్టే ఆటలు ఆడండి 21వ శతాబ్దంలో జీవిస్తున్నందుకు అన్నిటికన్నా పెద్దలాభం మన జీవితాలను మెరుగుపర్చే అనేక యాప్‌లు మన చుట్టూ ఉండటం. యాప్‌లలో వచ్చే మెదడు ఆటలు కూడా ఈ కోవకి చెందినవే. ఎలివేట్ (గూగుల్ ప్లేస్టోర్ లో ఎడిటర్స్ ఛాయిస్‌లో ఎంపికైన యాప్) నుంచి ల్యూమోసిటీ వరకు మీరు అనేక రకాల మెదడుకి చెందిన ఆటలను డౌన్లోడ్ చేసుకుని,ఆడి మీ తెలివికి సంబంధించి వివిధ విషయాలను సానబెట్టుకోవచ్చు
- మీరు మరింత తెలివైనవారు కావాలనుకుంటే, మీ చుట్టూ మీకన్నా తెలివైనవారు ఉండేలా చూసుకోండి. వారు మీకు ఇంకేవిధంగా తెలిసే అవకాశం లేని కొత్త ఆలోచనలు, టెక్నిక్కులు తెలిసేలా చేస్తారు. ఇంకా, మీ గ్రూపులో మీరే తెలివైనవారైతే, మీ తెలివితక్కువ స్నేహితులలాగానే మీరూ మారటానికి ఎక్కువ సమయమేమీ పట్టదు.
- హాయిగా ఉంటూ, ఆరోగ్యంగా తినండి 'మీరు తినేదే మీరవుతారు' ఈ సామెత మీ శరీరంలో ప్రతి అవయవానికి వర్తిస్తుంది, మెదడుకి కూడా. అందుకని మీరు సరిగ్గా తినకపోతే, నిల్వ ఉంచిన కృత్రిమ ఆహారపదార్థాలు తింటే మీ మెదడు మెల్లగా పాడవుతూ, సమయంతోపాటు మతిమరుపు అయిన డిమెన్షియాకి దారితీస్తుంది. ఆరోగ్యకరం కాని జీవనశైలికి కూడా అంటే పొగతాగటం వంటి వాటికి కూడా ఇది వర్తిస్తుంది. అందుకని ఆరోగ్యంగా జీవిస్తూ, మంచి ఆహారం తీసుకోవడంతో అవి నేరుగా మెదడుపై ప్రభావం చూపి, మీ తెలివితేటలను కూడా మెరుగుపరుస్తాయి.

ఆలస్యం ఎందుకు..
ప్రాక్టీస్ మొదలు బెట్టండి.. ఆల్ ది బెస్ట్...

విశాలాంధ్ర బిజినెస్

టాప్ గెయినర్స్ (సెన్సెక్స్)		
కంపెనీ	ప్రస్తుత ధర	మార్పు (శాతాల్లో)
హెచ్‌డీఎఫ్‌సీ	1,818.45	1.17
టీసీఎస్	3,304.50	1.10
ఇన్ఫోసిస్	1,163.40	0.58
హెచ్‌యుఎల్	1,303.50	0.56
లార్సెన్	1,295.00	0.54

టాప్ లూజర్స్ (సెన్సెక్స్)		
కంపెనీ	ప్రస్తుత ధర	లాస్ (శాతాల్లో)
టాటాస్టీల్	605.60	-4.66
అదానీపోర్ట్స్	377.30	-2.91
యాక్సిస్ బ్యాంక్	505.45	-2.85
సన్‌ఫార్మా	519.75	-1.67
ఐసీఐసీఐబ్యాంక్	300.95	-1.43

విదేశీమారకం విలువ (ఫారెక్స్)		
కరెన్సీ	రూ.విలువ క్రి.ముగింపు	రూ.విలువ ప్ర.ముగింపు
డాలర్	64.88	65.17
యూరో	80.52	80.15
పౌండ్	89.97	90.16
ఆస్ట్రేలియా డాలర్	50.67	50.80
సింగపూర్ డాలర్	49.34	49.45

బులియన్		
బంగారం (10 గ్రాములు)	22 క్యారెట్లు రూ.	24 క్యారెట్లు రూ.
హైదరాబాద్	29,020	31,037
చెన్నై	29,050	31,069
బెంగళూరు	28,600	30,160
ముంబై	29,940	32,021
విజయవాడ	29,050	31,400
విశాఖపట్నం	29,020	31,040
ప్రొద్దుటూరు	29,020	30,470
ముడి చమురు		63.61

ఈ వారం మార్కెట్లకు నష్టాల ఘాతం

- 739పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 31 సెన్సెక్స్ ప్యాక్‌లో 26నష్టాల్లో నమోదు
- ఎఫ్ఐఐలు రూ.774.24 కోట్ల కొనుగోళ్లు
- బిఎస్ఇ టర్నోవర్ ఈ వారం రూ.18,015కోట్లు



ముంబై: ఈ వారం దేశీయ మార్కెట్లు ఎక్కువ శాతం నష్టాల్లో ముగిసాయి. సెన్సెక్స్ ఈ వారం 739 పాయింట్లు నష్టపోయింది. బిఎస్ఇ మొత్తం టర్నోవర్ గడిచిన వారం రూ.13,895.41 కోట్లుకాగా ఈ వారం పెరిగి రూ.18,015.55 కోట్లు నమోదైంది. ఈ వారం ప్రారంభంలో సెన్సెక్స్ 34,034.28 పాయింట్లతో ప్రారంభమై 34,060.31 మరియు 32,991.14 మధ్య ఊగిసలాడి వారాంతంలో 33,307.14 వద్ద ముగిసింది. సూచీలు ఈ వారం తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. బెంచ్‌మార్కు సెన్సెక్స్ 739.80 పాయింట్లు దిగజారి 33,307.14 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 231.50 పాయింట్లు నష్టంతో కీలక 10,300స్థాయికన్నా మరింత దిగజారి 10,226.85 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా అమెరికా ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాన్ని పెంచడంతో ట్రేడ్‌వార్‌కు తెరదీసినట్లయింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా మార్కెట్లు 2శాతానికిపైగా నష్టాల్లో ముగిసాయి. ఈ వారం దేశీయ సర్వీసురంగం ఆరునెలల కనిష్టానికి దిగజారండంతో ట్రేడింగ్ సెషన్‌పై ప్రభావం చూపింది. ప్రధానంగా పీఎన్‌బీ, ఇతర బ్యాంకుల కుంభకోణాలు వెలుగులోకి రావడం, మొండిబకాయిల పద్దులు పెరిగిపోవడంతో వీటి ప్రభావం మదుపరుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. నిక్కీ ఇండియా సర్వీసెస్ పర్చేజింగ్ మానేజర్స్ ఇండెక్స్ విడుదల చేసిన గణాంకాల ఆధారంగా సూచీలు జనవరిలో 51.7 నుండి ఫిబ్రవరిలో 47.8కి పడిపోయాయి. 2017 ఆగస్టు తరువాత ఇదే అత్యల్పమని చెప్పవచ్చు.

మిడ్‌కాప్,స్మాల్‌కాప్ సూచీలు 2.88శాతం, 4.31 శాతం నష్టపోయాయి. ముఖ్యంగా మెటల్, హెల్త్‌కేర్, పిఎస్‌యు బ్యాంకు నష్టాల్లో నమోదుకాగా విద్యుత్తు, ఆయిల్ అండ్ గ్యాస్, కేపిటల్ గూడ్స్, ఐపిఓ, రియాల్టీ, ఆటో, ఎఫ్ఎమ్‌సిజి, టెక్, ఐటి రంగాలుకూడా నష్టాలుమూటగట్టాయి. విదేశీ మదుపరులు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.774.24 కోట్లు విలువైన షేర్లను ఈ వారం కొనుగోలు చేసినట్లు సెబి రికార్డులు వెల్లడించాయి. ఎస్ అండ్ పి బిఎస్ఇ మిడ్‌కాప్ ఇండెక్స్, 2.88 శాతంతో 474 పాయింట్లతో 15,987.27 వద్ద ముగిసింది. స్మాల్‌కాప్ ఇండెక్స్ 4.31శాతంతో 779.02 పాయింట్లు 17,305.92 నమోదుచేసింది. ఈ రెండు సూచీలు సెన్సెక్స్‌లో బాగా నష్టపోయాయి. సెక్టరల్, ఇండస్ట్రీ సూచీల్లో మెటల్ 6.87శాతం హెల్త్‌కేర్ 4.15శాతం,విద్యుత్తు 3.42 శాతం ఆయిల్ అండ్ గ్యాస్ 3.02శాతం, కేపిటల్ గూడ్స్ 2.95శాతం, ఐపిఓ 2.92శాతం, రియాల్టీ 2.62శాతం, బ్యాంకెక్స్2.58శాతం, ఆటో 2.28 శాతం ఎఫ్ఎమ్‌సిజి 2.25శాతం టెక్ 0.74శతం ఐటి 0.30శాతం నష్టాల్లో నమోదుకాగా కన్స్యూమర్ డ్యూరబుల్స్ మాత్రం 1.47శాతం పెరిగాయి. 31షేర్ల సెన్సెక్స్ ప్యాక్‌లో 26స్టాక్స్ నష్టాల్లో నమోదుకాగా, 5స్టాక్స్ ఈ వారం లాభాలు నమోదుచేసాయి. స్టాక్స్, స్టీల్ ప్రధానంగా నష్టపోయాయి. టాటా మోటార్స్ 7.86శాతం నష్టంతో రూ.341.70 వద్ద నిలిచింది.

మొత్తం బిఎస్ఇ టర్నోవర్ ఈవారం రూ.18,015.55 కోట్లు కాగా అంతకుముందు వారం రూ.13,895.41 కోట్లు నమోదైంది. ఎన్ఎస్ఇ రూ.145,645.93 కోట్లు కాగా అంతకు ముందు వారం రూ.121,278జ51 కోట్లుగా ఉంది.



14 వరకు కాటన్ సిల్క్ మేళా

విశాలాంధ్ర బ్యూరో-హైదరాబాద్: సకల వస్త్ర ప్రపంచం ఒకే వేదికమీద కొలువుతీరింది. చేనేత కళాకారుల చేతుల మీదుగా రూపుదిద్దుకున్న అనేక రాష్ట్రాల వస్త్రాలు మహిళల మనసు దోచుకుంటు న్నాయి. సిల్క్ కాటన్ ఎక్స్‌పో ఈ నెల 14వ తేదీ వరకు జరగనున్నది. సంజీవ్‌రెడ్డినగర్ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన మేళాకు అన్నివర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. చేనేత మగ్గాలపై నేచిన వస్త్రాలను సామాన్య, పేదలకు, బడుగు వర్గాలకు అందించాలన్న యోచనతో మేళాను ఏర్పాటు చేశారు. ఉప్పాడ, కళంకారి, మంగళగిరి, వెంకటగిరి, పోచంపల్లి చీరలు, రాజస్థాన్ కాటన్ చీరలు, హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చీరలు, బాగల్‌పూర్ సిల్క్ చీరలు, బెంగాలి కాటన్ చీరలు, లక్నో చికన్ చీరలు, బనారస్ చీరలు, కొండపల్లి బొమ్మలు ప్రదర్శనలో ఉంచారు.నిర్వాహకుడు అక్బర్ అలీ మాట్లాడుతూ 29 రాష్ట్రాలకు చెందిన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతిరోజూ ఉదయం 10.30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎక్స్‌పో కొనసాగుతుందన్నారు.

విజ్ఞానం

మెనోపాజ్‌తో గుండెకు ముప్పా ...?



ప్రపంచవ్యాప్తంగా గుండె వ్యాధులు పెరుగుతు న్నాయి. ముఖ్యంగా మహి ళల్లో మెనోపాజ్‌తో గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని వైద్యులు వెల్లడిస్తు న్నారు. హైఫాట్ డైట్ తీసుకోవడం, చిన్న వయసు లోనే స్మోకింగ్‌తో పాటు మెనోపాజ్ సమయంలో శరీరంలో హార్మోనల్ మార్పులకు గురికావడం గుండెవ్యాధులకు కారణమవుతోంది. మహిళలో మెనోపాజ్ అనంతరం ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గుముఖం పట్టడంవల్ల కూడా గుండె వ్యాధులు పెరగవచ్చునని తెలుస్తోంది. కుటుంబంలో గుండె వ్యాధులు ఉంటేకూడా గుండెపోటు వచ్చేఅవకాశాలు ఉన్నాయి. 50ఏళ్లవయసులో 50శాతానికి పైగా మహిళల్లో గుండె పోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. బీపీ, డయాబెటిక్‌తోపాటు కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగాఉంటే గుండెముప్పుకు కారణమవుతోంది. 50ఏళ్ల వయసులో ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్స్ ఉన్న ఆహారంతోపాటు పండ్లు, కూరగాయలు, చేపలు, నట్స్,తృణ ధాన్యాలుఉన్న ఆహారం వినియోగంతో కొంతవరకు గుండెను కాపాడుకోవచ్చు. కనీసం రోజుకు గంటసేపు సైక్లింగ్, డాన్సింగ్, స్విమ్మింగ్, వాకింగ్‌వంటి శారీరకవ్యాయామంతో గుండెను భద్ర చేసుకోవచ్చు.



మనిషిలో కేన్సర్ నియంత్రిత జీన్ ...!

ఏనుగుల్లో ఉండే కేన్సర్‌ను నియంత్రించే జీన్ మనుషుల్లో కూడా ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. కణాల విచ్ఛితికి కారణమయ్యే కేన్సర్ రేడియేషన్‌తోపాటు మూడురకాల జీన్స్ FANCL, VRK2 and BCL11A మ్యుటేషన్స్ వలన కలుగుతోంది. యూనివర్సిటీ ఆఫ్ ఉథాలో అధ్యయనంచేస్తున్న డాక్టర్ క్రిస్టోఫర్ గ్రెగ్ అధ్యయనం ప్రకారం వెన్నెముక కల ప్రాణుల పూర్వీకులు యాంటీ కేన్సర్ జీన్స్ కలిగేఉన్నాయి. కానీ మనుషుల్లో ఈ జీన్ కేన్సర్‌ను నియంత్రించేంత స్థాయికి చేరలేదని తెలుస్తోంది. ఏనుగుల్లో నియంత్రిత జీన్ మరింత అభివృద్ధి చెందగా మనుషుల్లో మాత్రం చాలా తక్కువస్థాయిలో ఉన్నట్లు తేలింది. ఏనుగుల్లో కేన్సర్ నియంత్రిత జీన్ జూ53 40 కాపీలు ఉండగా, మనుషుల్లో కేవలం ఒక్కటే ఉన్నట్లు వీరి అధ్యయనంలో వెల్లడైంది.

-44.43 ▼ సెన్సెక్స్ 33,307.14	-15.80 ▼ నిఫ్టీ 10,226.85	150 ▲ బంగారం (విజయవాడ) 29,050 22 క్యారెట్లు 10 గ్రాములు	బంగారం (విశాఖపట్నం) 29,020 ప్రొద్దుటూరు 29,020 22 క్యారెట్లు. 10 గ్రాములు	-400 ▼ వెండి (విజయవాడ) 39,500 కిలో (రూపాయల్లో)	వెండి (విశాఖపట్నం) 41,500 ప్రొద్దుటూరు 41,541 కిలో (రూపాయల్లో)	డాలరు Vs రూపాయి 65.17

ఆలస్యమైతే ఇప్పటికైనా రిటర్నులు దాఖలు చేయండి



పరిమితికి మించిన ఆదాయం ఉన్నవారు.. నిబంధనల మేరకు ఆదాయపు పన్ను చెల్లించి, రిటర్నులు దాఖలు చేయాల్సిందే. 2016-17 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2017-18) రిటర్నులు సమర్పించే గడువు తేదీ ఆగస్టు 5తో ముగిసింది. మరి, దీన్ని పూర్తి చేయలేకపోతే ఏం జరుగుతుంది? ఇప్పటికీ అవకాశం ఉందా?

ఏప్రిల్ 1, 2016 నుంచి మార్చి 31, 2017 వరకూ ఆర్జించిన ఆదాయ వివరాలకు సంబంధించిన లెక్కలతో ప్రస్తుతం ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలి. అయితే, ఆరోగ్యం సహకరించకనో.. ఏదైనా అత్యవసర పని ఉండటం వల్లో.. ఆధార్, పాన్ అనుసంధానం కుదరకపోవడం ఇలా పలు కారణాలతో ఎంతో మంది ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయలేదు. అయినా, ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే.. 2016-17ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నులను మార్చి 31, 2018 వరకూ దాఖలు చేసుకునే వెసులుబాటు చట్టం కల్పిస్తోంది. వాస్తవ గడువు తీరిన తర్వాత కూడా పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ అనుమతినిస్తోంది. అయితే, సమయం ఉంది కదా అని నిర్లక్ష్యం చేయకండి. వీలైనంత తొందరగా దాఖలు చేసేందుకు ప్రయత్నించండి. నిర్ణీత గడువు తేదీలోపు మీరు రిటర్నులు దాఖలు చేయకపోవడం వల్ల మీరు కొన్ని ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉంది. పన్ను రిఫండు మీద వడ్డీ చెల్లించక పోవడం లేదా మీరు పన్ను బాకీ పడితే దానిపై కాస్త అధిక వడ్డీని విధించే ఆస్కారం ఉంది.

రిఫండు రావాల్సి ఉంటే..

ఉద్యోగులు తాము చెల్లించాల్సిన పన్ను కన్నా అధికంగా చెల్లించిన సందర్భాల్లో వారికి రిఫండు లభిస్తుంది. ఈ రిఫండుపై ఏప్రిల్ 1 నుంచి 0.5శాతం వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది. గడువు తీరిన తర్వాత రిఫండును దాఖలు చేసినా.. రిఫండును పొందే అవకాశం ఉంది. అయితే, వడ్డీ పొందేందుకు మాత్రం వీలుపడదు.

పన్ను చెల్లించాలా?

మీరు పన్ను చెల్లించాల్సి ఉన్నప్పుడు గడువు తేదీలోగా రిటర్నులు దాఖలు చేసి, చెల్లించాల్సిన పన్నును చెల్లించేయాలి. ఇప్పుడు గడువు తేదీ ముగిసింది కాబట్టి, సెక్షన్ 234 ఏ కింద రిటర్నులు దాఖలు చేసి, చెల్లించాల్సిన పన్నుకు అదనంగా ఒక శాతం వడ్డీని చేర్చి చెల్లించాలి. మీరు ఆలస్యం చేస్తున్న కొద్దీ చెల్లించాల్సిన వడ్డీ పెరుగుతూనే ఉంటుంది.

కొన్నిసార్లు.. ఆలస్యం చేసినందుకు.. ఈ వడ్డీతోపాటు.. అపరాధ రుసుముగా రూ. 5వేల వరకూ చెల్లించాలని అసెసింగ్ ఆఫీసర్ అడిగే అవకాశం ఉంది. అయితే, ఇది అసెసింగ్ ఆఫీసర్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. మీ ఆదాయపు పన్ను వివరాలను బట్టి, ఈ రుసుము విధించేదీ లేనిదీ అధారపడి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. గడువు తేదీలోపు రిటర్నులు దాఖలు చేయనప్పుడు, ఏదైనా మూలధన నష్టాలు ఉంటే.. వాటిని తదుపరి సంవత్సరానికి సర్దుబాటు చేసుకోవడం కుదరదు.

కారణం ఏదైనా... ఇప్పటికే రిటర్నుల సమర్పణకు ఆలస్యం అయ్యింది. వ్యవధి ఉంది కదా అని మరింత ఆలస్యం చేయకుండా.. వెంటనే రిటర్నుల ప్రక్రియను పూర్తి చేయండి.



పన్ను ప్రణాళిక
సమర్థంగా ఉండాలి



ఆర్థిక సంవత్సరం చివరలో ఉన్నందున ఆదాయపు పన్ను మినహాయింపు పొందేందుకు నిర్ణీత పెట్టుబడి పథకాల్లో మదుపు చేసేందుకు అందరూ తొందర పడుతుంటారు.. కేవలం పన్ను ఆదా కోసం అన్నట్లే పెట్టుబడులు పెడితే వీటివల్ల పెద్దగా ఫలితం ఉండదు సరికదా.. నష్టపోయే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఎలాంటి పొరపాట్లకూ తావీయకుండా.. పన్ను ప్రణాళిక సమర్థంగా రూపొందించుకునేందుకు కొన్ని సూచనలు.

పన్ను మినహాయింపు పొందేందుకు కొంత మొత్తం పెట్టుబడి పెట్టాలనగానే చాలామంది ఏ ఆలోచనా లేకుండా.. ఏదో ఒక పాలసీ తీసుకోవడమో.. లేదా ఏదైనా ఒక పెట్టుబడి పథకంలో మదుపు చేయాలని చూస్తుంటారు. స్వల్పకాలిక దృష్టితో దీర్ఘకాలిక పథకాలను ఎంచుకొని, తీరా మరుసటి ఏడాది ప్రీమియం చెల్లించకుండా ఆపేస్తుంటారు. ఇది మంచి ఆర్థిక ప్రణాళిక అనిపించుకోదు.

సెక్షన్ 80సీని అర్థం చేసుకోండి...

ఆదాయపు పన్ను మినహాయింపు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది సెక్షన్ 80సీనే. ఈ సెక్షన్ కింద రూ. 1,50,000 వరకూ పెట్టుబడి పెట్టుకోవచ్చు. పీఎఫ్, పిల్లల ట్యూషన్ ఫీజులు, గృహరుణం అసలు, పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ, ఎన్‌పీఎస్, జీవిత బీమా పాలసీలు, ఈఎల్ఎస్ఎస్‌లు, బ్యాంకు పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇలా వివిధ పథకాలు ఇందులో ఉంటాయి. కొంతమంది ఈ సెక్షన్ పరిధిలోకి వచ్చే పెట్టుబడి పథకాల్లోనే ఎక్కువగా మదుపు చేస్తుంటారు. పరిమితికి మించి ఇందులో మదుపు చేసినా ఉపయోగం లేదు. కాబట్టి, ముందుగా వీపీఎఫ్‌లాంటి వాటి తర్వాత ఎంతమేరకు ఈ సెక్షన్‌లో తక్కువ పడిందో చూసి, ఆ మేరకే మదుపు చేయండి.

మదుపు.. ఖర్చు.. ఒక్కటి కాదు

ఆదాయపు పన్ను మినహాయింపు పొందేందుకు వివిధ పెట్టుబడి పథకాలతో పాటు, కొన్ని రకాల ఖర్చులకూ అనుమతి ఉంది. ఉదాహరణకు పీపీఎఫ్, వీపీఎఫ్, ఎన్ఎస్‌సీ, ఎన్‌పీఎస్, ఫిక్స్‌డ్ డిపాజిట్లులాంటివన్నీ పెట్టుబడులు. పిల్లల చదువుల ఫీజులు, గృహరుణం అసలులాంటివి వ్యయాలుగా చూడవచ్చు. బీమా పాలసీలు కూడా ఈ సెక్షన్ పరిధిలోనే ఉన్నప్పటికీ అవి దీర్ఘకాలిక పథకాలు. కేవలం పన్ను ఆదా కోసం మాత్రమే అనుకుంటే.. బీమా పాలసీ తీసుకోకపోవడమే మేలు. అయితే, ప్రతి వ్యక్తికీ తన వార్షికాదాయానికి 12 రెట్ల వరకూ జీవిత బీమా ఉండాల్సిందే. దీన్ని తక్కువ ఖర్చుతో లభించే టర్మ్ పాలసీద్వారా తీసుకోవాలి. పన్ను ఆదా కోసం బీమా పాలసీ అనేది సరికాదు.

వ్యవధి చూసుకోండి..

పన్ను ఆదా పథకాల్లో కొన్ని దీర్ఘకాలం కొనసాగేవి ఉంటాయి.. మరికొన్నింటి వ్యవధి 3-5ఏళ్ల వరకూ ఉంటుంది. మీరు పెట్టుబడులు పెట్టేప్పుడు ఏ వ్యవధి పథకాలను ఎంచుకుంటున్నారో సరిగా చూసుకోండి. ఉదాహరణకు ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల (ఈఎల్ఎస్ఎస్) వ్యవధి మూడు సంవత్సరాలు. అదే బీమా పాలసీ తీసుకుంటే.. 15 ఏళ్ల వ్యవధైనా ఉంటుంది. అంతకాలం మదుపు చేయాలంటే.. మధ్యలో ఎన్నో అవాంతరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, పెట్టుబడి పథకాన్ని ఎంచుకునేప్పుడు ఎంత వ్యవధిపాటు మనం ఇబ్బందిలేకుండా చెల్లించగలం అన్నదీ ప్రధానంగా చూసుకోవాల్సిన విషయం.



పరిమితులు తెలుసుకోండి..

ఇంటి అద్దె భత్యం, రవాణా, వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపు.. ఇలా రకరకాల మినహాయింపులు ఉంటాయి. వీటికి కొన్ని పరిమితులు ఉంటాయి. మీకు లభించే మినహాయింపులేమిటి? వాటికి విధించిన పరిమితులేమిటి? ముందు తెలుసుకోవాలి. మీ కార్యాలయంలో వీటి గురించి అడగండి. ఇవన్నీ పూర్తిగా పొందారా లేదా చూసుకోండి. ఆ తర్వాతే మీకు నికరంగా ఎంత పన్ను వర్తిస్తుందో లెక్క వేసుకొని, అందుకు అనుగుణంగా పెట్టుబడి పెట్టండి.

విశాలాంధ్ర సినిమా




ఎమ్మెల్యే ఆడియో రిలీజ్ 17న కర్నూల్‌లో

కల్యాణ్ రామ్ హీరోగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో విశ్వప్రసాద్, భరత్ చౌదరి నిర్మాతలుగా రూపొందించిన సినిమా ఎంఎల్ఎ మార్చి 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టి.జి విశ్వప్రసాద్ సమర్పణలో, బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటించింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 17న కర్నూల్‌లో నిర్వహించనున్నారు. బ్రహ్మానందం ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫి అందించిన ఈ సినిమాలోని మొదటి పాట విడుదలై పాపులర్ అయ్యింది. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కొత్తలుక్‌లో కనిపించబోతున్నాడు.

రవితేజ సినిమాలో జగపతిబాబు

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న నేలటికెట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు శక్తి కాంత్ సంగీతం అందిస్తున్నాడు అలాగే చోటా కెప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. జగపతి బాబు ఈ మూవీలో రాజకీయనాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. హీరో పాత్రకు సమానమైన రోల్‌లో జగపతిబాబు నటించాడు. రవితేజ, జగపతిబాబు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయని సమాచారం. ఎస్‌ఆర్‌టీ మూవీస్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా శాటిలైట్ డిజిటల్ హిందీ డబ్బింగ్ రైట్స్ మొత్తం కలిపి రూ. 25కోట్లకు ఒక ప్రముఖ ఛానల్ దక్కించుకోవడం విశేషం. ఈ మూవీ తరువాత ఏప్రిల్ నుండి శ్రీను వైట్ల సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు రవితేజ.



మార్చి17న మనసైనోడు

మనోజ్ నందన్, ప్రియసింగ్ హీరో హీరోయిన్‌గా హెచ్. పిక్చర్స్ పతాకంపై హస్సేబుద్దిన్ నిర్మాతగా, సత్యవరపు వెంకటేశ్వరరావుని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం "మనసైనోడు". ఇటీవల ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 17న రిలీజ్ చేస్తున్నారు. యువతీ యువకులు స్నేహంలో ఉన్నప్పుడు, ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య జరిగే భావోద్వేగాలను కథలో జోడించి,మంచి మెసేజ్‌తో పాటు దేశభక్తిని యువకుల్లో కలిగే విధంగా రూపుదిద్దుకున్న చిత్రం "మనసైనోడు" అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విదంగా రూపుదించమని దర్శకుడు తెలియజేశారు.ఇంకా ఈ చిత్రం లో పోసాని కృష్ణమురళీ, రఘుబాబు, గిరిబాబు, కేదార్ శంకర్, గుర్రాజు, వేణుగోపాల్, అనంత్, చేతన్య, శశాంక, సంగీత, మధుమని, జ్యోతి, దివ్యశ్రీగౌడ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేంద్రరెడ్డి, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, మ్యూజిక్: సుభాష్ ఆనంద్, పాటలు: డా.సి. నారాయణ రెడ్డి, భాస్కరభట్ల, గోసాల రాంబాబు,పూర్ణచారి నిర్మాత: హసీబుద్దిన్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సత్యవరపు వెంకటేశ్వరరావు.

'సమ్మోహనం' జూన్ 15న విడుదల

అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కుతోన్న కొత్తతరం ప్రేమ కథా చిత్రం 'సమ్మోహనం' జూన్ 15న విడుదల కానుంది. సుధీర్‌బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఇందులో నాయికగా నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 10గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. "ఫైనల్ షెడ్యూల్‌ని ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 3 వరకు హిమాచల్ ప్రదేశ్, ముంబైలో తెరకెక్కిస్తాం. దాంతో షూటింగ్ పూర్తవుతుంది. ఏప్రిల్, మేలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తాం. జూన్ 15న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉన్న చిత్రమిది. అత్యుత్తమ సాంకేతిక విలువలు, నిర్మాణ విలువలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి" అని చెప్పారు.దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ.."కొత్త ఎత్తుగడ, కొత్త పోకడ ఉన్న ఈ నవతరం కథలో రొమాన్స్, హాస్యం సమ్మిళితమై ఉంటుంది. పి.జి.విందా ఫొటోగ్రఫీ , వివేక్ సాగర్ సంగీతం, రవీందర్ కళా దర్శకత్వం ఈ సినిమాలో స్పెషల్ హైలైట్స్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాం. మంచి కథ, కథనానికి చక్కటి నిర్మాణ విలువలు తోడయ్యాయి. టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా మొత్తం అందమైన ఫీల్ క్యారీ అయి సమ్మోహనంగా అనిపిస్తుంది".. అని చెప్పారు.



కృష్ణ, అర్జున్ బెస్ట్ అనిపించుకున్నారు



నానికి నేచురల్ స్టార్ అనే బిరుదు ఎందుకొచ్చిందో తెలుసా. అతడి రీసెంట్ సినిమాలు చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. ఇప్పుడు దీనికి మరింత జస్టిఫికేషన్ ఇచ్చేలా తెరకెక్కుతోంది కృష్ణార్జున యుద్ధం. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. డ్యూయల్ రోల్‌లో నాని ది బెస్ట్ అనిపించుకున్నాడు. కృష్ణార్జున యుద్ధంలో కృష్ణ అనే మాస్ పాత్రలో, అర్జున్ అనే రాక్ స్టార్ క్యారెక్టర్‌లో కనిపించాడు నాని. రెండూ వేటికవే డిఫరెంట్. అయినప్పటికీ నానిలో ఎక్కడా తడబాటు లేదు. అదే ఈజ్. అదే ఉత్సాహం. సేమ్ కామెడీ టైమింగ్. కుమ్మేశాడంతే. ఈ సినిమాను ఏప్రిల్ 12న గ్రాండ్ గా విడుదల చేయబోతు న్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై మేర్లపాక గాంధీ డైరక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ హీరోయిన్లు. హిపాప్ తమీజా సంగీతం అందిస్తున్నాడు.



అంజలి గీతాంజలి 2

హర్రర్ కామెడీ జోనర్‌లో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి. అలాంటి వాటిలో గీతాంజలి ఒకటి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సుబ్బు అనే నూతన దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌లో బిజీగా ఉంది. త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్. కోనా వెంకట్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. అంజలి, శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాలో నటించబోతున్నారు. రాజా కిరణ్ దర్శకత్వం వహించిన గీతాంజలికి కొనసాగింపుగా తెరకెక్కబోతున్న ఈ మూవీకి సంబంధించి నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. అంజలికి గీతాంజలి సినిమా మంచి పేరు తెచ్చి పెట్టింది. అదే తరహాలో ఈ సినిమా ఉండబోతోందా చూద్దాం.

సిక్స్ ప్యాక్‌తో మరోసారి ఎన్టీఆర్



ఎన్టీఆర్‌కు సిక్స్‌ప్యాక్ కొత్తకాదు. గతంలో టెంపర్ సినిమాలో ఓసారి తన సిక్స్‌ప్యాక్ లుక్ చూపించాడు తారక్. ఇప్పుడు మరోసారి సిక్స్ ప్యాక్‌లోకి మారబోతున్నాడు. అవును.. రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న మల్టీస్టారర్ సినిమా కోసం ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లోకి మారబోతున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ [illegible] వెళ్లారు. రాజమౌళి తనయుడు కార్తికేయ వీళ్లతో పాటు అమెరికా [illegible]ళ్లాడు. లా[illegible] ఏంజెల్స్‌లో వీళ్లిద్దరిపై టెస్ట్ కట్ షూట్ నడుస్తోంది. ఇ[illegible] [illegible]ర్తయిన త[illegible] [illegible] క్లారిటీ వచ్చే అవకా[illegible] ఉం[illegible] [illegible]కున్నట్టు [illegible] [illegible] సినిమా [illegible] [illegible]ంట్స్ బ్యానర్‌పై డీవీవీ [illegible] సినిమాను [illegible].

'ఉగ్రం' షూటింగ్ పూర్తి

నక్షత్ర మీడియా పతాకంపై ఖాసిం సమర్పణలో జె.డి. చక్రవర్తి హీరోగా, అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో 'నక్షత్ర' రాజశేఖర్ నిర్మించిన యాక్షన్ కామెడీ థ్రిల్లర్ చిత్రం 'ఉగ్రం'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, షూటింగ్ అనంతర కార్యక్రమాలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నక్షత్ర రాజశేఖర్ మాట్లాడుతూ.."గులాబి, సత్య వంటి హిట్ చిత్రాల తర్వాత జె.డి. చక్రవర్తిగారు అమ్మ రాజశేఖర్ చెప్పిన కథకు ఎంతో ఇన్‌స్పైర్ అయ్యి నటించిన చిత్రమిది. యాక్షన్‌కి, నేపథ్య సంగీతానికి మంచి స్కోప్ ఉన్న చిత్రమిది. ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది. ఉగాదికి 'ఉగ్రం' ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నాం.." అని అన్నారు.



భారత్‌కు వీసా ధరలను తగ్గించాలి



లండన్ : గత రెండేళ్లుగా యూకేకు భారత పర్యాటకుల తాకిడి తగ్గిపోతుండటంతో భారతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు వారి వీసా ధరలను తగ్గించాలని యూకేలోని మేధోవర్గం సూచిస్తోంది. ఈ మేరకు రాయల్ కామన్‌వెల్త్ సొసైటీ(ఆర్‌సీఎస్) దీనిపై అధ్యయనం చేసి ఈ విధంగా సూచనలు చేసింది.ఆర్‌సీఎస్ విడుదల చేసిన 'బ్రిటన్ అండ్ ఇండియా: బిల్డింగ్ ఏ న్యూ వీసా పార్ట్‌నర్‌షిప్' నివేదిక ప్రకారం, 2016లో భారత్ నుంచి 6లక్షల మంది భారత పర్యాటకులు ఫ్రాన్స్‌కు వెళ్లారు. యూకేతో పోలిస్తే ఈ సంఖ్య 1,85,000 ఎక్కువ. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 2016లో యూకేలో భారత పర్యాటకుల సంఖ్య 1.73శాతం తగ్గగా.. ఫ్రాన్స్‌లో మాత్రం 5.3శాతం పెరిగింది. అయితే వీసా ధరను తగ్గిస్తే భారత పర్యాటకులను ఆకట్టుకోవచ్చని నివేదిక పేర్కొంది.

ఇందుకోసం సరికొత్త యూకే-ఇండియా వీసా ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం, ప్రస్తుతం ఉన్న రెండేళ్ల వీసా ధరను 388 పౌండ్ల నుంచి 89 పౌండ్లకు తగ్గించాలని నివేదిక సూచించింది. ఇలా చేయడం వల్ల వాణిజ్యపరంగా, పర్యాటక పరంగా దేశం మరింత అభివృద్ధి చెందుతుందని, అంతేగాక ఇరుదేశాల మధ్య వ్యాపార బంధాలు బలోపేతమవుతాయని మేధోవర్గం అభిప్రాయ పడుతోంది.

సెల్ఫీ మోజులో మరొకరు బలి



న్యూఢిల్లీ : సెల్ఫీల మోజులో యువత ప్రాణాలను కోల్పోతోంది. ఎన్ని ఉదంతాలను మీడియా వెల్లడించినప్పటికీ యువతలో మార్పురావడం లేదు. దక్షిణ ఢిల్లీలో పిస్తోలుతో సెల్ఫీ తీసుకుంటూ సోదరుడి మృతికి కారణమైన ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రశాంత్ చౌహాన్ షహదారలో ఒప్పంద ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతను సరిత విహార్‌లోని బాబాయ్ ఇంటికి వెళ్లగా ఆయన 17 ఏళ్ల కుమారుడు తండ్రి పిస్తోలుతో సెల్ఫీ తీసుకుంటుండగా పొరపాటున పేలిన తుపాకీతో చౌహాన్ మృతి చెందాడని డీఎస్పీ చిన్మోయ్ బిస్వాల్ తెలిపారు. పిస్తోలు లైసెన్సు ప్రమోద్ చౌహాన్ పేరుతో ఉంది. ఆయన తుపాకీల డీలరుగా పనిచేస్తున్నాడని, ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన ఇంటిలో లేరన్నారు. ఈ ఘటనలో తండ్రి నిర్లక్ష్యం ఏమైనా ఉందేమోనని పోలీసలు దర్యాప్తు జరుపుతున్నారు.

బీజేపీ హింసకు నిరసనగా

త్రిపురలో చరిలం ఎన్నికకు లెఫ్ట్‌ఫ్రంట్ దూరం

అగర్తల : త్రిపురలో అధికార బీజేపీ హింసాత్మక చర్యలకు నిరసనగా చరిలం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నుంచి వామపక్షాలు తప్పుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఉండగా ఫిబ్రవరి 11న సీపీఎం అభ్యర్థి రామేంద్ర నారాయణ్ దెబర్మ గుండెపోటుతో మరణించడంతో ఆ నియోజకవర్గ ఎన్నిక మార్చి 12వ తేదీకి వాయిదా పడింది. అధికారపక్షం యథేచ్ఛగా హింసకు పాల్పడటంతో చరిలం నియోజక వర్గ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు సీపీఎం శనివారం ప్రకటించింది. రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీపీఎం ప్రతినిధి గౌతమ్ దాస్ చెప్పారు. ఇది పూర్తిగా పార్టీ నిర్ణయమని స్పష్టంచేశారు. త్రిపురలో ఎన్నికల అనంతరం హింసకు గురైన ప్రాంతాలలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పర్యటించారు. చరిలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి విష్ణు దెబర్మన్‌ను ఇప్పటికే త్రిపుర ఉపముఖ్యమంత్రిగా నియమించారు. తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బిజన్ ధార్ శనివారమే కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. పరిస్థితులు చక్కబడేంత వరకూ ఎన్నికను వాయిదా వేయాలని కోరామని, ఎన్నికల కమిషన్ తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదని సీపీఎం ప్రతినిధి తెలిపారు. ఎన్నికల నుంచి సీపీఎం అభ్యర్థి వైదొలగుతున్నట్టు లెఫ్ట్‌ఫ్రంట్ కమిటీ సమావేశం నిర్ణయించింది.

పోటీతోనే పురోగమనం

- అందరికీ విద్య, అన్ని గ్రామాలకు విద్యుత్ కీలకం
- పోటీతోనే అభివృద్ధి సాధ్యం
- జాతీయ ప్రజాప్రతినిధుల సదస్సులో మోడీ



న్యూఢిల్లీ : రాష్ట్రాల తరహాలోనే దేశాల మధ్య పోటీతత్వం ఉంటుందని, ఆ పోటీ వల్లే రాష్ట్రాలు, దేశాలు అభివృద్ధి సాధిస్తాయని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. శనివారం ఇక్కడ పార్లమెంటు సెంట్రల్ హాలులో జరిగిన జాతీయ ప్రజాప్రతినిధుల సదస్సులో మోడీ ప్రసంగించారు. సదస్సుకు మోడీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ హాజరయ్యారు. సామాజిక న్యాయం, ప్రజాప్రతినిధుల బాధ్యతపై మోడీ మాట్లాడారు. జిల్లాలలో బాలబాలికలు అందరికీ విద్య అందించడం, అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయగలిగితే సామాజిక న్యాయం జరుగుతుందని మోడీ పేర్కొన్నారు. ఓ గ్రామానికి విద్యుత్ సదుపాయం ఉండి...మరో గ్రామానికి లేకపోతే అది సామాజిక న్యాయం కాదని అన్నారు. దీనిపై అన్ని రాష్ట్రాలు చర్చలు జరపాలని ప్రధాని సూచించారు. వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేస్తే సామాజిక న్యాయం సాధించినట్టేనని మోడీ వ్యాఖ్యానించారు. ఆ దిశగా ప్రజాప్రతినిధులు ముందుకు సాగాలని హితవు పలికారు. కరడుగట్టిన రాజకీయ పోరాటాలు, ఆందోళనలు ఎంతోకాలం సాగబోవని అన్నారు. తన హయాంలో వెనుకబడిన 115 జిల్లాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాయని చెప్పారు. ఈ దిశగా తన ప్రభుత్వం ప్రజల్లో ఆకాంక్షలు పెంచిందని అన్నారు. కేంద్రమంత్రులు, ఎంపీలు, రాష్ట్రాల నుంచి వచ్చిన శాసనసభ్యులనుద్దేశించి మోడీ సుదీర్ఘంగా ప్రసంగించారు. అభివృద్ధి లేమికి బడ్జెట్ కోత లేదా వనరులు లేవని చెప్పడం సరైన కారణాలు కాదని, సమర్థపాలన ముఖ్యమని అన్నారు. సుపరిపాలన, సమర్థవంతంగా పథకాలు, కార్యక్రమాల అమలు అభివృద్ధికి మూలకారణమని మోడీ తెలిపారు. రాజకీయాల్లో నిరంతరం ఉద్యమాలు, ఆందోళనలతో సాధించేదేమీ లేదని, కాలం మారిందని అన్నారు. అధికారంలో ఉన్నా...ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు సేవ చేయడమే అంతిమ లక్ష్యంగా ఉండాలని ఎంపీలు, ఎమ్మెల్యేలకు మోడీ హితబోధ చేశారు. '20 ఏళ్ల క్రితం మీ రాజకీయ జీవితంలో ఎన్నిసార్లు ఆందోళనలు చేశారు...ఎన్ని మోర్చాలు నిర్వహించారు...ఎన్నిసార్లు మీరు జైలుకెళ్లారు... ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కాలం మారింది. మనం మారాలి. మీ ప్రాంతాల్లో అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా మీరు పనిచేయండి' అని ప్రజాప్రతినిధులకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. 'మీ కరడుగట్టిన రాజకీయాలను వదులు కోవాల్సిందిగా నేను చెప్పడం లేదు. అయితే సమాజంలో మార్పులను గమనించాలని కోరుతున్నా'నని మోడీ చెప్పారు. సాధారణంగా ఓ విద్యార్థి ఓ విషయంలో రాణించినా మరో విషయంలో వెనుకబడి ఉండవచ్చు. అలాగే, రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలు ఒకేలా ఉండాలని లేదు. కొన్ని అభివృద్ధి చెంది ఉంటాయి. మరికొన్ని వెనుకబాటుకు గురై ఉంటాయి. వెనుకబడిన జిల్లాలు తమ లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. దేశంలో అభివృద్ధి చెందిన జిల్లాలో పోలిస్తే మనం ఎక్కడున్నామో అంచనా వేసుకోవాలి. అందుకనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇందులో జిల్లా కలెక్టర్ల పాత్ర చాలా ముఖ్యం. కలెక్టర్లు ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాలతో పోల్చుకొని.. అక్కడ అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలి. ఇందుకు కలెక్టర్లకు నాయకులు, ప్రజలు సహకారం అందించాలి. పనితీరు ఆధారంగానే కలెక్టర్ల బదిలీలు ఉంటాయని మోడీ వివరించారు. సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ భారత్‌ను ఏ విధంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలో ఆలోచించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. అందరూ సమిష్టిగా పనిచేసి 2022 నాటికి భారత్‌ను పటిష్టమైన దేశంగా తీర్చిదిద్దాలని చెప్పారు.

అత్యాచారం కేసులో దోషికి 20 ఏళ్లు జైలు

కేంద్రపర : అత్యాచారం కేసులో దోషికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ ఒడిశాలో కేంద్రపరలోని కోర్టు తీర్పునిచ్చింది. నేరానికి పాల్పడిన 38 ఏళ్ల బబుని భోల్‌కు శిక్ష విధిస్తూ అదనపు సెషన్స్, స్పెషల్ కోర్టు జడ్జి శుక్రవారం తీర్పునిచ్చారు. సదర్ పోలీసు స్టేషను పరిధిలోని శ్యాంసుందర్‌పూర్ గ్రామానికి చెందిన భోల్ 2013 ఏప్రిల్ 13న ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

నైజీరియన్ల మధ్య ఘర్షణలో ఒకరి మృతి

న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీలోని ఛాతర్‌పూర్‌లో శుక్రవారం రాత్రి నైజీరియాకు చెందిన ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. కేసు దర్యాప్తు సాగుతోందని, ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

ఆరుగురిపై అత్యాచారం కేసు

కోట : రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలో 40 ఏళ్ల మహిళపై ఆరుగురు యువకులు అత్యాచారం చేసి, ఆ ఘటనను వీడియోలో చిత్రించి, దాన్ని సామాజిక మాధ్యమంలో అప్‌లోడ్ చేశారని పోలీసులు శనివారం తెలిపారు. ఈ ఘటన నెల రోజుల క్రితం జరిగిందని, అయితే సామాజిక మాధ్యమంలో వీడియో వచ్చిందని తెలిసిన అనంతరం బాధితురాలు జిల్లాలోని మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని చెప్పారు. ఈ మేరకు ఆరుగురి నిందితులపై వివిధ సెక్షన్ల కిద కేసు నమోదు చేశామని, అయితే ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు. బాధితురాలు కోటలో రోడ్డు పక్కన దాబాలో పనిచేసే కార్మికురాలని చెప్పారు.

టీవీ నటి ఆత్మహత్య

కోల్‌కతా : కోల్‌కతాలో వర్ధమాన టీవీ నటి తన నివాసంలో శనివారం ఆత్మ హత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. మౌమితా సహా (23) నగరంలోని రీజెంట్ పార్క్ ప్రాంతంలో ఫ్లాట్‌లో నివాసముంటున్న ఆమె తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుందని, పొరిగింటి వారు ఇచ్చిన సమాచారంతో గది తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే ఆమె మృతిచెందిందని చెప్పారు. రెండు నెలల క్రితం నుంచి ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నట్టు తెలిసిందన్నారు. ఆమె మృతదేహం వద్ద సూ సైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కేసు దర్యాప్తు సాగుతోందని తెలిపారు.

బీహార్‌లో ప్రతి కిలోమీటరుకు ఒక ప్రాథమిక పాఠశాల

పాట్నా : ప్రతి ఒక కిలోమీటరు దూరానికి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి మూడు, ఐదు కిలోమీటర్ల దూరానికి మాధ్యమిక, ప్రాథమికోన్నత పాఠశాలను విజయ వంతంగా ఏర్పాటుచేసినట్టు ఆ రాష్ట్ర విద్యాశాఖ ఇన్‌చార్జి తెలిపారు. పంచా యతీలో ఒక హైస్కూలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం సాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 8,391 పంచాయతీలు ఉన్నాయని, వాటిలో 5,059 పంచా యతీల్లో మాధ్యమిక, 2,200 పంచాయతీల్లో హైస్కూళ్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

కాశ్మీర్‌ను రాజకీయ సమస్యగా చూడొద్దు

న్యూఢిల్లీ : జమ్మూ, కాశ్మీరును సమస్యాత్మక రాష్ట్రంగా, రాజకీయ సమస్యగా చూడవద్దని, అయితే సామాజిక సమస్యలున్న సమాజంగా చూడాలని రాష్ట్ర వాణిజ్యశాఖ మంత్రి హసీబ్ దరబు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలో జరిగిన 'కాశ్మీర్ : ముందుకు పయనం' అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర పరిస్థితి, మూలధారాల గురించి, సమస్యను ఎలా పరిష్కరించాలనేది దాన్ని ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో 130 bgdr దౌత్యవేత్తలు, వాణిజ్యవేత్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్పీఐ జాతీయ సమావేశాలు

ముంబై : రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) జాతీయ కార్యనిర్వాహక సమావేశాలు మార్చి 16న ఢిల్లీలోని తాల్‌కోత్ర స్టేడియంలో జరుగుతాయని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు వెల్లడించారు. రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రామ్‌విలాస్ పాశ్వాన్, ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆపార్టీ కేంద్ర సామాజిక న్యాయ సహాయ మంత్రి జస్టిస్ రామ్‌దాస్ అథవాలే, జాతీయ ప్రధానకార్యదర్శి అవినాష్ మహతేకర్ విలేకరులకు తెలిపారు. బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఆర్పీఐ కూడా ఒకటి.

అగ్నిమాపక దళాధికారి అరెస్టు

ఫాల్గర్ (మహారాష్ట్ర) : రసాయిన పరిశ్రమలో ఏర్పడ్డ అగ్నిప్రమాదానికి శకటాలను పంపించడానికి నిరాకరించిన అధికారిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. బాయిలర్‌లో విస్ఫోటనం సంభవించి ముగ్గురు ఉద్యోగులు చనిపోగా, మరో 15 మందికి గాయాలైయ్యాయి. అగ్నిమాపక అధికారికి పోలీసు స్టేషన్ నుంచి ఫోన్ చేసినా స్పందించలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు అందటం తో అగ్నిమాపక అధికారి ఎస్ఎస్ బోర్కర్‌ను అరెస్టు చేశామని ఇన్‌స్పెక్టర్ ప్రకాష్ బిరజదార్ తెలిపారు. స్థానిక మంత్రి విష్ణు సవ్రా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

కార్మికులపై దూసుకెళ్లిన వాహనం, ఇద్దరు మృతి

కోట : నిద్రిస్తున్న కార్మికులపై గుర్తుతెలియని వాహనం దూసుకుపోవడంతో ఇద్దరు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. మృతి చెందినవారిని దుర్గాశంకర్ యోగి (30) ప్రహ్లాద్ కోచి (35)గా గుర్తించారు. ప్రైవేటు కంపెనీలో వాహనంలో లోడ్ నింపి పంపిన తర్వాత పార్కింగ్ ఏరియాలో నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారి నందా సింగ్ వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబాలకు అందించామన్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

ప్రభుకు సివిల్ ఏవియేషన్ అదనపు బాధ్యతలు

న్యూఢిల్లీ : వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభుకు సివిల్ ఏవియేషన్ అదనపు బాధ్యతలు చేపట్టారు. టీడీపీ ఎంపీ అశోక్ గజపతిరాజు రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమో దించిన నేపథ్యంలో ఈ బాధ్యతలను ప్రభుకు అప్పగించాలని ఆయన కోరారని రాష్ట్రపతి భవనం అధికార ప్రతినిధి వెల్లడించారు. అశోక్‌గజపతి రాజుతోపాటు తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఎంపీ వైఎస్ చౌదరికూడా చంద్రబాబు ఆదేశం మేరకు రాజీనామా చేశారు. ప్రత్యేక హోదా, బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు నేపథ్యంలో రాజీనామాలు చేయాలని తమ పార్టీ మంత్రులకు చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే.

కూలిన హెలికాప్టర్

ముంబై : మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా మురుద్ సమీపంలో ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. అయితే హెలికాప్టర్‌లోని వారంతా క్షేమంగా ఉన్నారని, ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో నలుగురు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అందులో ముగ్గురు సురక్షితంగా బయట పడ్డారని, ఓ మహిళకు మాత్రం గాయాలైనట్లు తెలిపారు. హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. సంఘటనపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

ప్రధాని కావాలన్న కోర్కెలేదు



ముంబై : ప్రధానమంత్రి పదవి కావాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని, తాను సంతృప్తి చెందిన వ్యక్తినని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. శనివారం ఇక్కడ ఇండియా టుడే నిర్వహించిన సదస్సులో గడ్కరి మాట్లాడారు. మిత్రపక్షాలు తెలుగుదేశం పార్టీ, శివసేన, అకాలీదళ్‌తో సంబంధాలు దెబ్బతిన్నందున 2019 సార్వత్రిక ఎన్నికలలో కావల్సినన్ని సీట్లను గెలుచుకోవడంలో బీజేపీ విఫలమైతే, ప్రధాని పదవికి మీరు ఏకాభిప్రాయ వ్యక్తిగా వుంటారా? అని అడిగిన ప్రశ్నకు గడ్కరి సమాధానం ఇస్తూ, నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ తిరిగి అధికారాన్ని సాధిస్తుందని చెప్పారు. "నేను పూర్తి సంతృప్తితో ఉన్నాను. ప్రధానమంత్రి కావాలని కలలు కనడంలేదు. లేదా ఆశించడంలేదు. పార్టీ మోడీని ఎన్నుకుంటుందన్న గట్టి విశ్వాసంతో నేను ఉన్నాను. ఆయన ఒక్కడి నాయకత్వంలోనే 2019 ఎన్నికల్లో మేము పోరాడి విజయం సాధిస్తాం" అని అన్నారు. "నేను అటువంటి కలలు కనను. నా స్థాయి, సామర్థ్యం ఆధారంగానే నా పనితీరు వుంటుంది. నేను ఎవరికీ కూడా నా ఫొటో ఇవ్వను. ఎప్పుడూ కూడా బయోడేటా పంపను, ఎక్కడా కూడా నా కటౌట్ పెట్టను. అంతేకాదు, నాకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి ఎవరూ రారు. నా సామర్థ్యం మేరకు నేను పనిచేస్తాను" అని గడ్కరి తెలిపారు. బీజేపీ మిత్రపక్షాలన్నీ కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మళ్లీ బీజేపీ గూటికి తిరిగి వస్తాయన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే, ఒంటరిగానే పోటీచేయాలన్న అకాంక్షను బహిరంగంగానే శివసేన వ్యక్తం చేయడంపై అడిగిన ప్రశ్నకు గడ్కరి సమాధానాన్ని దాటవేశారు. రాజకీయాలలో ఏదైనా జరగవచ్చునని అన్నారు. మరాఠ సంస్కృతిని తాను ప్రేమించినప్పటికీ తాను ఢిల్లీలో బాగానే స్థిరపడ్డానని చెప్పారు. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ముంబై తిరిగి రావాలని ఏ కోశానా అనిపించలేదని చెప్పారు.

రాఫెల్ ఒప్పందం అతిపెద్ద కుంభకోణం

కాంగ్రెస్ విమర్శ



న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందం 'అతి పెద్ద కుంభకోణం'గా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. ఈ కుంభకోణంతో తనకు సంబంధంలేదని నిరూపించుకోవాలని సూచించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యూల్ మాక్రాన్‌తో ఈ రోజే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చలు జరిపారు. రాఫెల్ ఒప్పందమే ప్రధాన లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు సాగాయి. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టామ్ వడక్కన్ శనివారం ఇక్కడ మాట్లాడుతూ, "ఈ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌కు భారత్ అత్యధిక మొత్తం చెల్లిస్తోంది. ఈజిప్టు, ఖతార్ వంటి కొన్ని దేశాలతో పోల్చుకుంటే రాఫెల్ యుద్ధ విమానాల కోసం భారత్ చెల్లించే మొత్తం చాలా ఎక్కువ. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్లిందో మోడీ సమాధానం చెప్పాలి" అని అన్నారు. ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి వెలుతోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ఈ అంశాన్ని తమ పార్టీ గత మూడు రోజులుగా లేవనెత్తుతూనే ఉన్నదని వడక్కన్ తెలిపారు. ప్రభుత్వం, బీజేపీ నుంచి ఒక్క మాట కూడా స్పందన రాలేదని అన్నారు. కనీసం త్రోసిపుచ్చను కూడా లేదని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను బీజేపీ శుక్రవారం నిరాకరించింది. జాతిని తప్పుదోవ పట్టించేందుకు 'అబద్ధాలు, గందరగోళాన్ని కాంగ్రెస్ వ్యాప్తి చేస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. ఫ్రాన్స్ యుద్ధవిమానాలు సరఫరా చేసేందుకు ఏడు బిలియన్ యూరోల ఒప్పందంలో అవినీతి చోటుచేసుకున్నదని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణ "బాధ్యతారాహిత్యమైనది, జాతి వ్యవతిరేకమైనది"గా గడ్కరి శనివారం పేర్కొన్నారు. "అవినీతి ఎక్కడున్నది? ఈ విధంగా ఆరోపణలు చేయడం పూర్తిగా బాధ్యతారాహిత్యం, జాతి వ్యతిరేకం" అని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఈ రోజూ ఈ అంశాన్ని లేవనెత్తింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ వాదన కంటితుడుపు చర్యగా ఉందని, దీనిని ఎవరూ విశ్వసించరని వడక్కన్ అన్నారు. "ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ స్వచ్ఛతను నిరూపించుకోవాలి. కప్పిపుచ్చుకునేందుకు వారు ఎందుకు ప్రయత్నిస్తున్నారు?" అని ఆయన ప్రశ్నించారు. "యూపీఏ అవినీతి మయం అని మీరు అంటున్నారు..ఇది అవినీతి కాదా, అయితే ఏమిటిది. రాఫెల్ ఒప్పందం అతిపెద్ద కుంభకోణం. దీని నుంచి ప్రభుత్వం స్వచ్ఛతతో బయటకు రావాలి" అని వడక్కన్ అన్నారు. "గత ఏడాది ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభమైన ఈ ఆపరేషన్‌ను సమర్థించుకునేందుకు ఇప్పటికే స్పష్టమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాఫెల్ ఒప్పందం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ వెళ్లలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి చెప్పారు. ఆ తరువాత దీనిపై సంతకాలు జరిగాయి" అని వడక్కన్ తెలిపారు.


భారత్- ఫ్రాన్స్‌ల మధ్య చారిత్రక సత్సంబంధాలు

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్



న్యూఢిల్లీ : భారత్ పర్యటనకు విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధికారిక స్వాగతం పలికారు. శనివారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి కోవింద్ వారిని స్వాగతించారు. అనంతరం మెక్రాన్ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మెక్రాన్ మాట్లాడుతూ, భారత్-ఫ్రాన్స్ దేశాలు చారిత్రక సత్సంబంధాలను కలిగి ఉన్నాయన్నారు.ఈ రెండు దేశాల మధ్య మంచి కెమిస్ట్రీ ఉందన్నారు. ఆ తర్వాత మెక్రాన్ దంపతులు రాజ్‌ఘాట్ చేరుకుని జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. మెక్రాన్ నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక, రాజకీయ సంబంధాలను బలోపేతం చేసుకునే లక్ష్యంతో ఈ పర్యటన సాగుతుందని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పర్యటన నేపథ్యంలో ఫ్రాన్స్ సహకారంతో జైతాపూర్‌లో నిర్మితమవుతున్న అణు విద్యుత్ కర్మాగారంపై రెండు దేశాల మధ్య ఒప్పంద సంతకాలు జరిగే అవకాశాలున్నాయి.మరోవైపు భారత్-ఫ్రాన్స్ దేశాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ) ఆవిర్భావ సదస్సుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఢిల్లీ వేదికగా ఈ నెల 11న ఈ సదస్సు జరగనుంది. ఇందులో మొత్తం 23దేశాల అధినేతలు, ప్రతినిధులు పాల్గొన బోతున్నారు.

అద్వానీకి అవమానం



అగర్తలా : త్రిపురలో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు వైరల్ అయ్యాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథి అయిన మోడీ వేదికపైకి వస్తూ వరుసగా ఒక్కొక్కరికీ నమస్కారం చేస్తూ ముందుకు నడిచారు. మొదట అమిత్ షా, రాజ్‌నాథ్‌లకు నమస్కరించిన మోడీ, ఆ పక్కనే చేతులు జోడించి దండం పెడుతున్న అద్వానీని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అయితే అద్వానీ పక్కనే ఉన్న మాణిక్ సర్కార్ దగ్గరికి వెళ్లి షేక్‌హ్యాండ్ ఇచ్చి రెండు సెకన్లు మాట్లాడారు. దీంతో సామాజిక మాధ్యమంలో నెటిజన్లు మోడీపై వి[illegible] కురిపిస్తున్నారు.

16 నుంచి కన్నడ, తమిళచిత్ర పరిశ్రమ బంద్



చెన్నై: డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల వైఖరికి నిరసనగా మార్చి 16వ తేదీ నుంచి షూటింగ్‌లతో సహా చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఏ కార్యక్రమాన్ని నిర్వహించబోమని యువ కథానాయకుడు, తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు విశాల్ స్పష్టం చేశారు. శనివారం నటుడు ప్రకాశ్‌రాజ్‌తో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల వ్యవహారశైలికి నిరసనగా మేమంతా ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. మార్చి 16వ తేదీ నుంచి సినిమాల విడుదల మాత్రమే కాదు, షూటింగ్‌లను కూడా రద్దు చేస్తున్నాం, కొత్త సినిమాలను ప్రారంభించం, ఆడియో విడుదల వేడుకలు జరగవని తెలిపారు. . సినిమాకు సంబంధించిన ఏ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పారు. ఇది దక్షిణాది చిత్ర పరిశ్రమలకు అన్నింటికీ సంబంధించిన సమస్య అన్నారు. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లో పలు మార్లు డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లతో సమావేశమయ్యామని, అయితే అన్నీ విఫలమయ్యాయని చెప్పారు. శనివారం నిర్మాతల మండలితో సానుకూలంగా చర్చలు జరిగాయన్నారు. ఇక నుంచి సినిమా ప్రదర్శనలకు సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇంకా ఎంతకాలం వర్చువల్ ప్రింట్ ఫీజు(వీపీఎఫ్)ను వసూలు చేస్తారని సర్వీసు ప్రొవైడర్లను ప్రశ్నిస్తున్నట్టు చెప్పారు. డిజిటల్ సర్వీసు [illegible] తాం [illegible] కొ[illegible] డిమాండ్లను ఉంచ[illegible] వా[illegible] అ[illegible]కరి[illegible] చేందు[illegible] వాళ్లు [illegible] దీ[illegible]తో మ[illegible] 16 నుంచి పూర్తిస్థాయిలో బంద్ పాటించాలని తమిళ, కర్ణాటక చిత్ర పరిశ్రమల ప్రొడ్యూసర్స్ కౌన్సిళ్లు నిర్ణయించాయన్నారు. కర్ణాటకలో ఇతర ప్రాంతీయ సినిమాల ప్రదర్శననూ నిలిపివేస్తాం. అదే సమయంలో సినిమా ప్రదర్శనకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తామన్నారు. 'చిత్ర పరిశ్రమలో ఒక మంచి వాతావరణానికి, ఉత్తమైన దక్షిణాది చిత్రపరిశ్రమగా నిలపడానికి ఇది ఆరంభం మాత్రమే. ఇది చారిత్రక సమావేశం. భవిష్యత్‌లోనూ అందరం కలిసి ముందుకు సాగుతాం. అది పైరసీ కానీ, జీఎస్‌టీ కానీ ఏదైనా అందరం కలిసే పోరాడతాం. మా డిమాండ్లను అంగీకరించే వరకూ నిరసన కొనసాగుతుంది. బంద్ చేయడం, మూత పడ[illegible]ం అని నేను చెప్పను. ఇది చిత్ర పరిశ్రమ పు[illegible]నికి [illegible]ంది. అన్నారు. డిజిటల్ సర్వీసు ప్రొ[illegible] ఏక [illegible]నికి తెరపడాలని ప్ర[illegible] ఈ సందర్భంగా పేర్కొన్నారు.

14 నుంచి నంది నాటకోత్సవాలు



విశాలాంధ్ర- రాజమహేంద్రవరం సిటీ : ఏపీ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం వేదికగా ఈనెల 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నంది నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పార్లమెంటు సభ్యులు మాగంటి మురళీమోహన్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 5 ప్రాంతాల్లో నంది నాటకోత్సవాలు కొనసాగుతాయని, చివరి ప్రదర్శన మాత్రం ఒకేచోట ఉంటుందన్నారు. పద్య, సాంఘిక నాటకాలు ప్రదర్శనలు ఉంటాయన్నారు. 14వ తేదీ ఉదయం 10గంటలకు ప్రారంభమయ్యే ఉత్సవాల్లో ప్రతిరోజూ రాత్రి తొమ్మిది గంటల వరకూ కొనసాగుతాయన్నారు. ఈ ఉత్సవాలు నిర్వహించబడతాయన్నారు. ఈ నాటక ప్రదర్శనలను తిలకించేందుకు శ్రీ వెంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో ఏర్పాట్లుచేసినట్లు తెలిపారు. రెండేళ్లకోసారి జరిగే నాటకోత్సవాల్లో విజేతలకు సీఎం చంద్రబాబు నాయుడు అవార్డులు అందజేస్తారన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌డీసీ మేనేజర్ ఎంవీఎస్ఎన్ సాయి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు పాల్గొన్నారు.

శ్రీసిటీకి 'ఆసియా అత్యంత ప్రశంసాత్మక బ్రాండ్' అవార్డు



విశాలాంధ్ర - తడ : నెల్లూరు జిల్లాలోని శ్రీసిటీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆసియా అత్యంత ప్రశంసాత్మక బ్రాండ్ (మోస్ట్ అడ్మిర్డ్ బ్రాండ్) అవార్డుతోపాటు ఇండియాలో 50 లోపు బెస్ట్ సీఎఫ్ఓ అవార్డును సొంతం చేసుకుంది. వైట్ పేజ్ ఇంటర్నేషనల్, యూ కే ఏషియన్ బిజినెస్ కౌన్సిల్ సంస్థలు సంయుక్తంగా సింగపూర్‌లోని రిట్జ్ కార్టన్ ప్రాంతంలో శుక్ర వారం రాత్రి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను శ్రీసిటీ సీఎఫ్‌వో ఆర్.నాగరాజన్ అందుకున్నారు. గత ఏడాదిగా ఆసియా దేశాల్లో మంచి సర్వీసు, ప్రగతి, ఆర్థిక వృద్ధిని కనబరచిన 100 ప్రశంసాత్మక సంస్థలను నిర్వహణ సంస్థలు ఈ అవార్డులకు ఎంపిక చేశాయి. శ్రీసిటీలోని ఉన్నత ప్రమాణాలకు ఈ అవార్డు ఓ గుర్తింపు లాంటిదని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి అన్నారు. అవార్డుల వేడుకలో 250 మంది కంపెనీల సీఈవోలు, ఆసియాలోని పారిశ్రామికవేత్తలు, మార్కెటింగ్, ప్రచార రంగాల ప్రముఖులు, వివిధ సంస్థల కార్పొరేట్ లీడర్లు పాల్గొన్నారు.

కక్షసాధింపుతోనే నోటీసులు



విశాలాంధ్ర - నెల్లూరుబ్యూరో : గత సంవత్సరం ఆగస్టులో ఒకటికి మూడుసార్లు క్రికెట్ బెట్టింగ్ కేసులో ఏ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పాత్ర, ప్రస్తావన లేదని స్పష్టంగా మీడియా ముందు చెప్పిన జిల్లా ఎస్పీ తరువాత వారం రోజులకు విచారణకు రావాలని రెండు సార్లు నోటీసులు జారీ చేయడం ఏమిటని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం నెల్లూరు తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్న ఆకాంక్షతో విచారణకు వెళ్ళానన్నారు. విచారణ పేరుతో నానా యాగీ చేసి, ఆ తరువాత నేటికి దాదాపు 8 నెలలు అతీగతి లేకుండా నాలుగు రోజుల నుండి మళ్ళీ కొత్త డ్రామాలకు తెరఎత్తారన్నారు. గత సంవత్సరం మార్చి 22వ తారీకున నమోదు అయిన కేసులో తనను విచారించాలంటూ నేడు మళ్ళీ నోటీసులు జారీ చేయడం ఏమిటన్నారు. రాజకీయ వేధింపుల కోసం విచారణతప్ప మరొకటి కాదని స్పష్టంగా తేట తెల్లమైందన్నారు. నాలుగు రోజుల క్రితం విచారణకు హాజరు కానని, ఆధారాలు ఉంటే నా మీద కేసులు నమోదు చేసుకోవచ్చని తానే తెల్చి చెప్పానన్నారు. మళ్ళీ శుక్రవారం 14వ తారీకున విచారణకు హాజరు కావాలని నోటీసులు అందించారని, వీటిని సైతం పట్టించుకోనన్నారు. అలాగని కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోనని, ముందస్తు బెయిల్ పొందనని, ఆధారాలు ఉంటే కేసులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. రాజకీయ ప్రోద్బలంతో మీరు పెట్టే అక్రమ కేసులను ప్రజా ఉద్యమాలతో, న్యాయ పోరాటాలతో ఎదుర్కొంటానని తేల్చి చెప్పారు. రాజ్యసభ ఎన్నికల రాజకీయాలలో భాగంగా హైదరాబాద్ వెళ్తున్నానని, రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకి ఆఖరి తేదీ ఈ నెల 12 అని, ఎన్నిక ఏకగ్రీవం అయితే 13న నెల్లూరు వస్తానని, పోటీ జరిగితే 23న పోలింగ్ చూసుకొని 24న నెల్లూరు వస్తానని తెలిపారు. నేను ఫోన్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు.

అతిసార కల్లోలం

గుంటూరు 'పశ్చిమ'కు పాకిన ప్రమాదం

- జీజీహెచ్‌లో చేరిన మరో 42 మంది బాధితులు
- ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చికిత్స
- ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా



విశాలాంధ్రబ్యూరో -గుంటూరు : గుంటూరు నగరంలో డయేరియా బాధితులు పెరగడం కలకలం రేపుతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి విస్తరించడంతో శనివారం 42 మంది జీజీహెచ్‌లో చేరారు. వారం రోజులుగా డయేరియా విజృంభించడంతో సుమారు వెయ్యి మంది ఆసుపత్రిలో చేరారు. గుజ్జన గుండ్ల, వసంతరాయపురం నుంచి ఒక్క రోజులోనే 42 మంది రోగులు జీజీహెచ్‌లో చేరారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 110 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. డయేరియా బాధితులతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. కొందరు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చేరారు. వారం రోజుల నుంచి డయేరియా కేసులు విస్తరిస్తున్నప్పటికీ అసలు ఎక్కడ నీరు కలుషితం అయ్యిందో అధికారులు గుర్తించక పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయిలోని ఇంజినీర్లు రోజూ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పటికీ కారణాలు కనిపెట్టలేక పోవడంతో రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నగరం నలుమూలలా ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. పాతగుంటూరు, ఆనందపేట, సంగడిగుంట, రామిరెడ్డి తోట, గుంటూరువారితోట వంటి ప్రాంతాల్లో తాగునీరు సరిపోవడం లేదంటూ జనం డిమాండ్ చేస్తున్నారు.

సీఎం ప్రత్యేక దృష్టి అనివార్యం

రాజధాని ప్రాంతంలోని గుంటూరులో కలుషిత తాగు నీరు తాగి పది మంది మృత్యువాత పడటం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద కలకలం రేపింది. డయేరియా విస్తరించడంతో నగరంలో నీరు తాగాలంటే జనం వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి పెట్టాలని నగరవాసులు వేడుకుంటున్నారు. ప్రత్యేక నిపుణులతో కూడిన అధికార యంత్రాంగంతో లోపాలను వెంటనే గుర్తించి సరిచేసేలా అన్ని చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

నేటి నుంచి 'గిరిజన చైతన్య యాత్ర'



విశాలాంధ్ర - విజయవాడ (గాంధీనగర్) : బోయలను, మత్స్యకారులను, ఇతర కులాల వారిని ఎస్టీ జాబితాలో చేర్చుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పటం గిరిజన హక్కులను కాలరాయడమే అని గిరిజన హక్కుల పరిరక్షణ కమిటీ జేఏసీ అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం అన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ బోయల్ని ఎస్టీల్లో చేర్చాలని లోకేర్ కమిటీ సిఫార్సు చేయలేదని చెప్పారు. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన బోయల్ని ఎస్టీల్లో చేర్చితే గిరిజనులు తమ హక్కులను కోల్పోతారన్నారు. ప్రస్తుతం గిరిజనుల రిజర్వేషన్లు కదిలించకుండా బోయలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రంలోని 40 లక్షల మంది గిరిజనులను చైతన్యవంతం చేయడం కోసం గిరిజన హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన విజయనగరం జిల్లా నుంచి 'గిరిజన చైతన్య బస్సు యాత్ర' ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని గిరిజనులను కలిసి హక్కులను వివరిస్తూ ఏప్రిల్ 10వ తేదీన విజయవాడలో 'గిరిజన గర్జన' నిర్వహిస్తామన్నారు. పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ మాట్లాడుతూ నిమ్నకులాలను అగ్రకులాల వారు చిన్నచూపు చూడటం వలన ఉద్యమాలు అనివార్యమవుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా గిరిజన చైతన్య యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో గిరిజన హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడా రమేష్, మోహన్‌కుమార్, ధర్మ, కో-ఆర్డినేటర్లు పేరం సత్యం, పులి నిరంజన్, రవివర్మ పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా షీ టీమ్స్

రాష్ట్ర హోంశాఖ మంత్రి చినరాజప్ప



విశాలాంధ్ర - కాకినాడ : సమాజంలో మహిళల స్వేచ్ఛకు భంగం కలిగించే పోకిరీల అనుచిత ప్రవర్తన, వేధింపుల నిర్మూలన కోసం దశలవారీ రాష్ట్రవ్యాప్తంగా షీ టీమ్స్ రక్షణ వ్యవస్థను విస్తరిస్తామని రాష్ట్ర ఉపముఖ్య మంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్మార్ట్‌సిటీ కాకినాడలో షీ టీమ్స్ రక్షణ వ్యవస్థను శుక్రవారం స్థానిక జేఎన్‌టీయూకే అలుమిని ఆడిటోరియంలో షీ టీమ్స్ లోగో ఆవిష్కరణతో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షీ టీమ్స్ రక్షణలో బాలికలు, మహిళలు ధైర్యంతో ముందుకుసాగుతూ అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఇప్పటికే విజయవాడ, రాజమండ్రి నగరాల్లో విజయవంతంగా అమలవుతున్న ఈ వ్యవస్థ కాకినాడకు విస్తరించిందన్నారు. సీసీ కెమేరాలు, మఫ్టీలో షీ టీం సభ్యుల నిఘాలో కాకినాడ నగర మహిళలకు మరింత భద్రత ఉంటుందన్నారు. నగరంలో ఈవ్ టీజింగ్ ప్రాంతాల్లో ఒక మహిళా ఎస్ఐ, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ళు, మరో ఇద్దరు పురుష కానిస్టేబుళ్ళతో కూడిన బృందం మఫ్టీలో నిఘా ఉంటుందని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విశాల్ గున్ని తెలిపారు.తొలుత నగరంలో 2కె రన్‌ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ సతీమణి నేహాగున్ని, డీఎఫ్ఓ డాక్టర్ నందినీ సలారియా, జిల్లా అదనపు ఎస్పీ ఏఆర్.దామోదర్, రంపచోడవరం ఏఎస్పీ అజిత వేజెండ్ల, ఆర్.మహాలక్ష్మి పాల్గొన్నారు.

కార్మికుల కడుపు కొట్టొద్దు

మధ్యాహ్న భోజన కార్మికుల సదస్సులో ఏఐటీయూసీ నేత చలసాని



విశాలాంధ్ర - నంద్యాల సిటీ : ఎన్నికల ప్రచారంలో ఊరూరా మహిళా సంక్షేమం కోసం పాటుపడతానంటూ ప్రజల ముందు ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రీకృత వంటశాలల పేరుతో మధ్యాహ్న భోజన కార్మికుల కడుపు కొట్టేందుకు పూనుకోవడం దారుణమని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు చలసాని రామారావు విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా పొట్ట నింపుకుంటున్న పేద మహిళ ఉపాధి దెబ్బకొట్టడం అన్యాయమన్నారు. చంద్రబాబు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులంతా సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఆదివారం 'మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు- సవాళ్లు- పరిష్కార మార్గాలు' అంశంపై జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రామారావు మాట్లాడుతూ పదిహేనేళ్ల నుంచి ఎన్నో ఒడుదుడుకుల నడుమ అవమానాలను ఎదుర్కొంటూ మధ్యాహ్న భోజన పథకాన్ని పొదుపు పేద మహిళా కార్మికులు నడిపిస్తున్నారన్నారు. వీరికి భరోసా కల్పించి కనీస వేతనం అమలుచేయాల్సిన ప్రభుత్వం కొత్త నిబంధనలతో వారిని తొలగించేందుకు యత్నిస్తుందన్నారు. కేవలం 5 రూపాయలతో విద్యార్థికి ఒక పూట భోజనం ఎలా పెడతారో పాలకులు ఎప్పుడైనా ఆలోచించారా అన్నారు. శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులకు రూ. లక్షల్లో జీతాలు పెంచుకుంటున్న పాలకులు క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాన్ని నడిపిస్తున్న పేద మహిళలకు పదిహేను సంవత్సరాలుగా నెలకు వెయ్యి రూపాయలు మాత్రమే ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దుర్భర జీవితం అనుభవిస్తున్నది మధ్యాహ్న భోజన కార్మికులేనన్నారు. తక్షణమే 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు గ్రాట్యుటీ, నెలకు రూ.3వేల పెన్షన్, ఉద్యోగ భద్రత, గుర్తింపు కార్డులు, కనీస వేతనం అమలకు చర్యలు చేపట్టకపోతే ఈ నెలాఖరులో 'చలో అసెంబ్లీ' కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో బ్రహ్మం, మిడ్‌డే మీల్స్ రాష్ట్ర కార్యదర్శి భాగ్యలక్ష్మి, ఎస్‌టీయూ జిల్లా కార్యదర్శి తిమ్మన్న, చంద్రశేఖర్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మునెప్ప, సుంకయ్య, సీపీఐ నంద్యాల నియోజకవర్గ కార్యదర్శి బాబాఫక్రుద్దీన్, పట్టణ కార్యదర్శి ప్రసాద్, వ్యవసాయ కార్మికసంఘం నాయకులు బాలు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు తదితరులు పాల్గొన్నారు.

హోదాపై నాటకాలాడే నేతలకు చోటులేదు



విశాలాంధ్ర - గుంటూరు (కార్పొరేషన్) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా హక్కు భిక్షకాదని, హోదాపై రోజుకో నాటకం ఆడుతున్న నేతలకు ఇక్కడ స్థానం లేదని సినీ నటుడు, వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు విజయచందర్ విమర్శించా రు. వైసీపీ అధ్యాపక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరులో 4వ రోజు రిలే నిరాహార దీక్షలో శనివారం ఆయన ప్రసంగించారు. హోదా అంశంపై కేంద్ర మంత్రులతో రాజీనామాలు చేయించిన చంద్రబాబునాయుడుకు దమ్ము, ధైర్యం ఉంటే ఎన్డీయేతో తెగతెంపులు చేసుకోవాల న్నారు. హోదాతో రాష్ట్ర నిరుద్యోగ యువతకు వచ్చే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పక్కనపెట్టి తన కొడుకు లోకేష్‌కు మాత్రం మంత్రి పదవి ఉద్యోగం ఇప్పించుకు న్నారని ఎద్దేవా చేశారు. విభాగం రాష్ట్ర కార్యదర్శి ఈచంపాటి వెంకటకృష్ణ మాట్లా డుతూ ప్రత్యేక హోదాను అడ్డుకోవాలని చూస్తే ప్రజాగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యాపక విభాగం ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎల్.ఎస్.ఎన్. ప్రసాద్, ఆళ్ళ ఉదయభాస్కర్, నిమ్మరాజు శారదాలక్ష్మి, కంది సంజీవరెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్వీ భక్తి ఛానల్ సీఈవో నరసింహారావుకు ఉద్వాసన


విశాలాంధ్ర బ్యూరో - తిరుపతి : ఎస్వీ భక్తి ఛానల్ సీఈవో నరసింహారావుకు టీటీడీ ఉద్వాసన పలికింది. సీఈవో స్థానం నుంచి తప్పిస్తూ శనివారం నిర్ణయం తీసుకున్న ఈవో అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ప్రాజెక్టల ప్రత్యేకాధికారి ముక్తేశ్వరరావుకు సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. నరసింహారావుపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులపై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టులోనూ విచారణ కొనసాగుతోంది. నరసింహారావు పదవీ కాలం ముగియడంతో కొత్త సీఇవో నియామకానికి టీటీడీ నోటిఫికేషన్ జారీ చేసింది. నియామకం ఆలస్యం కావడంతో ఆయ నే కొనసాగుతున్నాయి. నరసింహారావును కొన సాగించడంపై ఇటీవల హైకోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది. టీటీడీ నుంచి జీతభత్యాలు చెల్లించరాదని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో తప్పించినట్లు తెలుస్తోంది.

వి.కోటలో చిరుతపులి సంచారం

విశాలాంధ్ర - వి.కోట : చిత్తూరు జిల్లా, వి.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిసరాల్లో చిరుతపులి సంచారంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నిత్యం రద్దీ ఉండే ప్రాంతానికి చిరుత పులి రావడంతో స్థానికులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. వి.కోట సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ సమీపంలో శుక్రవారం రాత్రి తాగునీటి కోసం వెళ్లిన షికారీలకు పంట పొలాల వద్ద చిరుతపులి కనపడడంతో వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. కళాశాలకు వెనుకవైపు ఉంటున్న షికారీలు చిరుతపులిని చూసి అక్కడ నుంచి మార్కెట్ వద్దకు పరుగులు తీశారు. పత్రపల్లికి చెందిన రైతులు తమ బంగాళదుంప పొలాల వద్ద రాత్రి కాపలాకు వెళ్ళిన సమయంలో చిరుత కంటపడింది. దీంతో రైతులు పొలాల్లో మంటలు వేసుకుని భయంతో రాత్రి కాపలా కాస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కూతవేటు దూరంలోని పంట పొలాల్లో చిరుత కనిపించడంతో విద్యార్థులు సైతం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కళాశాలకు ఆనుకునే హంద్రీ-నీవా కాలువ వెళుతుంది. ఈ కాలువ వైపు నుంచి రామకుప్పం మండలం కొంగనపల్లి ప్రాంతం నుంచి చిరుత పులి వి.కోట మండలంలోనికి వచ్చినట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం కొంగనపల్లి గ్రామ పరిసరాల్లో సంచరించిన చిరుతపులి, వి.కోటకు వచ్చినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్దకు చేరుకుని పంట పొలాల్లో చిరుత పులి పాదముద్రలను గుర్తించారు. ఇది కచ్చితంగా చిరుత పులి పాద ముద్రికలేనని ధ్రువీకరించారు. సమీపంలో గుబురుగా ముళ్ల పొదలు ఉండటంతో అందులో దాగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో శాంతిపురం మండలం నడింపల్లి వద్ద వ్యక్తిపై దాడి చేసి అటవీశాఖ అధికారులకు పట్టుబడ్డ చిరుత పులే ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. పలమనేరు రేంజర్ అటవీశాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

విశాఖ ఆర్డీవోకు సరెండర్‌తోనే సరా!

- విశాఖలో వందల కోట్ల విలువైన భూములు ధారాదత్తం
- 60 భూ కేటాయింపుల్లో ఆర్డీవో పాత్రపై విచారణ



విశాలాంధ్ర - విశాఖపట్నం : ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన ప్రభుత్వాధికారులే దళారులుగా మారి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడంతో విశాఖలో లక్షల కోట్ల విలువ చేసే 100 ఎకరాల భూములు అన్యాక్రాంతం కావడం లోపభూయిష్టాలకు అద్దం పడుతోంది. విపక్షాల ఆందోళనతో సిట్‌ను వేసిన రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ భూ దందాలో కీలక పాత్రధారి విశాఖ ఆర్డీవో వెంకటేశ్వర్లును మూడు రోజుల క్రితం ప్రభుత్వానికి సరెండర్ చేసిన విశాఖ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయాలంటూ సిఫార్సు కూడా చేశారు. రెండేళ్ల పదవీ కాలంలో ఈ ఆర్డీవో ఎంతో మంది అక్రమార్కులకు అడ్డదారిలో ప్రభుత్వ భూములను కట్టబెట్టినట్లు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. భారీగా ముడుపులు దండుకున్న విశాఖ ఆర్డీవో వెంకటేశ్వర్లు వ్యవహారం తాజాగా జిల్లాలో పెనుదుమారమే రేపుతోంది. 2015 నుంచి నేటి వరకు సుమారు 60 ఫైళ్లను తారుమారు చేసిన ఆర్డీవో ప్రైవేటు వ్యక్తులకు భూములను కట్టబెట్టారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఆయన హయాంలో ఇచ్చిన ఆర్డర్స్‌కు సంబంధించి 60 ఫైళ్లపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పూర్తి స్థాయి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సిట్‌లో వచ్చిన ఫిర్యాదులపై పూర్తి స్థాయి దృష్టి పెట్టిన జాయింట్ కలెక్టర్ సృజన సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

ఒక్కొక్కటి వెలుగులోకి


ఆనందపురం మండల[illegible]లో అనక[illegible]ల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ చెందిన భూము[illegible] ప్రభుత్వ [illegible]లని ఆర్డీవో ఆరోపణలు చేసిన నేపథ్య[illegible]లో తాను [illegible] చేయలేదని, సిట్‌కు పూర్తి [illegible] అందిస్తాన[illegible] ఎమ్మెల్యే ప్రకటించారు. నాటి నుంచి ఆర్డీవోకు అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో ఆయన ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగిపోయింది. ఆనందపురం మండలం వేములవలస గ్రామానికి చెందిన 11.24 ఎకరాల మిగులు భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ ఆర్డీవో జారీచేసిన ఆదేశాలపై అనేక అనుమానాలు చోటు చేసుకున్నాయి. ఈ ఆర్డర్ ఆధారంగా రావికమతంలో కేటాయించిన 11.24 ఎకరాలను స్వాధీనం చేసుకున్న రావికమతం తహశీల్దార్‌పై జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఆర్డీవోను సరెండర్ చేసిన కలెక్టర్ ఇతర సమాచారాన్ని సీసీఎల్ఏతోపాటు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, సీఎం కార్యాలయానికి నివేదిక పంపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్డీవో కార్యాలయంలోని 60 ఫైళ్లకు గాను 50 ఆర్డర్లు ఆర్‌ఓఆర్ (పట్టాదారు పాస్‌పుస్తకాల)కు చెందినవే. [illegible] మరో [illegible] భూముల [illegible] ఆరోపణ[illegible] వినవస్తున్నాయి.

[illegible] భూముల[illegible]

మధురవాడ సర్వే నంబరు 264/2, 263/2, 276/1, 278, 276/2, 277/2, 329, 262/3, 277/1, ఇలా మొత్తం 28.84 ఎకరాలను మళ్లీ నోటిఫై చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భూములకు సంబంధించి వేములవలసలో 11.4 ఎకరాలను 1979లో అప్పగించారు. అది వివాదస్పదమైన నేపథ్యంలో గత నెలలో డీ నోటిఫై చేసిన మధురవాడ భూములను తాజాగా కలెక్టర్ నోటిఫై చేశారు. దీంతో అక్కడి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. మధురవాడ భూముల్లో ఇప్పటికే కొందరు పక్కా నిర్మాణాల్లో నివాసముంటున్నప్పటికీ తమ సర్వే నంబర్లు డీనోటిఫై అయ్యాయన్న ఆనందం అంతలోనే ఆవిరైంది. వేములవలస సమస్య కొలిక్కి వస్తే గానీ మళ్ళీ డీ నోటిఫై అవకాశం లేదు.

రామవరం రియల్ వెంచర్‌లో అమ్మకాలు

ఆనందపురం మండలం రామవరం సర్వే నంబరు 130/2లో ఓ ప్రైవేటు రియల్‌ఎస్టేట్ సంస్థ ప్లాట్లను ఇప్పటికే అమ్మేశారు. 11.45 ఎకరాల్లో వేసిన ఈ వెంచర్‌కు ఆర్డీవో నుంచి పూర్తి స్థాయి ఆదేశాలు రావడంతో వుడా సైతం అనుమతులు మంజూరు చేసింది. దీనిలోని పది ఎకరాలను సంబంధించి ఆర్డీవో నిబంధనలకు విరుద్ధంగా ఆర్డర్లు ఇచ్చారు. ఈ భూములపై సిట్ ఏర్పాటైన కొద్దిరోజులకే అప్పటికే మంజూరైన పట్టాదారు పాస్‌పుస్తకాలను రెవెన్యూ అధికారులు రద్దుచేశారు. సిట్ నివేదిక సమర్పించినప్పటికీ నేటికీ చర్యలు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వస్తుందనే అధికారులు చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. విశాఖ నగర పరిధిలోని 50 కిలోమీటర్లలోపు ప్రభుత్వ భూములను అడ్డగోలు జీవోలు, తప్పుడు ధ్రువపత్రాలతో ఆర్డీవో దాదాపు 60 భూ కేటాయింపులు చేయడంపై సమగ్ర విచారణ చేయాలని విపక్షాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.



10 వేల ఎకరాల్లో గంజాయి సాగును గుర్తించాం

విశాలాంధ్ర - రాజమహేంద్రవరం : విశాఖపట్నం జిల్లాలో సుమారు 10 వేల ఎకరాల్లో గంజాయి సాగును గుర్తించామని, ముమ్మర తనిఖీలతో తోటలను ధ్వంసం చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలంలోని కొన్ని గ్రామాల్లోనూ గంజాయి సాగులో ఉందన్నారు. రాష్ట్రాన్ని సారారహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్అండ్‌బీ అతిథిగృహంలో శనివారం ఎక్సైజ్‌శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జవహర్ మాట్లాడుతూ ఇప్పటివరకూ తొమ్మిది జిల్లాల్లో సారా తయారీ, అమ్మకాలను పూర్తిగా నిషేధించామన్నారు. త్వరలో మిగతా నాలుగు జిల్లాలను సారా రహిత జిల్లాలుగా తీర్చిదిద్దుతామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని 125 గ్రామాల్లో సారా తయారీ, అమ్మకాలు కొనసాగుతాయని, వీటి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. బెల్ట్‌షాపులు ఎక్కడా కనిపించినా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో ఎక్సైజ్‌శాఖ కమిషనర్ పి.నర్సింహం, అసిస్టెంట్ కమిషనర్ హేమంత నాగరాజు, డిప్యూటీ కమిషనర్ అరుణ్‌రావు, సూపరింటెండెంట్‌లు, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.

ఆరోపణలకు కట్టుబడి ఉన్నా

బీజేపీతో హరీశ్‌కు లింకులు : రేవంత్



విశాలాంధ్ర బ్యూరో-హైదరాబాద్ : మంత్రి ఈటల రాజేందర్‌పై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, దానిపై విచారణకు ఆదేశిస్తే నిరూపించేందుకు సిద్ధమేనని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈటలలో నిజాయతీ ఉంటే తన ఆరోపణలపై ఆయనే స్వయంగా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పాత జిల్లాల పేరుతో గుంటూరు వ్యక్తికి రేషన్ కార్డు ప్రింటింగ్ ఇచ్చి ఈటల కోట్లు దండుకున్నది వాస్తవం కాదా అని నిలదీశారు. కేసీఆర్, హరీశ్‌రావులు పరస్పరం ఆణిముత్యాలు, స్వాతిముత్యాలుగా చెప్పుకుంటున్నారని, ఫిరాయింపులతో రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించింది వారు కాదా అని మండిపడ్డారు. టీఆర్ఎస్‌లో ఉంటే హరీశ్‌రావు రాజకీయంగా చావడం ఖాయమని, అది కేసీఆర్, కేటీఆర్‌ల వల్లే అవుతుందని హెచ్చరించారు. కేసుల భయమో, రాజకీయంగా బతకాలనో తెలియదు కానీ హరీశ్‌రావు అమిత్‌షాను కలిసింది వాస్తవం కాదా? ఈటలను ఎల్పీ లీడర్‌గా చేసినందుకు గతంలో కేసీఆర్‌పై హరీశ్‌రావు తిరుగుబాటుకు యత్నించడం నిజం కాదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్‌ను హరీశ్‌రావు కలిసి కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారని, టీఆర్ఎస్‌ను పూర్తిగా కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు హరీశ్‌రావు ఒప్పందం చేసుకున్న విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శితో హరీశ్‌కు రహస్య ఒప్పందం ఉందన్నారు. టీఆర్ఎస్‌లో హరీశ్‌రావు అవమానాలతో ద్వితీయ శ్రేణి నేతగా ఉన్నారన్నారు. త్వరలోనే టీఆర్ఎస్‌లో చీలికలు రావడం ఖాయమన్నారు.

పోలియో రహిత సమాజమే లక్ష్యం : లక్ష్మారెడ్డి

విశాలాంధ్ర బ్యూరో-హైదరాబాద్ : పోలియో రహిత సమాజ సుస్థిరతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఆదివారం రెండో విడత పల్స్ పోలియో కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 11న పోలియో చుక్కలు వేసు కోని పిల్లల కోసం 12, 13 తేదీల్లో ఇంటిం టికీ వెళ్లి పోలియో చుక్కలను వేసేందుకు వైద్య సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 36,55,204 మంది పిల్లలకు 22,768 పోలియో కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు వేయనున్నట్టు చెప్పారు. మొత్తం 95,500 సిబ్బంది పని చేస్తున్నారన్నారు. అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో, ప్రధాన కూడళ్లలో 737 ట్రాన్సిట్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు లక్ష్మారెడ్డి చెప్పారు. 787 మొబైల్ టీం, 2,280 రూట్ సూపర్‌వైజర్స్, 8,711 మంది ఏఎన్ఎంలు, 27,045 ఆశా వర్కర్లు, 32,082 అంగన్‌వాడీ వర్కర్లు పనిచేస్తున్నారన్నారు. ఏడేళ్లల్లో దేశంలో పోలియో పొడచూపలేదని, అయితే పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, నైజీరియాలలో పోలియో కేసులు నమోదవడంతో అప్రమత్తమైనట్టు వివరించారు. జనవరి 28న తొలివిడత పల్స్ పోలియో కార్యక్రమం వంద శాతం విజయవంతం అయిందని, ఈ సారి కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. మహిళా, శిశుసంక్షేమ శాఖ, మున్సిపల్ యంత్రాంగం, స్కూల్ విద్య, పంచాయతీరాజ్, ఐకేపీ, రక్షణ, నేవీ, ఆర్టీసీ శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మెహదీపట్నం పక్కనగల అఫ్జల్ సాగర్ యుపీహెచ్‌సీలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని తాను ప్రారంభించనున్నట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. మిగతా చోట్లా మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. పత్రికలు, మీడియా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలను తప్పక వేయించాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు.

బాధితులకు దారేటు..

- ఇంటి వద్దే అధిక సమయం గడుపుతున్న సీఎం..
- వెలగపూడికి ఇంటికి తిరుగుతున్న బాధితులు..
- మా బాధలు ఆలకించండంటూ వేడుకోలు..



విశాలాంధ్ర అమరావతి : మా గోడు ఆలకించండి మహాప్రభో అంటూ రాజధాని బాట పడితున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. కష్టాలు, సమస్యలు విన్నవించుకునేందుకు 13 జిల్లాల బాధితులు గంపేడాశతో వస్తున్నా వినిపించుకునేవారు లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంగా ఏర్పాటుకు ముందే ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈక్రమంలో మొదట్లో అధిక శాతం పాలన వ్యవహారాలు ఇంటి నుంచి లేదా విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుంచి నిర్వహించేవారు. అయితే కాల క్రమంలో నవ్యాంధ్ర పాలన అంతా వెలగపూడిలో కేంద్రీకృతమైంది. గత విజయదశమి నాడు ఉండవల్లిలోనే గ్రీవెన్స్ భవనం ప్రారంభించారు. దీంతో సమస్యలతో వచ్చే వారికి స్వాంతన చేకూరుతుందని పలువురు ఆశపడ్డారు. అయితే వారి ఆశలు నీరుగారిపోయాయి. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ భవనం పూర్తిగా అధికార, అనధికార కార్యకలాపాలకు నిలయంగా మారింది. ప్రారంభించిన నాటి నుంచి ఏ ఒక్క రోజు బాధితుల కోసం కేటాయించింది లేకపోవటం గమనర్హం.

సీఎం అధిక సమయం ఇంటి వద్దే

ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక సమయం ఇంటి దగ్గరే గడుపుతూన్నారు. ఉదయం టెలికాన్ఫరెన్స్ లతో మొదలు పెట్టి ప్రతి కార్యక్రమం ఇంటి దగ్గర నుంచి నిర్వహించటం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో బాధలు చెప్పుకునేందుకు వచ్చే వారు ముందుగా ఇంటికి వచ్చి ముఖ్యమంత్రిని కలవాలంటూ వేడుకుంటున్నారు. అయితే సీఎం వెలగపూడి సచివాలయంకి వస్తారు అక్కడికి వెళ్ళండి అంటూ సీఎం భద్రతా సిబ్బంది ఉండవల్లి నుంచి వెలగపూడి పంపిస్తున్నారు. అక్కడికెళ్లిన భాదితులకి సీఎం ఎప్పుడొస్తారో తెలియదు ఇంటి దగ్గరే ఈ రోజు కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది అని సమాధానం వస్తుంది. అయితే బాధితుల కోసం ప్రత్యేకంగా సోమవారం నాడు ఏర్పాటు చేసిన ఫిర్యాదుల దినోత్సవం నాడు సైతం బాధితులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురువుతుంది. ఈ క్రమంలో సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారికి ఎక్కడికి వెళ్ళాలో పాలుపోక తిరిగి తిరిగి చంద్రబాబుని కలిసేందుకు ఉండవల్లికి చేరుకుంటున్నారు. ఇంటి వద్ద ముఖ్యమంత్రి ఎవరిని కలవరు మీరు సచివాలయం వేళాల్సిందే అంటూ సమాధానం ఇచ్చి వారిని మళ్ళీ తిరిగి సచివాలయం బాట పట్టాల్సి వస్తోంది.

నెలల తరబడి తిరుగుతున్న మా సమస్యలు పరిష్కారం కాలేదంటూ పలువురు బాధితులు వాపోతున్నారు. బాధితుల ఆవేదన వారి మాటల్లోనే..

చాల రోజులుగా తిరుగుతున్నా..



భర్త మరణించి తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నా. పూట గడవడం కష్టంగా మారింది. తలిత , యెహెూషావా అనే ఇద్దరు చిన్న వయసున్న బిడ్డలు ఉన్నారు. భర్త మరణం తర్వాత మా పరిస్థితి దీనంగా మారింది. అప్పులు పెరిగిపోయాయి. ముఖ్యమంత్రికి చెప్పుకుందామంటే పట్టించుకొనే వారు లేరు. వెలగపూడి ,ఉండవల్లి తిరుగుతూనే ఉన్నా. ఎక్కడో ఉన్న నెల్లూరు జిల్లా నుంచి రావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇద్దరు పిల్లలతో ఇక్కడ అటు ఇటు తిరగటం ఇబ్బందికరంగా ఉంది. పెద్ద మనసుతో ఇంటి దగ్గర గ్రీవెన్స్ హల్లో మా లాంటి వారి బాధలు వినే ఏర్పాట్లు చేయాలి.ముఖ్యమంత్రి స్పందించి నాకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలి. నా బాబు పాప ల భవిష్యత్తుకి దారి చూపాలి.

తాడిపత్రి సావిత్రి..నెల్లూరుజిల్లా గూడూరు.

ఉపాధి కోసం సీఎం చెంతకు ...

నా భర్త రమేష్ బాబు తల నరాలు దెబ్బతిని తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. కాలు, చేయి పని చేయటం లేదు. నడవలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసేందుకు వచ్చాను. ఇంటి దగ్గర గ్రీవెన్స్ ఉందని వస్తే వెలగపూడి వెళ్లమంటున్నారు. ఈ స్థితిలో ఉన్న భర్తతో మళ్ళీ వెలగపూడి ఎలా వెళ్లగలను. ఉండేందుకు ఇల్లు సైతం లేని పరిస్థితుల్లో జీవిస్తున్నాం. నా భర్తను చూసుకోవాలంటే ఉద్యోగం చేయాలి. ఎంఏ బీఇడి చదువుకున్న నాకు ఏదో ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చూపి ఉపాధి కల్పించాలి.



కోడాలి శాంతి గూడూరు కృష్ణా జిల్లా...

దళిత సంక్షేమంపై కొరవడిన జవాబుదారీతనం

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై శ్వేతపత్రం విడుదల చేయండి : రాయప్ప డిమాండు

విశాలాంధ్ర-విజయవాడ : ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ల కోసం ఎదురుచూడటం, కేటాయింపు అంకెలు చూసి లెక్కలు వేసుకొని అసంతృప్తి చెందటం పరిపాటిగా మారిందని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరి బుట్టి రాయప్ప శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దళితుల సంక్షేమంపై జవాబుదారీతనం లేకపోవడంతోనే దళితుల అభివృద్ధి లేకుండా పోయిందని తెలిపారు. దళిత సంక్షేమం కోసం కేటాయించిన మొత్తం, ఏడాది పాటు చేసిన ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండు చేశారు. దేశంలో, రాష్ట్రంలోనూ దళితులపై దాడులు నిత్యకృత్యమవడం బాధాకరమన్నారు. నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ సబ్‌ప్లాన్‌కు సుమారు రూ.27 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ప్రకటించుకోవడంపై దళిత సంఘాలు అనేకసార్లు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండు చేశాయని, ప్రభుత్వం అంకెల గారడీ ప్రకటనలకు పరిమితమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దళితుల్లో 80 శాతం మందికి పైగా సొంత ఇల్లు, వ్యవసాయ భూమి లేవని, వేలాది దళిత వాడల్లో కనీసం రక్షిత మంచినీరు, విద్య, వైద్య, రహదారి, కరెంట్, మురుగునీటి పారుదల సౌకర్యాలు లేవన్నారు. చదువుకున్న యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేవని వివరించారు. రూ.27 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తే... వీరి జీవితాల్లో ఎటువంటి మార్పులు జరిగాయో ప్రభుత్వం వివరించాలని రాయప్ప డిమాండు చేశారు.

విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ 50 కోట్లు

సీఎంకు చైర్మన్ కనకాచారి కృతజ్ఞతలు



విశాలాంధ్ర-అమరావతి : విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో రూ.50కోట్లు కేటాయించటం పట్ల ఆ కార్పోరేషన్ ఛైర్మన్ సింహాద్రి కనకాచారి హర్షం వ్యక్తం చేశారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ విశ్వబ్రాహ్మణులను ఆదుకునేందుకు సీఎం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించటం పట్ల అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొ న్నారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన వారిలో డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, నరసింహా చారి, దశరధాచారి, వివిఎం.రామ్మూర్తి, కోటేశ్వరరావు, సత్యనారాయణలు ఉన్నారు.

డా.జి.గంగాధర్ నేడు కాంగ్రెస్‌లో చేరిక

విశాలాంధ్ర బ్యూరో -విజయవాడ : "మళ్లీ కాంగ్రెస్" అనే నినాదంతో తన సహచరులతో డా.జి. గంగాధర్ కాంగ్రెస్ పార్టీలోకి పునః ప్రవేశం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో డాక్టర్స్ సెల్ రాష్ట్ర చైర్మన్ గా, రాష్ట్ర అధికార ప్రతినిధి గా పార్టీకి సేవలందించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న గంగాధర్ రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ నాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం కేంద్రంలో ఆరెస్సెస్-బీజేపీ-మోడీ, రాష్ట్రంలో టీడీపీ-చంద్రబాబు నాయుడు సాగిస్తున్న ప్రజా వ్యతిరేకవిధానాలు అవలంభిస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేయవలసిన అవశ్యకతను గ్రహించి "మళ్లీ కాంగ్రెస్" అనే నినాదంతో ఆదివారం ఉదయం 10 గంటలకు ఆంధ్రరత్న భవన్‌లో పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి ,కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి పునఃప్రవేశిస్తున్నట్లు తెలిపారు. మిత్రులు,శ్రేయోభిలాషులు సహృదయంతో తనను ఆశీర్వదించి గతంలో వలే పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విదేశీ విధాన విధ్వంసం చేస్తూ దేశంలో విపత్కర పరిస్థితులు సృష్టిస్తున్న మోడీని తక్షణం సాగనంపవలసి ఉందన్నారు. దేశంలో అన్నీ వ్యవస్థలను ధ్వంసం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేసి నియంతృత్వ పాలన సాగిస్తున్న మోడీని ఓడించి ఇంటికి పంపకపోతే దేశ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హెూదా ఇస్తామని నమ్మించి మోసం చేసిన బీజేపీకి రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీకి గుణపాఠం నేర్పాలన్న ఏకైక లక్ష్యంతోనే తనతోపాటు, అనుచరవర్గమంతా కాంగ్రెస్ పార్టీలోకి పునః ప్రవేశం చేస్తున్నట్లు తెలిపారు.

హోదా కోసం మహా ర్యాలీని జయప్రదం చేయండి

జేఏసీ ప్రధాన కార్యదర్శి సుధీర్‌బాబు



విశాలాంధ్ర-గుంటూరు సిటీ : ప్రత్యేక హోదా సాధన కోసం ఆంధ్రప్రదేశ్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 13న జిల్లా కేంద్రాలలో జరిగే ర్యాలీని జయప్రదం చేయాలని జేఏసీ ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జోసఫ్ సుధీర్‌బాబు పిలుపునిచ్చారు. గుంటూరు మల్లయ్యలింగం భవన్‌లో ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు వి.వి.శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన సుధీర్‌బాబు మాట్లాడుతూ విభజన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రంగాలపై దీని ప్రభావం పడిందన్నారు. ఉపాధి అవకాశాలు లేక ప్రజలు, నిరుద్యోగులు పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సి వస్తుందన్నారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే సమైఖ్య ఆంధ్ర ఉద్యమం స్థాయిలో జేఏసీ ఉద్యమం చేపడతామని, దానికి నాందిగా 13న జిల్లా కేంద్రాల్లో జరిగే ర్యాలీలో ఉద్యోగ, ఉపాధ్యాయులు వేలాదిగా పాల్గోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఏ.నీలకంఠయ్య, కోడే గౌరిశంకర్, యు.శ్రీనివాస్, ఎస్.మరియదాసు, కె.బెన్‌హర్‌బాబు, ఎల్.వి.రామిరెడ్డి, ఎం.రమేష్‌బాబు, యు.చంద్రజిత్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రామచంద్రయ్య, ఆర్థిక కార్యదర్శి బి.సంపత్ బాబు, మహిళా కన్వీనర్లు బి.బాలభారతి, ఎం.శారద తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఆపేయడం దారుణం

- ★ఎన్‌డీఏ నుంచి బయటకు వస్తాం
- ★మంత్రి ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు



విశాలాంధ్ర బ్యూరో-విజయనగరం : రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు ఇస్తున్న ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులను అడ్డుకొని, కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర గనులు, భూగర్భ శాఖామంత్రి ఆర్‌వి సుజయ్‌కృష్ణ రంగారావు విమర్శించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లా అభివృద్ధికి ఏటా ఇస్తున్న రూ.350 కోట్లను కేంద్రం ఇచ్చినట్టే ఇచ్చి, రిజర్వుబ్యాంకు చేత ఆపించివేసిందని ఆరోపించారు. కేంద్ర విద్యాసంస్థలు ఏర్పాటు చేసేందుకు కోట్లాది రూపాయల విలువైన భూములను రాష్ట్రప్రభుత్వం ఇచ్చినా, ఒక్క చోట కూడా కేంద్రం భవనాలను నిర్మించలేదన్నారు.నాలుగేళ్లపాటు ప్రత్యేక హోదా, హామీల అమలుకోసం ఎదురుచూసి, చివరకు ఫలితం లేకపోవడంతో కేంద్రమంత్రులు రాజీనామా చేశార న్నారు. హోదా సాధనకోసం టీడీపీ ఆందోళన కొనసా గిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మీసాల గీత, బొబ్బిలి చిరంజీవులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.



టీడీపీ, బీజేపీలను నిలదీయండి

మావోయిస్టు నేత జగబందు

విశాలాంధ్ర-పెదబయలు (విశాఖపట్నం) : ప్రత్యేకహోదా కల్పించాలని డిమాండు చేస్తున్న ప్రజల ఆకాంక్ష న్యాయమైనదని, ఈ డిమాండుకు సీపీఐ మావోయిస్టు పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందని ఆ పార్టీ ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ అధికార ప్రతినిధి జగబందు తెలిపారు. ప్రత్యేక హోదా ఎన్నికల లాబియింగ్ ద్వారా సాధించుకోలేమని, విశాలమైన ప్రజల ఐక్యంగా మిలటెంట్ పోరాటాల ద్వారానే సాధించుకోగలుగుతామని శనివారం విలేకరులకు పంపించిన ప్రకటనలో పేర్కొన్నారు. టీడీపీ ప్రత్యేక హోదా డిమండు ఓ నాటకమని, కేంద్రం, రాష్ట్రంలో అవకావాద శక్తులతో అధికారం పంచుకుని ప్రజలకు ద్రోహం తలపెట్టిన టీడీపీ, బీజేపీలను నిలదీయండని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఇచ్చేవరకు పోరాటం కొనసాగించాలన్నారు. రాష్ట్రంలో టీడీపీ నాలుగేళ్ల పరిపాలనలో రాష్ట్రంలో విధ్వంసం తప్ప, అభివృద్ధి జరగలేదని, అధికారంలోకి రాగానే తన పాత ప్రపంచ బ్యాంక్ అభివృద్ధి నమూనాకు సీఎం తెర తీశాడని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నాలుగేళ్లు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా కేంద్రం, రాష్ట్రంలో అధికారం పంచుకుని టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను తుంగలో తొక్కారన్నారు. అధికారంలోకి రాగానే ప్రశ్నించే గొంతులుండకూడదని ప్రమాణ స్వీకారం రోజే నల్లమల్లలో ముగ్గురు మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపి ఒక హెచ్చరిక చేసి రక్తసిక్తపాలనకు శ్రీకారం చుట్టాడని పేర్కొన్నారు. నేటికీ అమరావతి నిర్మాణం జరగలేదని, కాని ప్రజల భూములు, ఉపాధి ,కోల్పోయి నిర్వాసితులుగా మారారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మానం ద్వారా బడా భూస్వాములకు కార్పొరేట్ శక్తులకు నీరందించటం కోసం 2.5 లక్షల మంది ఆదివాసి, పీడిత ప్రజలను నిర్వాసితులుగా మార్చుతున్నారని పేర్కొన్నారు. ఈప్రాజెక్టు నిర్మాణం ద్వారా అధికార పార్టీ కాంట్రక్టర్లు కోట్లు సంపాదించారు కాని, ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి లక్షాలాది మందికి ఉపాధి కల్పిస్తామని కోట్ల రూపాయాలు ప్రజాధనాన్ని ఖర్చు చేసి, ముఖ్యమంత్రి, మంత్రుల బృందం విదేశీ పర్యటనలు చేస్తున్నారన్నారు. పెట్టుబడి దేశాల్లో నిషేధించిన విషతుల్య రసాయనాలను వెదజల్లె పరిశ్రమలను రాష్ట్రంలో నెలకొల్పడానికి సీఎం ఆహ్వానిస్తున్నారని, అణు థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాపన, బాక్సైట్, మాంగనీస్, బొగ్గు, ఇనుము, ఇసుక నుంచి ఖనిజాలను దోచి పెట్టడానికి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నాడని చెప్పారు. వందలాది కిలో మీటర్ల, సముద్ర తీరాన్ని కోస్టల్ కారిడార్‌గా మారుస్తూ లక్షలాది ఎకరాల భూములు, మత్స్యకారులను నిర్వాసితులుగా మరుస్తున్నారన్నారు. విమానాశ్రయాలను హైవే రోడ్ల నిర్మాణం పేరుతో బలవంతంగా భూములు స్వాధీనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

మే 15 తర్వాత గాంధీభవన్‌కు టూలెట్ బోర్డు : జీవన్‌రెడ్డి



విశాలాంధ్రబ్యూరో - హైదరాబాద్ : యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మొదలు మొన్న కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వరకు అందరూ బెయిల్‌పై బయట ఉన్నవారేనని ఆర్మూర్ ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి విమర్శించారు. ఇలాంటి వారు మా పార్టీపై నాయకులపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యంగా హరీశ్‌రావును చంపుతామంటూ కాంగ్రెస్ నాయకుడొకడు బహిరంగంగానే ప్రకటించడాని, ఇదేనా కాంగ్రెస్ సంస్కృతి అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్‌పై జైల్లో చిప్పకూడు తిన్న వారు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతల మానసిక స్థితికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి అర్జెంటుగా వారిని పిచ్చాస్పత్రిలో చేర్పించాలన్నారు. బస్సుయాత్రకు ముందు ఉత్తమ్‌కు మంచి పేరు వుండేదని, ఈ యాత్రలో ఆయన వాడిన భాషతో పరువు పోగొట్టుకున్నారని జీవన్‌రెడ్డి అన్నారు. రైతుల బ్యాంక్ అకౌంట్లో పెట్టుబడి పడ్డ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికే వుండదని, మే 15 తర్వాత గాంధీభవన్‌కు టూలేట్ బోర్డు పెట్టుకోవాల్సిందేనని, ఇప్పటికే టీడీపీ హోల్‌సెల్ అమ్మకానికి బోర్డు తగిలించుకుందని వ్యాఖ్యానించారు. మంత్రి కేటీఆర్‌కు నీతులు చెప్పే జానారెడ్డి.. అడ్డగోలు భాష మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు ఎందుకు నీతులు చెప్పరని, కొంతమంది పనిగట్టుకొని సోషల్ మీడియాలో కేటీఆర్‌పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.

సీనియర్ కమ్యూనిస్టు నరిశేటి గురవయ్య మృతి



నరిశెట్టి భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్న ముప్పాళ్ల, జంగాల, మాల్యాద్రి తదితరులు

విశాలాంధ్ర-సత్తెనపల్లి : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) గుంటూరు జిల్లా సీనియర్ నాయకులు, సత్తెనపల్లి ప్రాంత పేదల సంక్షేమం కోసం జీవితాంతం పరితపించిన నరిశేటి గురవయ్య శుక్రవారం రాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఉపాధ్యక్షునిగా, దూళిపాళ్ల ఆంధ్రా బ్యాంకు రైతు సేవా సహకార సంఘ ఛైర్మన్‌గా ఉన్నారు. వృత్తి రీత్యా ప్రభుత్వ టీచర్‌గా తన జీవనాన్ని ప్రారంభించిన గురవయ్య, టీచర్స్ యూనియన్ నేతగా కూడా పనిచేశారు. ఉద్యోగార్ధం పలు ప్రాంతాలకు బదిలీపై వెళ్లినా ఆయా ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీ, ప్రజాసంఘాలలో క్రియాశీల పాత్ర పోషించారు. సీపీఐ సత్తెనపల్లి ఏరియా కార్యదర్శిగా, ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షులుగా, జిల్లా ప్రణాళిక బోర్డు మెంబర్‌గా, సత్తెనపల్లి ఫుడ్ కమిటీ మెంబర్‌గా, మండల లిటరసీ అధికారిగా, పురపాలక సంఘం కౌన్సిలర్‌గా అనేక పదవులను ఆయన నిర్వహించారు. కొన్ని నెలల క్రితం అనారోగ్యానికి గురికావడంతో గుంటూరులో శస్త్ర చికిత్స చేశారు. కొంతకాలానికి ఆరోగ్యం కుదుటపడినప్పటికీ వృద్ధాప్యం కారణంగా తిరిగి అనారోగ్యానికి గురై స్థానిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో మృతిచెందారు. ఆయన భార్య లక్ష్మీనరసమ్మ కొన్ని రోజులు క్రితం మృతి చెందారు. గురవయ్యకు ఇద్దరు కుమారులు కాగా వారిలో తాండవకృష్ణ పూర్వ విద్యార్థి సంఘ నాయకులుగా పనిచేశారు. పెద్ద కుమారుడు నరిశేటి వేణుగోపాల్ ఇటీవల సత్తెనపల్లి నియోజవర్గ సీపీఐ [illegible] తండ్రి బాధ్యతలు చేపట్టారు. ధూళిపాళ్ల బ్యాంకు చైర్మన్‌గా నష్టాల బాటలో ఉన్న బ్యాంకుకి జవ సత్వాలు తెచ్చి లాభాల బాటలో నడిచేలా చేశారు. బలిజేపల్లి చెక్‌డ్యాం నిర్మాణం కోసం అహర్నిశలు పని చేశారు. పట్టణ ప్రముఖులు, సీపీఐ, సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్, వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నాయకులు, దళిత, బహుజన సంఘాల నాయకులు ఆయన భౌతిక అకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.


సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరావు గురవయ్య మృతదేహాన్ని సందర్శించి అరుణపతాకాన్నికప్పి విప్లవ జోహార్లు అర్పించారు. జీవితాంతం పేదల సంక్షేమం కోసం కృషి చేశారని కొనియాడారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ సంతాపం తెలిపారు. రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు ఆర్.వెంకయ్య, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రయ్య, ప్రధాన కార్యదర్శి కెవీవీ ప్రసాద్, సీపీఐ రాష్ట్ర నాయకులు వై. చెంచయ్య, సీపీఐ జిల్లా సీనియర్ నాయకులు రావుల శివారెడ్డి, జిల్లా కార్యాలయ కార్యదర్శి వి.సాంబశివరావు తదితరులు గురవయ్య మృతికి సంతాపాన్ని తెలిపారు. [illegible]

కోడెల సంతాపం : రాష్ట్ర శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గురవయ్య మృతికి సంతాపం తెలిపారు. సత్తెనపల్లి ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలకు గురవయ్య సూచనలు, సలహాలు ఉపయోగపడ్డాయని స్పీకర్ తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

రామకృష్ణ సంతాపం : సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గురవయ్య మృతికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. కమ్యూనిస్టు భావజాలం పట్ల ఆకర్షితులై న ఆయన గత నాలుగు దశాబ్దాలుగా పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించారన్నారు. ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి, రైతు రంగానికి తీరని లోటన్నారు. రైతాంగ సమస్యలపై జరిగిన పలు ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొనడమేగాక, రాష్ట్ర రైతు సంఘానికి ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు రామకృష్ణ సానుభూతిని తెలియజేశారు.

వార్నర్‌కు అవమానం!

పోర్ట్ ఎలిజబెత్:



ఇటీవల ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు నాల్గో రోజు ఆటలో డేవిడ్ వార్నర్-డీకాక్‌ల మధ్య తారాస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో సహనం కోల్పోయిన డేవిడ్ వార్నర్.. డీకాక్‌పై దూసుకెళ్లే యత్నం చేశాడు. అయితే సహచర ఆటగాళ్లు వార్నర్‌ను ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి తీసుకెళ్లి గొడవను సద్దుమణిచే యత్నం చేశారు. అయితే ఇంత దురుసుగా ప్రవర్తించడానికి తన భార్యను టార్గెట్ చేస్తూ డీకాక్ తిట్టడమేనని వార్నర్ వివరణ కూడా ఇచ్చాడు. అతని ప్రవర్తనకు గాను మ్యాచ్ ఫీజులో 75 శాతం జరిమానా కూడా పడింది. అయితే ఈ వివాదానికి మరోసారి ఆజ్యం పోసేలా వ్యవహరించారు దక్షిణాఫ్రికా క్రికెట్ అధికారులు. ప్రధానంగా వార్నర్‌ను అవమానపరిచేలా వ్యవహరించారు. వార్నర్ భార్య కాండిస్ మాజీ ప్రియుడైన సోనీ బిల్ విలియమ్స్ మాస్కులు ధరించిన సౌతాఫ్రికా అభిమానులతో కలిసి ఆ దేశ క్రికెట్ ఎగ్జిక్యూటివ్‌లు క్లైవ్ ఎక్‌స్టీన్, అల్తాఫ్ ఖాజీలు ఫోటోలకు ఫోజిచ్చారు. ఇదంతా పోర్ట్‌ఎలిజబెత్‌లో రెండో టెస్టు ఆరంభానికి ముందు జరిగింది. ఈ వ్యవహారంలో డేవిడ్ వార్నర్‌కు సీఎస్ఏ క్షమాపణలు తెలియజేసింది. వీరిపై చర్యలు తీసుకునేందుకు నడుంబిగించింది. ఇలా తమ దేశ క్రికెటర్‌ను కించపరిచేందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ అధికారులు సహకరించడంపై ఆసీస్ గుర్రుగా ఉంది. గతంలో న్యూజిలాండ్ రగ్బీ ఆటగాడైన సోనీ బిల్ విలియమ్స్-కాండిస్‌లు చాలా కాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే వీరి మధ్య చోటు చేసుకున్న విభేదాల కారణంగా సోనీ బిల్ విలియమ్స్-కాండిస్ ప్రేమాయాణానికి దాదాపు పదేళ్ల నాడే ఫుల్‌స్టాప్ పడింది. ఆ తర్వాత ఆసీస్ క్రికెటర్ వార్నర్‌ను కాండిస్ వివాహం చేసుకున్నారు.

మీసం మెలేసి.. తొడకొట్టి..

ముంబై:



భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ తన సహచర ఆటగాడు శిఖర్ ధావన్‌కు సవాలు విసిరాడు. మైదానంలో పోటీపడి బౌండరీలు బాదే వీరిద్దరు ఇప్పుడు సామాజిక మాధ్యమం ట్విటర్‌లో ఓ సవాలు విసురుకున్నారు. ఓ ప్రముఖ బ్యాగ్‌ల తయారీ సంస్థకు కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కోహ్లీ ఓ బ్యాగ్‌ను భుజానికి తగిలించుకుని స్టెప్పులేశాడు. తనలాగే బ్యాగ్ తగిలించుకుని స్టెప్పులేయాలని శిఖర్ ధావన్‌కు ఛాలెంజ్ విసిరాడు. 'నా కంటే మెరుగ్గా నువ్వు స్టెప్పులు వేయగలవేమో? నీ స్టెప్పులు చూపించు' అని కోహ్లీ తాను స్టెప్పులేసిన వీడియోను ట్విటర్‌లో పంచుకున్నాడు. లంక పర్యటనలో ఉన్న ధావన్.. కోహ్లీ ఛాలెంజను స్వీకరించాడు. తాను కూడా బ్యాగ్ తగిలించుకుని మీసం మెలేసి, తొడకొట్టి స్టెప్పులేసిన వీడియోను పంచుకున్న ధావన్ దిల్‌జిత్ దోసంజ్‌కు తన సవాలు స్వీకరించాల్సిందిగా కోరాడు. లంకలో జరుగుతోన్న ముక్కోణపు టోర్నీ నుంచి కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా లంక, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ఒక పరాజయం, ఒక విజయాన్ని నమోదు చేసుకుంది. భారత్ తన తదుపరి మ్యాచ్‌ను సోమవారం ఆడనుంది.


పాక్ క్రికెటర్ల వాగ్వాదం!

దుబాయ్:



మైదానంలో క్రీడా స్ఫూర్తిని పక్కకు పెట్టి మరీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగుతున్న ఘటనలు ఇటీవల కాలంలో సర్వ సాధారణంగా మారిపోయాయి. తాజాగా పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఇద్దరు పాకిస్థాన్ క్రికెటర్లు నియంత్రణ కోల్పోయి తమ నోటికి పని చెప్పారు. గురువారం క్వెటా గ్లాడియేటర్స్-కరాచీ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. దీనిలో భాగంగా గ్లాడియేటర్స్ పేసర్ రహత్ అలీ, కరాచీ కెప్టెన్ ఇమాద్ వసీంల మధ్య వాగ్వాదం జరిగింది. కరాచీ ఇన్నింగ్స్‌లో భాగంగా రాహత్ అలీ వేసిన 16 ఓవర్‌లో ఇమాద్ వసీం అవుటయ్యాడు. ఆ వికెట్‌ను సాధించిన ఆనందంలో రాహత్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అది ఇమాద్ వసీంకు కోపం తెప్పించింది. రాహత్ అలీ వైపు చూస్తూ తన అసహనాన్ని ప్రదర్శించాడు. దానికి సమాధానంగా రాహత్ అలీ 'ఇక నువ్వు స్టేడియంలోకి వెళ్లు' అనే అర్థం వచ్చేలా చేయి చూపించాడు. దాంతో మరింత ఆవేశానికి గురైన ఇమాద్.. రహత్ అలీ మీదకు దూసుకొచ్చే యత్నం చేశాడు. అయితే వికెట్ కీపర్ సర్ది చెప్పి రాహత్ అలీని పక్కకు తీసుకు వెళ్లగా, ఇమాద్ మాత్రం తిట్టుకుంటూ మైదానం విడిచాడు. కాగా, పాకిస్థాన్ జాతీయ జట్టుకు ఆడిన ఇద్దరు క్రికెటర్ల మధ్య ఇలా మాటల యుద్ధానికి దిగడం హాట్ టాపిక్‌గా మారింది.

షహీన్ సంచలనం



దుబాయ్:

వసీం అక్రం, వకార్ యూనిస్, షాహిద్ ఆఫ్రిది వంటి దిగ్గజాలు తమ ప్రదర్శనతో పాకిస్థాన్ క్రికెట్ బౌలింగ్‌కు పర్యాయ పదాలుగా నిలిచారు. ఇప్పుడు మరో 'ఆఫ్రిది' తెరపైకి వచ్చాడు. తన ప్రదర్శనతో దుమ్ములేపుతున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో లాహోర్ క్వాలాండర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షహీన్ ఆఫ్రిది కేవలం 4 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆరడుగుల ఆరు అంగుళాల ఎత్తు ఉండే షహీన్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. యార్కర్లను సంధించడంలోనూ దిట్ట. షహీన్‌కు ఆ దేశ దిగ్గజ పేసర్ వసీం అక్రం ఆదర్శం. వసీం అక్రమ్ తరహాలో ఎడమ చేతి వాటం బౌలర్. ఇక్కడ వసీం లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలరైతే, షహీన్‌ది లెఫ్టార్మ్ మీడియం ఫాస్ట్. లాహోర్ క్వాలాండర్స్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముల్తాన్ జట్టు ఒక దశలో 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఇక అక్కడ నుంచి షహీన్ బంతితో చెలరేగిపోయాడు. 3.4 ఓవర్లు వేసిన షహీన్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ప్రధానంగా 16వ ఓవర్లలో మూడు వికెట్లు దక్కించుకోవటం విశేషం. ఇలా తన అద్భుత ప్రదర్శనతో ముల్తాన్ సుల్తాన్స్ జట్టును 114 పరుగులకే కట్టడి చేశాడు. ఓవరాల్‌గా టీ20 ఫెర్మామెన్స్ గనుక గమనిస్తే... శ్రీలంక బౌలర్ హెరాత్ న్యూజిలాండ్‌పై, రషీద్ ఖాన్ ఐర్లాండ్‌పై, సోహైల్ తన్వీర్ ట్రిడెంట్స్ జట్లుపై 3 పరుగులిచ్చి ఐదేసి వికెట్లు పడగొట్టారు. ఈ లిస్ట్‌లో కుంబ్లేను (5 పరుగులు 5 వికెట్లు రాజస్థాన్ రాయల్స్ పై) కిందకి నెట్టి షహీన్ ఇప్పుడు నాలుగో స్థానంలో నిలిచాడు. అనతికాలంలోనే పాకిస్తాన్ క్రికెట్‌లోకి దూసుకొచ్చిన 17 ఏళ్ల యువ సంచలనం షహీన్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా బాగానే సంపాదించుకున్నాడు. అందులో పాక్ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ రమీజ్ రాజా కూడా ఉండటం విశేషం. ' ఒక కొత్త స్టార్ జన్మించాడు.. 17 ఏళ్ల షహీన్ ఆఫ్రిది పీఎస్ఎల్‌లో 5 వికెట్లు తీసిన యువ ఆటగాడు.. 22 బంతులు విసిరితే అందులో 18 డాట్ బాల్స్ ఉండటం అతని అద్భుత ప్రదర్శనకు నిదర్శనం.. 'అని అతని బౌలింగ్‌కు ఫిదా అయిన రమీజ్ రాజా ప్రశంసల వర్షం కురిపించాడు.

జడేజా అవుట్.. అశ్విన్ ఇన్

న్యూఢిల్లీ:



ఇరానీ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని టీమ్‌ను సెలెక్ట్ చేసిన బీసీసీఐ సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌కు చోటు కల్పించింది. గాయంతో బాధపడుతున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానాన్ని అశ్విన్ భర్తీ చేయనున్నాడు. గాయం కారణంగా దేవధర్ ట్రోఫీకి దూరమైన అశ్విన్ ప్రస్తుతం కోలుకోవడంతో రెస్టాఫ్ ఇండియా స్క్వాడ్‌కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టీమ్‌కు కరుణ్ నాయర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప ృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ వంటి యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. రెస్టాఫ్ ఇండియా జట్టు మార్చ్ 14 నుంచి 18 వరకు నాగపూర్‌లో జరగనున్న మ్యాచ్‌లో రంజీ ట్రోఫీ చాంపియన్స్‌తో తలపడనుంది.

రెస్టాఫ్ ఇండియా జట్టు:

కరుణ్ నాయర్(కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, ఆర్. సమర్థ్, మయాంక్ అగర్వాల్, హనుమ విహారీ, కేఎస్ భరత్(వికెట్ కీపర్), అశ్విన్, జయంత్ యాదవ్, షాబాజ్ నదీమ్, అన్‌మోల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, అంకిత్ రాజ్‌పుత్, నవ్‌దీప్ సైనీ, అతీత్



బదులు తీర్చుకున్న భారత్

ఇఫో(మలేసియా):

ప్రతిష్టాత్మక అజ్లాన్‌షా హాకీ టోర్నమెంట్లో భారత్ బదులు తీర్చుకుంది. శుక్రవారం ఏ జట్టు చేతిలో అయితే ఓడిపోయి పతక ఆశలను ఆవిరి చేసుకుందో శనివారం అదే జట్టుపై గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. 2-3తో ఐర్లాండ్ చేతిలో పరాజయం పాలైన భారత్ ఈ రోజు 4-1తో విజయం సాధించింది. టోర్నీలో భాగంగా ఈ రోజు భారత్-ఐర్లాండ్ మధ్య ఐదు, ఆరు స్థానాల కోసం పోటీ నిర్వహించారు. మొదటి నుంచి దూకుడుగా ఆడిన భారత్ ఐదో నిమిషంలోనూ తొలి గోల్ నమోదు చేసింది. ఆట ముగిసే సమయానికి భారత్ ఖాతాలో 4 గోల్స్ వచ్చి చేరాయి. దీంతో 4-1 తేడాతో విజయం సాధించిన భారత జట్టు ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.

రబాడ.. రగడ

- మైదానంలో దురుసు ప్రవర్తన..
- రెండు మ్యాచ్‌ల నిషేధం



పోర్ట్ ఎలిజబెత్:

ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోన్న టెస్టు సిరీస్ ఎంత హాట్‌గా జరుగుతుందో అందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న దర్బన్‌లో జరిగిన తొలి టెస్టులో నాలుగో రోజు డీకాక్-వార్నర్ మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని ఏ క్రికెట్ అభిమాని ఇంకా మరిచిపోలేదు. దీనిపై విచారణ జరిపిన ఐసీసీ ఇద్దరి ఆటగాళ్లను మందలించి మ్యాచ్ ఫీజులో కోత విధించి, డీ మెరిట్ పాయింట్లను ఆటగాళ్ల ఖాతాలో వేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే తాజాగా ఇరు జట్ల మధ్య పోర్ట్‌ఎలిజబెత్‌లో జరుగుతోన్న రెండో టెస్టులో మైదానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు రబాడ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఐసీసీ అతడిపై రెండు టెస్టు మ్యాచ్‌ల నిషేధం విధించింది. రబాడ మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లపై ఇలా దురుసుగా ప్రవర్తించడం, నిషేధాన్ని ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఐసీసీ అతడిపై ఐసీసీ నిషేధం విధించింది. తాజాగా మరోసారి రబాడ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. అసలేం జరిగిందంటే. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండోది ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆసీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 52వ ఓవర్లో రబాడ బౌలింగ్‌లో ఆసీస్ జట్టు సారథి స్టీవ్ స్మిత్ ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటయ్యాడు. వెంటనే రబాడ.. స్మిత్ వైపునకు దూసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా అతని భుజాన్ని తాకాడు. దీనిపై మైదానంలో ఉన్న అంపైర్లు ఫిర్యాదు చేశారు. ఐసీసీ లెవల్-2 నిబంధనను అతిక్రమించినట్లు తేలడంతో రబాడ మ్యాచ్ ఫీజులో 100శాతం కోతతో పాటు రెండు 3 డీమెరిట్ పాయింట్లు జతచేశారు. ఈ మ్యాచ్ ప్రారంభం ముందే రబాడ ఖాతాలో 5 డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి. తాజా పాయింట్లు కలిపితే అది 8కి చేరింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ ఆటగాడి ఖాతాలోనైనా 8 డీమెరిట్ పాయింట్లు వస్తే రెండు టెస్టు మ్యాచ్‌ల నిషేధం విధించాలి. ఇప్పుడు రబాడ విషయంలో ఐసీసీ అదే చేసింది. దీంతో రబాడ కేప్‌టౌన్(మార్చి 22 నుంచి), జొహానెస్‌బర్గ్(మార్చి 30 నుంచి)లో జరిగే టెస్టులకు దూరమైనట్లే.



పాంటింగ్ మంచి అనుభవజ్ఞుడు

ఢిల్లీ:

ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎనిమిదేళ్ల తర్వాత సొంత జట్టుకు ఆడుతోన్న గంభీర్ ఢిల్లీ జట్టుకు తాజాగా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో గంభీర్ మాట్లాడుతూ..'ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. మూడు సార్లు ప్రపంచకప్ గెలిచిన ఆసీస్ జట్టులో పాంటింగ్ సభ్యుడు. సుదీర్ఘకాలం పాటు కెప్టెన్‌గా ముందుండి జట్టును నడిపించాడు. క్రికెట్‌లో ఎత్తుపల్లాల గురించి అతనికి బాగా తెలుసు. ఇలాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఢిల్లీ ఫ్రాంఛైజీతో కలిసి పనిచేయడం ఆ జట్టుకు ఎంతో లాభదాయకం. కెప్టెన్‌గా నాకు ఇది కలిసొచ్చే అంశం' అని తెలిపాడు. ఏప్రిల్ 7 నుంచి ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవుతోంది. 8న ఢిల్లీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తొలి మ్యాచ్ ఆడనుంది.

బెయిర్‌స్టో విధ్వంసం..



న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 3-2తో సిరీస్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 223 పరుగులకు కుప్పకూలింది. కివీస్ బ్యాట్స్‌మన్‌లలో సాంట్నర్ (67), నికోలస్(55) తప్ప మిగిలిన ఆటగాళ్లు నిరాశపర్చడంతో స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఓపెనర్ బెయిర్ స్టో విధ్వంసానికి 32.4 ఓవర్లలోని విజయాన్ని అందుకుంది. 58 బంతుల్లోనే సెంచరీ సాధించిన బెయిర్‌స్టో వేగంగా శతకం బాదిన మూడో ఇంగ్లండ్ బ్యాట్స్ మన్‌గా రికార్డు నమోదు చేశాడు. పాకి స్తాన్‌పై బట్లర్ 46 బంతుల్లో శతకం బాదగా.. మొయిన్ అలీ వెస్టిండీస్‌పై 53 బంతుల్లో సెంచరీ సాధించి తొలి రెండు స్థానాల్లో నిలిచారు. బెయిర్‌స్టో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 104 పరుగులు చేసి హిట్ వికెట్ అయ్యాడు.

కోచ్‌కు షరపోవా కటీఫ్



కాలిఫోర్నియా:

మాజీ ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ మరియా షరపోవా తన కోచ్ స్వెన్ గ్రోనెవెల్డ్ తో తెగదెంపులు చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఇండియన్ వెల్స్ టోర్నీ మొదటి రౌండ్‌లోనే షరపోవా పరాజయం చెందడంతో కోచ్‌కు కటీఫ్ చెబుతూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో వారిద్దరి నాలుగు సంవత్సరాల భాగస్వామ్యానికి తెర పడింది. పరస్పర అంగీకారం మేరకే విడిపోతున్నట్టు షరపోవా తెలిపారు. కోచ్ అందించిన సహకారం మర్చిపోలేనిదని, ఆట, కోచింగ్ కంటే తమ మధ్య స్నేహం చాలా విలువైందని అన్నారు. అతని పని తీరు, నాపై తనకున్న విశ్వాసం అద్భుతమైందని తెలిపారు. ఇలాంటి పర్యవేక్షకుడు తనకు కోచ్‌గా ఉండటం ఒక అద ృష్టంగా షరపోవా అభివర్ణించారు. డచ్ దేశానికి చెందిన గ్రోనెవెల్డ్.. 2014లో షరపోవాకు కోచింగ్ బాధ్యతలు తీసుకున్నారు. అదే ఏడాది షరపోవా ఫ్రెంచ్ ఓపెన్ గెలిచారు. మరొకవైపు గ్రోనెవెల్డ్ పర్యవేక్షణలో రెండు టైటిల్స్‌ను షరపోవా గెలిచారు. తామిద్దరం విడిపోతున్న విషయాన్ని కోచ్ స్వెన్ గ్రోనెవెల్డ్ ధ్రువీకరిస్తూ, ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. తాను ఇప్పటి వరకు కలిసి పనిచేసిన వారిలో అత్యంత కష్టపడే వ్యక్తి షరపోవా అని, ఆమె భవిష్యత్తులో మరింత పోరాట పటిమను కొనసాగించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఓ వ్యక్తిగా, క్రీడాకారిణిగా తనపై నాకు అమితమైన గౌరవం ఉందని అన్నారు. ఈ వారం జరిగిన ఇండియన్ వెల్స్ టోర్నీ మొదటి రౌండ్‌లోనే జపాన్ నంబర్ వన్ నయోమి ఒసాకాపై 6-4, 6-4 తేడాతో ఓడిపోయారు షరపోవా. అంతకుముందు నిషేధం తర్వాత ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పునరాగమనం చేసిన షరపోవా.. మూడో రౌండ్‌లో ఏంజెలిక్ కెర్బెర్ చేతిలో కూడా ఓటమిపాలయ్యారు.

సోదరుడితో రేప్ చేయించబోయాడు



ముంబై:

టీమిండియా పేసర్ షమీ వ్యవహారం పూట పూటకు కొత్త మలుపు తిరుగుతోంది. భార్య హసిన్ జహాన్ షమీపై సంచలన ఆరోపణలకు దిగారు. తన సోదరుడితో శృంగారంలో పాల్గొనాలని షమీ తనపై ఒత్తిడి తెచ్చేవాడని హసిన్ చెబుతున్నారు. 'ఓరోజు హసీబ్(షమీ సోదరుడు) ఉన్న గదిలోకి షమీ నన్ను తోసేసి గదికి బయట గడియ పెట్టాడు. లోపల హసిబ్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అత్యాచారం చెయ్యబోయాడు. నేను గట్టిగా కేకలు వేయటంతో షమీ కంగారుపడి తలుపులు తెరిచాడు' అని జహాన్ మీడియాకు తెలిపారు. షమీ కుటుంబ సభ్యులంతా తనపై దాడులకు పాల్పడే వారని ఆమె అంటున్నారు. అంతేకాదు షమీతో జరిపిన ఫోన్ సంభాషణలను కూడా ఆమె మీడియాకు వినిపించారు. అందులో పలువురు మహిళలతో తనకు సంబంధం ఉన్నట్లు అతని నోటి నుంచే చెప్పటం ఉంది. షమీ వివాహేతర సంబంధాలు బయటపెట్టడం దగ్గరి నుంచి మొదలైన ఈ వ్యవహారం శుక్రవారం ఆమె కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రసవత్తరంగా మారింది. గృహ హింస చట్టం ప్రకారం షమీపై కేసు నమోదు అయ్యింది. అత్యాచారయత్నం.. వేధింపులు... వివాహేతర సంబంధాలు తదితర ఆరోపణలు అతనిపై ఉన్నాయి. అయితే హసిన్ ఆరోపణలు చేస్తోందంటూ షమీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

జట్టు స్కోరులో కోత



సిడ్నీ:

క్రికెట్‌లో అదనపు పరుగులు రావడం సహజమే. కానీ, ఇక్కడ మనం చూసే వీడియోలో జట్టు స్కోరులో కోత ఎలా పడిందో తెలిస్తే నవ్వొస్తుంది. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో క్వీన్స్‌లాండ్-వెస్ట్రన్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. రెన్‌షా క్వీన్స్‌లాండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన క్వీన్స్ లాండ్ 215 పరుగులు చేసింది. అనంతరం ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ చేస్తుండగా రెన్‌షా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. బౌలర్ వేసిన బంతిని బ్యాట్స్ మెన్ ఎదురుకోవడంతో దాన్ని అందుకునేందుకు వికెట్ కీపర్ తన చేతి గ్లౌజ్‌ను తీసి కింద పడేసి పరిగెత్తాడు. సమీపంలో ఉన్న రెన్ షా ఆ గ్లౌజ్‌ను చేతికి తగిలించుకున్నాడు. ఇంతలో వికెట్ కీపర్ తాను అందుకున్న బంతిని రెన్‌షాకు ఇచ్చాడు. అతడేమో గ్లౌజ్ తగిలించుకున్న చేతితో ఆ బంతిని బౌలర్‌కు ఇచ్చాడు. క్రికెట్‌లోని నిబంధనల ప్రకారం మైదానంలో వికెట్ కీపర్ కాకుండా ఫీల్డింగ్ చేస్తున్న జట్టు ఆటగాడు ఎవరూ గ్లౌజ్ ధరించకూడదు. దీంతో అంపైర్ రెన్‌షాను పిలిచి అతడు చేసిన తప్పేంటో వివరించి జట్టు స్కోరులో నుంచి ఐదు పరుగుల కోత విధించినట్లు తెలిపాడు. కోత విధించినా అదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌లో క్వీన్స్‌లాండ్ విజయం సాధించింది.

Printed & published by Edupuganti Nageswara Rao on behalf of Visalaandhra Vignana Samithi, Printed at Visalaandhra Press, Chandram Buildings, Machavaram, Vijayawada, Andhra Pradesh. Published at Visalaandhra Vignana Samithi, 33-22-2, Visalaandhra Road, Chuttugunta, Vijayawada - 520004, Andhra Pradesh. EDITOR : MUTYALA PRASAD. RNI No. 1138/57, Postal. Regd. No.VJA. VJ/042/2018-20, Phones : Editorial :2430220, Manager : 2431301, Fax No. 0866 2431780, E-Mail : ap.visalaandhra@gmail.com.

విశాలాంధ్ర

క్రీడలు

వార్నర్‌కు అవమానం!



పోర్ట్ ఎలిజబెత్: ఇటీవల ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు నాల్గో రోజు ఆటలో డేవిడ్ వార్నర్-డీకాక్‌ల మధ్య తారాస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో సహనం కోల్పోయిన డేవిడ్ వార్నర్.. డీకాక్‌పై దూసుకెళ్లే యత్నం చేశాడు. అయితే సహచర ఆటగాళ్లు వార్నర్‌ను ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి తీసుకెళ్లి గొడవను సద్దుమణిచే యత్నం చేశారు. అయితే ఇంత దురుసుగా ప్రవర్తించడానికి తన భార్యను టార్గెట్ చేస్తూ డీకాక్ తిట్టడమేనని వార్నర్ వివరణ కూడా ఇచ్చాడు. అతని ప్రవర్తనకు గాను మ్యాచ్ ఫీజులో 75 శాతం జరిమానా కూడా పడింది. అయితే ఈ వివాదానికి మరోసారి ఆజ్యం పోసేలా వ్యవహరించారు దక్షిణాఫ్రికా క్రికెట్ అధికారులు. ప్రధానంగా వార్నర్‌ను అవమానపరిచేలా వ్యవహరించారు. వార్నర్ భార్య కాండిస్ మాజీ ప్రియుడైన సోనీ బిల్ విలియమ్స్ మాస్కులు ధరించిన సౌతాఫ్రికా అభిమానులతో కలిసి ఆ దేశ క్రికెట్ ఎగ్జిక్యూటివ్‌లు క్లైవ్ ఎక్‌స్టీన్, అల్తాఫ్ ఖాజీలు ఫోటోలకు ఫోజిచ్చారు. ఇదంతా పోర్ట్‌ఎలిజబెత్‌లో రెండో టెస్టు ఆరంభానికి ముందు జరిగింది. ఈ వ్యవహారంలో డేవిడ్ వార్నర్‌కు సీఎస్ఏ క్షమాపణలు తెలియజేసింది. వీరిపై చర్యలు తీసుకునేందుకు నడుంబిగించింది. ఇలా తమ దేశ క్రికెటర్‌ను కించపరిచేందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ అధికారులు సహకరించడంపై ఆసీస్ గుర్రుగా ఉంది. గతంలో న్యూజిలాండ్ రగ్బీ ఆటగాడైన సోనీ బిల్ విలియమ్స్-కాండిస్‌లు చాలా కాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే వీరి మధ్య చోటు చేసుకున్న విభేదాల కారణంగా సోనీ బిల్ విలియమ్స్-కాండిస్ ప్రేమాయాణానికి దాదాపు పదేళ్ల నాడే ఫుల్‌స్టాప్ పడింది. ఆ తర్వాత ఆసీస్ క్రికెటర్ వార్నర్‌ను కాండిస్ వివాహం చేసుకున్నారు.

మీసం మెలేసి.. తొడకొట్టి..




ముంబై: భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ తన సహచర ఆటగాడు శిఖర్ ధావన్‌కు సవాలు విసిరాడు. మైదానంలో పోటీపడి బౌండరీలు బాదే వీరిద్దరు ఇప్పుడు సామాజిక మాధ్యమం ట్విటర్‌లో ఓ సవాలు విసురుకున్నారు. ఓ ప్రముఖ బ్యాగ్‌ల తయారీ సంస్థకు కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కోహ్లీ ఓ బ్యాగ్‌ను భుజానికి తగిలించుకుని స్టెప్పులేశాడు. తనలాగే బ్యాగ్ తగిలించుకుని స్టెప్పులేయాలని శిఖర్ ధావన్‌కు ఛాలెంజ్ విసిరాడు. 'నా కంటే మెరుగ్గా నువ్వు స్టెప్పులు వేయగలవేమో? నీ స్టెప్పులు చూపించు' అని కోహ్లీ తాను స్టెప్పులేసిన వీడియోను ట్విటర్‌లో పంచుకున్నాడు. లంక పర్యటనలో ఉన్న ధావన్.. కోహ్లీ ఛాలెంజను స్వీకరించాడు. తాను కూడా బ్యాగ్ తగిలించుకుని మీసం మెలేసి, తొడకొట్టి స్టెప్పులేసిన వీడియోను పంచకున్న ధావన్ దిల్‌జిత్ దోసంజ్‌కు తన సవాలు స్వీకరించాల్సిందిగా కోరాడు. లంకలో జరుగుతోన్న ముక్కోణపు టోర్నీ నుంచి కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా లంక, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ఒక పరాజయం, ఒక విజయాన్ని నమోదు చేసుకుంది. భారత్ తన తదుపరి మ్యాచ్‌ను సోమవారం ఆడనుంది.

పాక్ క్రికెటర్ల వాగ్వాదం!



దుబాయ్: మైదానంలో క్రీడా స్ఫూర్తిని పక్కకు పెట్టి మరీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగుతున్న ఘటనలు ఇటీవల కాలంలో సర్వ సాధారణంగా మారిపోయాయి. తాజాగా పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఇద్దరు పాకిస్థాన్ క్రికెటర్లు నియంత్రణ కోల్పోయి తమ నోటికి పని చెప్పారు. గురువారం క్వెటా గ్లాడియేటర్స్-కరాచీ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. దీనిలో భాగంగా గ్లాడియేటర్స్ పేసర్ రహత్ అలీ, కరాచీ కెప్టెన్ ఇమాద్ వసీంల మధ్య వాగ్వాదం జరిగింది. కరాచీ ఇన్నింగ్స్‌లో భాగంగా రాహత్ అలీ వేసిన 16 ఓవర్‌లో ఇమాద్ వసీం అవుటయ్యాడు. ఆ వికెట్‌ను సాధించిన ఆనందంలో రాహోత్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అది ఇమాద్ వసీంకు కోపం తెప్పించింది. రాహోత్ అలీ వైపు చూస్తూ తన అసహనాన్ని ప్రదర్శించాడు. దానికి సమాధానంగా రాహత్ అలీ 'ఇక నువ్వు స్టేడియంలోకి వెళ్లు' అనే అర్థం వచ్చేలా చేయి చూపించాడు. దాంతో మరింత ఆవేశానికి గురైన ఇమాద్.. రహత్ అలీ మీదకు దూసుకొచ్చే యత్నం చేశాడు. అయితే వికెట్ కీపర్ సర్ది చెప్పి రాహత్ అలీని పక్కకు తీసుకు వెళ్లగా, ఇమాద్ మాత్రం తిట్టుకుంటూ మైదానం విడిచాడు. కాగా, పాకిస్థాన్ జాతీయ జట్టుకు ఆడిన ఇద్దరు క్రికెటర్ల మధ్య ఇలా మాటల యుద్ధానికి దిగడం హాట్ టాపిక్‌గా మారింది.

షహీన్ సంచలనం



దుబాయ్: వసీం అక్రం, వకార్ యూనిస్, షాహిద్ ఆఫ్రిది వంటి దిగ్గజాలు తమ ప్రదర్శనతో పాకిస్థాన్ క్రికెట్ బౌలింగ్‌కు పర్యాయ పదాలుగా నిలిచారు. ఇప్పుడు మరో 'ఆఫ్రిది' తెరపైకి వచ్చాడు. తన ప్రదర్శనతో దుమ్మురేపుతున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో లాహోర్ క్వాలాండర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షహీన్ ఆఫ్రిది కేవలం 4 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆరడుగుల ఆరు అంగుళాల ఎత్తు ఉండే షహీన్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. యార్కర్లను సంధించడంలోనూ దిట్ట. షహీన్‌కు ఆ దేశ దిగ్గజ పేసర్ వసీం అక్రం ఆదర్శం. వసీం అక్రమ్ తరహాలో ఎడమ చేతి వాటం బౌలర్. ఇక్కడ వసీం లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలరైతే, షహీన్‌ది లెఫ్టార్మ్ మీడియం ఫాస్ట్. లాహోర్ క్వాలాండర్స్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముల్తాన్ జట్టు ఒక దశలో 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఇక అక్కడ నుంచి షహీన్ బంతితో చెలరేగిపోయాడు. 3.4 ఓవర్లు వేసిన షహీన్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ప్రధానంగా 16వ ఓవర్లలో మూడు వికెట్లు దక్కించుకోవటం విశేషం. ఇలా తన అద్భుత ప్రదర్శనతో ముల్తాన్ సుల్తాన్స్ జట్టును 114 పరుగులకే కట్టడి చేశాడు. ఓవరాల్‌గా టీ20 ఫెర్మామెన్స్ గనుక గమనిస్తే... శ్రీలంక బౌలర్ హెరాత్ న్యూజిలాండ్‌పై, రషీద్ ఖాన్ ఐర్లాండ్‌పై, సోహైల్ తన్వీర్ ట్రిడెంట్స్ జట్టులపై 3 పరుగులిచ్చి ఐదేసి వికెట్లు పడగొట్టారు. ఈ లిస్ట్‌లో కుంబ్లేను (5 పరుగులు 5 వికెట్లు రాజస్థాన్ రాయల్స్ పై) కిందకి నెట్టి షహీన్ ఇప్పుడు నాలుగో స్థానంలో నిలిచాడు. అనతికాలంలోనే పాకిస్తాన్ క్రికెట్‌లోకి దూసుకొచ్చిన 17 ఏళ్ల యువ సంచలనం షహీన్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా బాగానే సంపాదించుకున్నాడు. అందులో పాక్ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ రమీజ్ రాజా కూడా ఉండటం విశేషం. ' ఒక కొత్త స్టార్ జన్మించాడు.. 17 ఏళ్ల షహీన్ ఆఫ్రిది పీఎస్ఎల్‌లో 5 వికెట్లు తీసిన యువ ఆటగాడు.. 22 బంతులు విసిరితే అందులో 18 డాట్ బాల్స్ ఉండటం అతని అద్భుత ప్రదర్శనకు నిదర్శనం.. 'అని అతని బౌలింగ్‌కు ఫిదా అయిన రమీజ్ రాజా ప్రశంసల వర్షం కురిపించాడు.

జడేజా అవుట్.. అశ్విన్ ఇన్



న్యూఢిల్లీ: ఇరానీ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని టీమ్‌ను సెలెక్ట్ చేసిన బీసీసీఐ సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌కు చోటు కల్పించింది. గాయంతో బాధపడుతున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానాన్ని అశ్విన్ భర్తీ చేయనున్నాడు. గాయం కారణంగా దేవధర్ ట్రోఫీకి దూరమైన అశ్విన్ ప్రస్తుతం కోలుకోవడంతో రెస్టాఫ్ ఇండియా స్క్వాడ్‌కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టీమ్‌కు కరుణ్ నాయర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప ృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ వంటి యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. రెస్టాఫ్ ఇండియా జట్టు మార్చ్ 14 నుంచి 18 వరకు నాగపూర్‌లో జరగనున్న మ్యాచ్‌లో రంజీ ట్రోఫీ చాంపియన్స్‌తో తలపడనుంది.

రెస్టాఫ్ ఇండియా జట్టు: కరుణ్ నాయర్(కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, ఆర్. సమర్థ్, మయాంక్ అగర్వాల్, హనుమ విహారీ, కేఎస్ భరత్(వికెట్ కీపర్), అశ్విన్, జయంత్ యాదవ్, షాబాజ్ నదీమ్, అన్‌మోల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, అంకిత్ రాజ్‌పుత్, నవ్‌దీప్ సైనీ, అతీత్



బదులు తీర్చుకున్న భారత్

ఇఫో (మలేసియా): ప్రతిష్టాత్మక అజ్లాన్‌షా హాకీ టోర్నమెంట్లో భారత్ బదులు తీర్చుకుంది. శుక్రవారం ఏ జట్టు చేతిలో అయితే ఓడిపోయి పతక ఆశలను ఆవిరి చేసుకుందో శనివారం అదే జట్టుపై గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. 2-3తో ఐర్లాండ్ చేతిలో పరాజయం పాలైన భారత్ ఈ రోజు 4-1తో విజయం సాధించింది. టోర్నీలో భాగంగా ఈ రోజు భారత్-ఐర్లాండ్ మధ్య ఐదు, ఆరు స్థానాల కోసం పోటీ నిర్వహించారు. మొదటి నుంచి దూకుడుగా ఆడిన భారత్ ఐదో నిమిషంలోనూ తొలి గోల్ నమోదు చేసింది. ఆట ముగిసే సమయానికి భారత్ ఖాతాలో 4 గోల్స్ వచ్చి చేరాయి. దీంతో 4-1 తేడాతో విజయం సాధించిన భారత జట్టు ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.

బంగ్లా దెబ్బకు లంక విలవిల

శ్రీలంకపై బంగ్లాదేశ్ భారీ విజయం

రాణించిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ (72)



ముస్తాఫిజుర్ రెహ్మాన్ (72)

కొలంబో: ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 5 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. చివరివరకూ ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో బంగ్లాదేశ్ చిరస్మరణీయమైన గెలుపును అందుకుంది. శ్రీలంక నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ సాధించి శభాష్ అనిపించింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శనివారం బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలుచుకున్న బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా ముందుగా శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన లంకేయులు ఆది నుంచి దూకుడుగా ఆడారు. శ్రీలంక ఓపెనర్లలో దనుషా గుణతిలకా (26,19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) దాటిగా ఆడే క్రమంలో తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, కుశాల్ మెండిస్(57,30 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) బ్యాట్‌ను ఝుళిపించాడు. ఇక ఫస్ట్ డౌన్ ఆటగాడు కుశాల్ పెరీరా (74, 48 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్సర్లు) చెలరేగి ఆడాడు. క్రీజ్‌లోకి వచ్చీ రావడంతోనే బౌండరీలతో విరుచుకు పడ్డాడు. ఈ క్రమంలోనే కుశాల్ ద్వయం 85 పరుగులు జోడించింది. అయితే ఓ దశలో 8 పరుగుల వ్యవధిలో షనకా(0), చండిమాల్(2)లు పెవిలియన్ చేరడంతో శ్రీలంక తడబాటకు గురైంది. అటు తర్వాత పెరీరాకు జత కలిసిన ఉపుల్ తరంగా సమయోచితంగా ఆడాడు. మరొకవైపు పెరీరా బౌండరీలతో ఎదురుదాడి చేస్తూ లంక బోర్డును పరుగులు పెట్టించాడు. వీరి ద్దరూ 55 పరుగులు జోడించిన తర్వాత పెరీరా ఐదో వికెట్‌గా అవుటయ్యాడు. ఇక ఉపుల్ తరంగా(32 నాటౌట్, 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 ఫోర్) కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో లంక జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఫలితంగా అంతర్జా తీయ టీ 20ల్లో శ్రీలంక నాల్గో అత్యుత్తమ స్కోరును నమోదు చేసింది. అదే సమ యంలో బంగ్లాదేశ్‌పై అత్యధిక టీ 20 స్కోరును సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖిం చింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ మూడు వికెట్లు సాధించగా, మహ్మదుల్లా రెండు వికెట్లు తీశాడు. తస్కిన్ అహ్మద్‌కు వికెట్ దక్కింది. తరువాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా ఆటగాళ్లు లంకేయులకు చుక్కలు చూపించారు. బంగ్లా ఆటగాళ్లలో తమీమ్ ఇక్బాల్(47,29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్), లిటాన్ దాస్(43,19 బంతుల్లో 2 ఫోర్లు, 5 ఫోర్లు) ధాటిగా బ్యాటింగ్ చేసి శుభారంభం ఇచ్చారు. వీరిద్దరి తర్వాత రహీమ్ (72,35 బంతుల్లో) బౌండరీల మోత మోగించి బంగ్లాదేశ్ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు.



పాంటింగ్ మంచి అనుభవజ్ఞుడు

ఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎనిమిదేళ్ల తర్వాత సొంత జట్టుకు ఆడుతోన్న గంభీర్ ఢిల్లీ జట్టుకు తాజాగా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో గంభీర్ మాట్లాడుతూ..'ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. మూడు సార్లు ప్రపంచకప్ గెలిచిన ఆసీస్ జట్టులో పాంటింగ్ సభ్యుడు. సుదీర్ఘకాలం పాటు కెప్టెన్‌గా ముందుండి జట్టును నడిపించాడు. క్రికెట్‌లో ఎత్తుపల్లాల గురించి అతనికి బాగా తెలుసు. ఇలాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఢిల్లీ ఫ్రాంఛైజీతో కలిసి పనిచేయడం ఆ జట్టుకు ఎంతో లాభదాయకం. కెప్టెన్‌గా నాకు ఇది కలిసొచ్చే అంశం' అని తెలిపాడు. ఏప్రిల్ 7 నుంచి ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవుతోంది. 8న ఢిల్లీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తొలి మ్యాచ్ ఆడనుంది.

కోచ్‌కు షరపోవా కటీఫ్



కాలిఫోర్నియా: మాజీ ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ మరియా షరపోవా తన కోచ్ స్వెన్ గ్రోనెవెల్డ్ తో తెగదెంపులు చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఇండియన్ వెల్స్ టోర్నీ మొదటి రౌండ్‌లోనే షరపోవా పరాజయం చెందడంతో కోచ్‌కు కటీఫ్ చెబుతూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో వారిద్దరి నాలుగు సంవత్సరాల భాగస్వామ్యానికి తెర పడింది. పరస్పర అంగీకారం మేరకే విడిపోతున్నట్టు షరపోవా తెలిపారు. కోచ్ అందించిన సహకారం మర్చిపోలేనిదని, ఆట, కోచింగ్ కంటే తమ మధ్య స్నేహం చాలా విలువైందని అన్నారు. అతని పని తీరు, నాపై తనకున్న విశ్వాసం అద్భుతమైందని తెలిపారు. ఇలాంటి పర్యవేక్షకుడు తనకు కోచ్‌గా ఉండటం ఒక అద ృష్టంగా షరపోవా అభివర్ణించారు. డచ్ దేశానికి చెందిన గ్రోనెవెల్డ్.. 2014లో షరపోవాకు కోచింగ్ బాధ్యతలు తీసుకున్నారు. అదే ఏడాది షరపోవా ఫ్రెంచ్ ఓపెన్ గెలిచారు. మరొకవైపు గ్రోనెవెల్డ్ పర్యవేక్షణలో రెండు టైటిల్స్‌ను షరపోవా గెలిచారు. తామిద్దరం విడిపోతున్న విషయాన్ని కోచ్ స్వెన్ గ్రోనెవెల్డ్ ధ్రువీకరిస్తూ, ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. తాను ఇప్పటి వరకు కలిసి పనిచేసిన వారిలో అత్యంత కష్టపడే వ్యక్తి షరపోవా అని, ఆమె భవిష్యత్తులో మరింత పోరాట పటిమను కొనసాగించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఓ వ్యక్తిగా, క్రీడాకారిణిగా తనపై నాకు అమితమైన గౌరవం ఉందని అన్నారు. ఈ వారం జరిగిన ఇండియన్ వెల్స్ టోర్నీ మొదటి రౌండ్‌లోనే జపాన్ నంబర్ వన్ నయోమి ఒసాకాపై 6-4, 6-4 తేడాతో ఓడిపోయారు షరపోవా. అంతకుముందు నిషేధం తర్వాత ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పునరాగమనం చేసిన షరపోవా.. మూడో రౌండ్‌లో ఏంజెలిక్ కెర్బర్ చేతిలో కూడా ఓటమిపాలయ్యారు.

సోదరుడితో రేప్ చేయించబోయాడు



ముంబై: టీమిండియా పేసర్ షమీ వ్యవహారం పూట పూటకు కొత్త మలుపు తిరుగుతోంది. భార్య హసిన్ జహాన్ షమీపై సంచలన ఆరోపణలకు దిగారు. తన సోదరుడితో శృంగారంలో పాల్గొనాలని షమీ తనపై ఒత్తిడి తెచ్చేవాడని హసిన్ చెబుతున్నారు. 'ఓరోజు హసీబ్(షమీ సోదరుడు) ఉన్న గదిలోకి షమీ నన్ను తోసేసి గదికి బయట గడియ పెట్టాడు. లోపల హసీబ్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అత్యాచారం చెయ్యబోయాడు. నేను గట్టిగా కేకలు వేయటంతో షమీ కంగారుపడి తలుపులు తెరిచాడు' అని జహాన్ మీడియాకు తెలిపారు. షమీ కుటుంబ సభ్యులంతా తనపై దాడులకు పాల్పడే వారని ఆమె అంటున్నారు. అంతేకాదు షమీతో జరిపిన ఫోన్ సంభాషణలను కూడా ఆమె మీడియాకు వినిపించారు. అందులో పలువురు మహిళలతో తనకు సంబంధం ఉన్నట్లు అతని నోటి నుంచే చెప్పటం ఉంది. షమీ వివాహేతర సంబంధాలు బయటపెట్టడం దగ్గరి నుంచి మొదలైన ఈ వ్యవహారం శుక్రవారం ఆమె కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రసవత్తరంగా మారింది. గృహ హింస చట్టం ప్రకారం షమీపై కేసు నమోదు అయ్యింది. అత్యాచారయత్నం.. వేధింపులు... వివాహేతర సంబంధాలు తదితర ఆరోపణలు అతనిపై ఉన్నాయి. అయితే హసిన్ ఆరోపణలు చేస్తోందంటూ షమీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

రబాడ.. రగడ



- మైదానంలో దురుసు ప్రవర్తన..
- రెండు మ్యాచ్‌ల నిషేధం

పోర్ట్ ఎలిజబెత్: ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోన్న టెస్టు సిరీస్ ఎంత హాట్‌గా జరుగుతుందో అందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న డర్బన్‌లో జరిగిన తొలి టెస్టులో నాలుగో రోజు డీకాక్-వార్నర్ మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని ఏ క్రికెట్ అభిమాని ఇంకా మరిచిపోలేదు. దీనిపై విచారణ జరిపిన ఐసీసీ ఇద్దరి ఆటగాళ్లను మందలించి మ్యాచ్ ఫీజులో కోత విధించి, డీ మెరిట్ పాయింట్లను ఆటగాళ్ల ఖాతాలో వేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే తాజాగా ఇరు జట్ల మధ్య పోర్ట్‌ఎలిజబెత్‌లో జరుగుతోన్న రెండో టెస్టులో మైదానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు రబాడ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఐసీసీ అతడిపై రెండు టెస్టు మ్యాచ్‌ల నిషేధం విధించింది. రబాడ మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లపై ఇలా దురుసుగా ప్రవర్తించడం, నిషేధాన్ని ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఐసీసీ అతడిపై ఐసీసీ నిషేధం విధించింది. తాజాగా మరోసారి రబాడ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. అసలేం జరిగిందంటే. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండోది ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆసీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 52వ ఓవర్లో రబాడ బౌలింగ్‌లో ఆసీస్ జట్టు సారథి స్టీవ్ స్మిత్ ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటయ్యాడు. వెంటనే రబాడ.. స్మిత్ వైపునకు దూసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా అతని భుజాన్ని తాకాడు. దీనిపై మైదానంలో ఉన్న అంపైర్లు ఫిర్యాదు చేశారు. ఐసీసీ లెవల్-2 నిబంధనను అతిక్రమించినట్లు తేలడంతో రబాడ మ్యాచ్ ఫీజులో 100శాతం కోతతో పాటు రెండు 3 డీమెరిట్ పాయింట్లు జతచేశారు. ఈ మ్యాచ్ ప్రారంభం ముందే రబాడ ఖాతాలో 5 డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి. తాజా పాయింట్లు కలిపితే అది 8కి చేరింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ ఆటగాడి ఖాతాలోనైనా 8 డీమెరిట్ పాయింట్లు వస్తే రెండు టెస్టు మ్యాచ్‌ల నిషేధం విధించాలి. ఇప్పుడు రబాడ విషయంలో ఐసీసీ అదే చేసింది. దీంతో రబాడ కేప్‌టౌన్(మార్చి 22 నుంచి), జొహానెస్‌బర్గ్(మార్చి 30 నుంచి)లో జరిగే టెస్టులకు దూరమైనట్లే.

Printed & published by Edupuganti Nageswara Rao on behalf of Visalaandhra Vignana Samithi, Printed at Visalaandhra Press, Chandram Buildings, Machavaram, Vijayawada, Andhra Pradesh. Published at Visalaandhra Vignana Samithi, 33-22-2, Visalaandhra Road, Chuttugunta, Vijayawada - 520004, Andhra Pradesh. EDITOR : MUTYALA PRASAD. RNI No. 1138/57, Postal. Regd. No.VJA. VJ/042/2018-20, Phones : Editorial :2430220, Manager : 2431301, Fax No. 0866 2431780, E-Mail : ap.visalaandhra@gmail.com.